Digitized in 2006
by
Thrinaina Informatics Ltd, Secunderabad, A.P., India.
(http://www.thrinaina.com)

From the original owned by
Sundarayya Vignana Kendram
and its partner Institutions

as part of the
British Library Endangered Archives Programme
supported by the
Lisbet Rausing Charitable Fund

Except for individual research purpose
any reproduction should be made with
written permission from the

Sundarayya Vignana Kendram,
1-8-1/B/25/A, Bagh Lingampally, Hyderabad - 500 044
Andhra Pradesh, India

COPYRIGHT STATEMENT

The copyright laws of the United States (Title 17, United States Code) and of India (Copyright Act of 1957) govern the making of photocopies or other reproductions of copyrighted material including foreign works under certain conditions. In addition, the United States extends protection to foreign works by means of various international conventions, bilateral agreements, and proclamations.

Under certain conditions specified in the laws, libraries and archives are authorized to furnish a photocopy or other reproduction. One of these specified conditions is that photocopy or reproduction is not to be used for any purpose other than private study, scholarship, or research. If a user makes a request for, or later uses, a photocopy or reproduction for purposes in excess of "fair use," that user may be liable for copyright infringement.

These institutions reserve the right to refuse to accept a copy order if, in their judgment, fulfillment of the order would involve violation of the copyright laws of the United States or India.

ప్రజాశక్తి

Vol. 1, no. 16

(Sept. 30, 1942)

బెజవాడ, 1942

Record no. 683

Prajāśakti

Vol. 1, no. 16

(Sept. 30, 1942)

Bejavāḍa, 1942

Record no. 683

12 పేజీలు : 0-1-6

PRAJA SAKTI

Regd. No. M. 4486.

ప్రజా★శక్తి

సంపాదక వర్గం :
మద్దుకూరి చంద్రశేఖరరావు
(సంపాదకుడు)
కంభంపాటి సత్యనారాయణ
పుచ్చలపల్లి సుందరయ్య
తుమ్మల వెంకటరామయ్య
చలసాని వాసుదేవరావు

అంతర్జాతీయ పార్టీశాఖ
భారత కమ్యూనిస్టుపార్టీ
ఆంధ్రకమిటీ పత్రిక

సంపుటి 1 | బుధవారం 30-9-42 బెజవాడ | సంచిక 16

★ ఐక్య కంఠమేగాని, ఐక్యత లేదు

“భారత దేశంలో నిర్మింపబడే యే విధమైన ప్రభుత్వానికీ, యెట్టి పరిస్థితులలోనైనా, ఇండియా మంత్రినుండి, బ్రిటిషు పార్లమెంటునుండి అధికారం రావని, మిక్కిలి నమ్మదగిన తావునుండి, యుద్ధారంభంలో నాకు తెలిసినది.”

— ఆర్థర్ మూర్.

“మాకు ఇండియా వదలి వెళ్ళాలని లేదు. ఈ విషయం బాగా అర్థం చేసుకోండి.”

— ఆర్. ఆర్. హడో.

ఆర్థర్‌మూర్ స్టేట్సుమన్ పత్రిక మాజీ సంపాదకుడు, హడో కేంద్రశాసనసభ సభ్యుడు. ఇద్దరూ కత్తీలేని యూరోపియనులు. ఇద్దరి మధ్యా కొండంత భేదముంది, కాని వీరిద్దరు చెప్పేమాటలూ ఒకే విషయాన్ని స్పష్టంచేస్తున్నాయి. అది అధికారాన్ని భారతీయులకు విడచిపెట్టే ఉద్దేశ్యం బ్రిటిష్ ప్రభుత్వానికి యేమాత్రం లేదు. ఈ విషయమే ప్రభుత్వ చర్యలవల్ల రోజురోజుకూ మరింత స్పష్టమౌతూ వుంది.

గోబెల్సు తాతలు

తమ సామ్రాజ్య కాంక్షను కప్పిపుచ్చటానికి, భారతీయ వాంఛపట్ల దినదినానికి వృద్ధిపొందుచున్న అమెరికను, బ్రిటిషు

మన రాజకీయాలు

ప్రజల సానుభూతిని అరికట్టడానికి, తప్పంతా భారతీయులదే అను అపోహను కలుగజేయటానికి బ్రిటిషు ప్రభుత్వం తమ దేశంలోను, అమెరికాలోను అబద్ధపుప్రచారం సాగిస్తూవుంది.

ఈ అసత్య ప్రచారపు సారాంశం ఇది : కాంగ్రెసు అధికారం అంతా తనకే కావాలందట; అధికారంరాగానే జపానుతో ఒడంబడిక చేసుకొంటుందట; గాంధీజీయే క్రిప్స్ రాయబారాన్ని భగ్నంచేశాడట !

ఇంతటితో పోలా ! ఆర్థర్‌మూర్ ప్రకటనప్రకారం, తాము (బ్రిటిష్) అధికారం భారతీయులకు ఒప్పజెప్పటానికి సంసిద్ధులని, భారతీయులలో ఐక్యతలేక పోవడమేఅడ్డని, అమెరికన్, బ్రిటిషు ప్రజలకు నమ్మచెప్పుతోంది. ఈ పచ్చి అబద్ధాలను విని ‘గోబెల్స్’కూడా సిగ్గుపడక మానడు.

తమబలంకోసం

అట్లా ప్రపంచ ప్రజల కళ్ళల్లో కారంజల్లటానికి ప్రయత్నిస్తూ, ఇటుమనదేశంలో ప్రజలలో విభేదాలను కల్పించటానికి చూస్తూఉంది ప్రభుత్వం. మొన్ననే ఇండియాప్రభుత్వం ఒక ప్రకటనగావించింది. ఏమైనా కార్మిక సమ్మెలు, “లాకౌట్లు” జరిగితే, సమ్మెలో పాల్గొనని పనివాండ్రకు నష్టపరిహారంగాని, 4 రోజుల నోటీసుగాని, యజమాని ఇవ్వాలి, ఈ సవరణకు అభ్యంతరాలు పంపుకోవచ్చు.

ఈ సవరణ ముఖ్యోద్దేశ్యం కార్మికులలోఉన్న ఐక్యతను విచ్ఛిన్నంచేయటం. కార్మికావశ్యకత ఎంతో అవసరమైన ఈ రోజులలో, బ్రిటీషు ప్రభుత్వం తన అధికారం నిలబెట్టుకోటానికి ఐక్యతను భగ్నంజేసే చట్టాలను అమలు జరపడానికి జంకటంలేదు.

ముస్లింలీగును సుముఖంచేసికోడానికి, ముస్లింప్రజలను తదితర ప్రజాసామాన్యం నుండి వేరుచేయడానికి, సాముదాయక పన్నులు ముస్లింలపై విధించడంలేదు.

వైస్రాయి కౌన్సిలు సభ్యుడు సర్ ఉస్మాన్ స్టేటు కౌన్సిలు సమావేశంలో మాట్లాడుతూ యిలా అన్నాడు. కాంగ్రెసుయొక్క అసలు ఉద్దేశ్యం మితిలేని అధికారాన్ని తన చేతుల్లో చిక్కించుకోటమే........కాంగ్రెసు జాతీయ లక్షణాన్ని కోల్పోయింది........ ముస్లిం లంతా జిన్నా నాయకత్వం క్రింద ఉన్నారు........యీలాగున మాట్లాడడంహిందువులకు, మహమ్మదీయులకు పరస్పర విబేధం కల్పించడానికి.

ఇవన్నీ సామ్రాజ్యవాదుల జాతీయ ఐక్యతను నిరోధించే యెత్తుగడలు. ప్రజాఐక్యత సామ్రాజ్యవాదులకు సింహస్వప్నం, మన బలహీనత వారి బలం.

నాజీ పద్ధతులు

ఒకవంక విచ్ఛిన్న శక్తులను ప్రోత్సహిస్తూ, మరొకవంక ప్రజలను రెచ్చగొట్టి, తీవ్ర నిర్బంధ విధానంతో వారిని అణచివేస్తోంది బ్రిటిషు ప్రభుత్వం.

26 వ తేదీని నిర్బంధ విధాన నిరసన దినంగా పరిగణించమని అఖిల భారత ట్రేడు యూనియను కాంగ్రెసు జనరల్ కౌన్సిలు దేశానికి పిలుపు నిచ్చింది. దీనికి ప్రతిగా ప్రభుత్వం 144 సెక్షను జారీ చేసింది. ఈ సెక్షను యిదవరకు లేనిచోట్ల యింతవరకు గల్లంతులు లేనిచోట్లగూడా ఈ సెక్షను అమలు జరిగింది. నిర్మాణయుక్తమైన నిరసనకు కూడా అవకాశం లేకుండా జేసింది. అనవసరంగా ఉద్రేకపూరితులైన దేశభక్తులను పురిగొల్పింది.

పోలీసు అక్రమాలు నానాటికి మితిమీరిపోతూవున్నాయి. ఉదాహరణగా బెజవాడలో ఒక సంఘటన. సుమారు పదిమంది విద్యార్థులు ఒక గదిలో కూర్చొని ఉండగా పోలీసులువచ్చి తమ బస్సులో ఎక్కించుకొని, స్థానిక హిందూహైస్కూలు ముందు దింపి, పారిపోతారా లేదాఅని అడిగారు. పారిపోనందుకు విద్యార్థులను బెత్తాలతో చావమోదారు. ఈ లాంటి సంఘటనలు అనేకం రోజు రోజు జరుగుతున్నాయి.

ఇలాంటిఅక్రమాలపై విచారణపెట్టమని కోరగా, లా మెంబరు విచారణపెట్టితే పోలీసు, మిలిటరీల “నైతికశక్తి”కి భంగం వస్తుందని అన్నాడు.

సామ్రాజ్య ప్రభుత్వానికి ప్రజాసామాన్యపు నైతికశక్తి కన్న, జీతపు పోలీసు, సైనికుల నైతికశక్తే ఎక్కువ. సామ్రాజ్యవాద ప్రభుత్వానికి ప్రజలనుఅణచివేయడం ఫాసిస్టు వ్యతిరేక పోరాటంకన్న ప్రధానంగా కన్పడుతోంది.

సామ్రాజ్యవాద అగ్నిలో ప్రజాస్వామ్య హక్కులు

ఇష్టమొచ్చినట్లు 144 సెక్షన్ జారీచేయడం, బాధ్యత లేకుండా పోలీసురాజ్యం మితిమీరడంమూలాన సాధారణ, సామాన్య పౌరసత్వపు హక్కులు నిరాకరింపబడుతున్నాయి. మొన్న, బెజవాడలో ఎం. ఎస్. ఎం. రైల్వే పనివారల వార్షిక సమావేశం 144 సెక్షన్‌వల్ల, పోలీసు అభ్యంతరాలవల్ల ఆగిపోయింది. పనివారల సాధారణ సమావేశానికి కూడా అవకాశంలేదు. వారి ఇబ్బందులను సభలలో చర్చించుకోటానికిగూడా వీలులేదు.

రూజువెల్టు వాగ్దానంజేసిన నాల్గు స్వాతంత్ర్యాలలో ఏ ఒక్క స్వాతంత్ర్యం అణుమాత్రం గూడా అగపడటం లేదు.

దేశంలో యే ఒక్క భాగంలోనైనా, తీవ్ర దమన విధానంవల్ల - లాఠీ ప్రయోగంవల్ల, తుపాకీ గుండ్లు, మెషిన్ గన్లవల్ల - ప్రజలను అణగద్రొక్క వచ్చు. పోలీసు, మిలిటరీ రాజ్యం స్థాపించవచ్చు. సామ్రాజ్య శృంఖలాలను బలపరుప వచ్చు. కాని వీటి పర్యవసానం ? ప్రజలలో నిరాశ, నిస్సహాయతభావాలు ప్రబలిపోతూవున్నాయి. న్యూసుక్రానికల్‌పత్రిక వాషింగ్టన్ విలేఖరి ప్రభుత్వ నిర్బంధ విధానాన్ని నిరసిస్తూ యీ విధంగా రాస్తాడు. “(అమెరికనులు) ఈ దమన నీతి తెలివితక్కువైనదని నమ్ముతున్నారు. జపాను బారినుండి, ఇండియాను రక్షించడానికి ‘గుండె’ అవసరమైన యీ రోజులలో యీ విధానం భారతీయుల గుండెను జారగొట్టుతోంది” ఇంకో విధంగా చెప్పాలంటే; ప్రజలు ప్రస్తుత నిర్బంధ విధానానికి హడలి, నిస్సహాయ భావం పొంది, తమ ప్రతిఘటనాశక్తిని గోల్పోతున్నారు, ఒకసారి యీశక్తి చచ్చిన తరువాత జపాను ఫాసిస్టుల నెదుర్కోటం కల్ల.

ప్రపంచ ప్రజల అలజడి

సామ్రాజ్యతత్వ నిషాలో కన్నులు మూసుకొనిపోయి చరిస్తున్న బ్రిటిషు ప్రభుత్వపు నిర్బంధ క్రమం ఒక్క భారతీయులకేగాదు, ప్రపంచ ప్రజలందరికీ తీరని ముప్పు. మిత్ర

కామ్రేడ్ జి. రాధాకృష్ణమూర్తి

రాజ్యాల ప్రజాసామాన్యం ఈ నిజాన్ని గ్రహించింది. బ్రిటిషు ప్రభుత్వ పద్ధతిని తీవ్రంగా ఖండిస్తోంది. భారతజాతి భారత జాతీయ వాంఛను నెరవేర్చమని ఒత్తిడి చేస్తూవుంది. బ్రిటిష్, అమెరికన్ పత్రిక వ్యాఖ్యలే దీనికి తార్కాణం.

న్యూసు క్రానికల్ వాషింగ్టన్ విలేఖరి యిలా వ్రాశాడు ; “బ్రిటిషు అధికార విధానం అట్లాంటిక్ ఛార్టరుకు ప్రస్తుత యుద్ధ మహా ఆశయాలకు విరుద్ధంగా ఉంది .... నిర్బంధ విధానం తెలివి తక్కువ పని........” డైలీ హెరాల్డు న్యూయార్కు విలేఖరి అమెరికాలో ఉన్న బ్రిటన్ యొక్క స్నేహితులలో పెక్కుమందికి బ్రిటనుపై వుండే నమ్మకం తగ్గిపోతూవుందని వ్రాశాడు. సండే ఎక్స్‌ప్రెస్ విలేఖరి కూడా అలాగే వ్రాశాడు.

దేశంలో ఐక్య కంఠమే గాని—

అంతర్జాతీయంగా మన స్వాతంత్ర్యానికీ, జాతీయ ప్రభుత్వానికీ, సానుభూతి, సహాయం ఆ విధంగా లభిస్తోంది. మన దేశంలో ప్రతి భారతీయుడు, ప్రతి రాజకీయ కక్ష, జాతి,మత విబేధం లేకుండా జాతీయ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ఒకప్రక్క ఆర్థర్‌మూర్, కేట్లీ (“పయొనీర్” సంపాదకుడు”) కజిన్ దంపతులు జాతీయ వాంఛను నెరవేర్చాలని హెచ్చరిస్తున్నారు. దక్షిణ యిండియాలోని క్రైస్తవ మిషనరీలు 32 మంది తిరిగి సంప్రదింపులు ప్రారంభించాలని ఒక సమిష్టి ప్రకటన చేశారు. వేర్వేరు సంస్థలకు చెందిన, 7 హైదరాబాదు ప్రముఖులు కాంగ్రెసు కోర్కెను బలపరుస్తూ ఒక ప్రకటన చేశారు. అల్లాబక్షు, తన బిరుదును వదలుకుంటూ, ప్రభుత్వాన్ని తీవ్రఖండనకు గురిచేశాడు. లిబరల్ ఫెడరేషన్ కూడా జాతీయప్రభుత్వం వెంటనే నెలకొల్పాలని తీర్మానించింది.

(మిగతా 12 వ పేజీలో)

Roja Muthiah Research Library
3rd Cross Road, C P T Campus,
Taramani, Chennai - 600 113, India.

★ సంపాదకీయం

ఇదియే మార్గం

మనపార్టీ సెంట్రల్‌కమిటీ సమావేశం ముగిసింది. ఇందులో వివిధరాష్ట్ర పార్టీ నాయకులు పాల్గొన్నారు. జాతీయైక్యతకోసం పాటుపడడం ద్వారా తప్ప మరే మార్గంద్వారాను జాతీయ సంక్షోభావస్థను చక్కబెట్టలేము అనే ప్రధాన నినాదాన్ని ఈ సమావేశం చాటింది. జాతీయైక్యత ఏర్పరచడానికి చేసే కృషే మన దేశరక్షణకు మన దేశ స్వాతంత్ర్య సంపాదనకొరకు సలిపే జాతీయ పోరాటమని, తనకు చేతనైనంతమేరకు దేశభక్తులకు నచ్చజెప్పవలసిందని ప్రతికమ్యూనిష్టు ఆజ్ఞాపింపబడ్డాడు. ఐక్యతకోసం దేశమంతటా బ్రహ్మాండమైన వుద్యమాన్ని లేవదీయడానికి సర్వసన్నాహాలు సలుపవలసినదిగా ప్రతిపార్టీ యూనిటీ కోరబడుతూవుంది.

యుద్ధంలో జపాను ప్రవేశించినది మొదలు మన దేశానికి ప్రమాదం మరీ హెచ్చింది. అప్పటినుంచి జాతీయప్రభుత్వాన్ని గెలుచుకోడానికి, జయప్రదంగా దేశ రక్షణ చేయడానికి, భారతస్వాతంత్ర్యాన్ని సాధించడానికి జాతీయైక్యత ఒక్కటే మార్గమని కమ్యూనిస్టులం ప్రకటించుతున్నాం. క్రమంగా అన్నిపార్టీలు, దేశభక్తులు ఈ సత్యాన్ని గ్రహించసాగారు. జాతీయైక్యత ఏర్పడుతుందనే భయంతోనూ, ప్రభుత్వాధికారాన్ని భారతదేశభక్తుల హస్తగతం చేయడానికి యిష్టంలేకనూ బ్రిటీషు సామ్రాజ్యవాదులు జాతీయోద్యమానికి ముఖ్య పునాది అయిన కాంగ్రెసుపై దాడి సాగించారు. దీనివల్ల మాతృదేశానికి ప్రమాదం మరింత తీవ్రరూపం దాల్చి, జాతీయ ప్రతిష్టంభన ఏర్పడింది.

నేటిపరిస్థితుల తీవ్రరూపాన్ని దేశీయులందరూ గుర్తించుతున్నారు. వారిలో నిరుత్సాహం, నిస్పృహ ప్రబలుతోంది. అదే సమయాన ఐకమత్యం కావాలనే వాంఛకూడా వృద్ధిచెందుతోంది. ఈమధ్య న్యూఢిల్లీలో ఐక్యంకోసం జరిగిన ప్రయత్నాలు అదేవిషయాన్ని తెలియజేస్తున్నాయి.

ఈసారి హిందూమహాసభ ఐక్యతకోసం ప్రయత్నించింది. కాని ప్రభుత్వం కాంగ్రెసునాయకులను కలసికోడానికి రాజాజీ, శ్యాంప్రసాద్ ముఖర్జీలకు అవకాశమివ్వలేదు. అనగా భారతీయులమధ్య విభేదాలపై ఆధారపడి బ్రతుకగలిగిన యీ విదేశ ప్రభుత్వ పాలసీ భారత జాతీయైక్యతకు విరుద్ధమని మరల ఒకసారి రుజువయింది.

కాంగ్రెస్‌పై ప్రభుత్వదాడి అనంతరం అన్నిపార్టీలను, దేశభక్తులను "సంపూర్ణ ఐక్యత లేనిచో సర్వనాశనం" అనే ఒకేఒక సమస్య ఎదుర్కొంటూంది. ఈ సమయంలో కాంగ్రెసు తరువాత పెద్ద రాజకీయ సంస్థ అయిన ముస్లింలీగ్‌పై ముందంజవేయవలసిన బాధ్యతవుంది. లీగ్ ఐక్యతకొరకు సుముఖత చూపింది, గాని తానే చొరవజేయ నిరాకరించింది. హిందూ మహాసభ జేసిన ప్రయత్నాలలో ముస్లిమ్ జాతుల స్వయం నిర్ణయ హక్కును యుద్ధానంతరంవరకు వాయిదా వేయాలని సూచింపబడింది. ఆవిధంగా లీగ్ ప్రధాన కోర్కెనే త్రోసి రాజంటే లీగ్ సహకారాన్ని సంపాదించడం సాధ్యంకాదు. జాతీయైక్యత నిర్మించకపోతే యిపుడు బ్రిటీషు నిరంకుశాధికారుల క్రిందనే వుండిపోతాము లేదా జపాన్ ఫాసిస్టులు మన దేశాన్ని పాదాక్రాంతం జేస్తారు.

ఢిల్లీ రాయబారాలు, ప్రభుత్వం కాంగ్రెసు నాయకులతో సంప్రదింపులకు అవకాశమివ్వకపోవడం వల్లను, హిందూమహాసభ లీగ్ ప్రధాన కోర్కె-అయిన స్వయం నిర్ణయ సూత్రాన్ని వాయిదావేయడం వల్లనూ విఫల మయ్యాయి. హిందూమహాసభ లిబరల్ పార్టీనాయకులు వైస్రాయి భవనం వైపుచూస్తూ "మీరు ఏమి యివ్వడానికి సిద్ధంగావున్నారు ? మేం ఏకమవడానికి ప్రయత్నిస్తాం" అని అడుగుతున్నారు. నిరంకుశాధికారులు ఏమి జవాబిస్తారో ఆత్మాభిమానంగల దేశభక్తులందరికీ తెలుసును. "మీలో ఐకమత్యం లేదు గాన మేమిలాగే కొనసాగిస్తామంటారు." జాతీయ ప్రతిష్టంభన తొలగించడానికి సామ్రాజ్యవాదులు సాయపడుతారని ఆశించడంకంటే బుద్ధి తక్కువ మరొకటి వుండబోదు. భారతదేశం వారికి వలసదేశం, మాతృదేశం కాదు. మనలో విభేదాలపైనే వారి రాజకీయ బలం ఆధారపడివుంది. అన్ని పార్టీలు, దేశభక్తుల మధ్య ఐక్యత ఏర్పడనిదే రాజకీయాధికారం భారతీయప్రజాప్రతినిధుల హస్తగతం కాదు. కాంగ్రెసును మినహాయించి జాతీయైక్యతకు పనిజేశామంటే సామ్రాజ్యవాదుల దగాలో పడినట్లే. ముస్లిం లీగ్‌ను మినహాయించితే ఇపుడున్న చోటే వుండి పోతాము. స్వాతంత్ర్య ఉద్యమం పేరుతో నేడుదేశరక్షణ కార్యాలకు జరుగుతున్న విఘ్నాలవల్ల నష్టాన్ని గుర్తించకపోతే, యిదివరకువున్న జాతీయైక్యత కూడా భగ్నమయిపోతుంది.

కమ్యూనిష్టుపార్టీ జాతీయైక్యతను ప్రత్యేక దృక్పథాన్నుంచి చూస్తుంది. ప్రజాసామాన్యంలో ఐక్యత కోసం పనిచేయడం ద్వారానే వివిధ సంస్థల నాయకుల మధ్య పరిష్కారం సులభమవుతుంది. ఒక పక్షం, యితరుల కోర్కెలను త్రోసివేస్తే ఐక్యత సాధ్యంకాదు. ఒక ముఖ్యపక్షాన్ని మినహాయించితేనూ ఐక్యత సాధ్యంకాదు. ఐక్యత కావాలని ఎంత కోర్కెవున్నా అలాంటి ప్రయత్నాలు ఫలించవు.

మన పార్టీ ప్రతి కమ్యూనిస్టునీ జాతీయైక్యతను నిర్మించడం తన ప్రథమ కర్తవ్యంగా ఎంచమని ఆదేశించింది. దేశభక్తులందరికి ఐక్యతపైనే అందరిమోక్షం ఆధారపడి వుందనీ, విభేదాలు సర్వనాశనానికి దారితీస్తాయనీ తెలియజెప్పమంది.

జాతీయైక్యతకొరకు దేశవ్యాపితంగా ప్రచారం సాగించమని అన్నిశాఖలను మనపార్టీ హెచ్చరించింది. పరస్పరఅనుమానాలున్న నాయకులతో ఎడతెగని చర్చలతో కాలంబుచ్చక, ఐక్యతాసందేశాన్ని ప్రజాసామాన్యంలోకి తీసుకువెళ్ళడం ప్రధాన కర్తవ్యమని తెలిపింది. ప్రజలు గుమిగూడే బహిరంగ ప్రదేశాలలో, సంత

మన పార్టీ యిచ్చిన ఐక్యతా నినాదం సుస్పష్టంగా వుంది. మాతృదేశానికి ప్రమాదం రానున్నది. ఇది మనందరి మాతృదేశం. మనందరమూ ఐక్యమయి మాతృభూమిని రక్షించుకొంటేనే మన అందరికోర్కెలు నెరవేరుతాయి. మన దేశాన్నే కోల్పోతే, అందరం అణచివేయబడుతాము. మన కోర్కెలన్నీ కలలుగానే వుండిపోతాయి; మనతో పూడ్చిపెట్టబడుతాయి. ప్రతిభారతీయుని ఉన్నతాశయాలకు, దేశభక్తికి హృదయపూర్వకంగా విన్నవించుకుంటున్నాము. మనలోవున్న ఉన్నతాశయాలు మనలను రక్షించాలి; లేదా నీచభావాలు వినాశానికి దారితీస్తాయి. ఇదే నేడు మనలను ఎదుర్కొంటున్న భీకరసమస్య.

దేశభక్తులలో అన్ని వర్గాలవారిని, అన్నిమతాలు సంఘాలవారిని వారి వారి ప్రయోజనాల నిమిత్తమే ఐక్యమవ్వాలనీ, అందుకోసం కృషిచేయాలనీ విన్నవించుకుంటున్నాం.

దేశరక్షణకార్యాలకు విఘ్నమొసరించే ఉద్యమాన్ని ఆపివేయమని కాంగ్రెసు దేశభక్తులకు విన్నవించుకుంటున్నాము. సామ్రాజ్యవాదుల నిర్బంధవిధానం వారిని రెచ్చగొట్టకముందు వారున్నస్థితికి దేశభక్తులను మరల్చడానికి ప్రయత్నించుతాము. దేశరక్షణలను భగ్నంచేయడంవల్ల స్వాతంత్ర్యంరాదనీ, బ్రిటిషుకు బదులు జపాన్ బానిసత్వం ప్రాప్తించుతుందనీ నచ్చచెబుతాము. జపాన్ ఏజంట్లుగా పనిజేస్తున్న ఫార్వర్డుబ్లాకుతో సంబంధంతెంచుకోమని కోరుతాము. జాతీయప్రతిష్టంభనను అంతమొందించడానికి మార్గం చూపుతాము.

జాతీయనాయకులను విడుదలచేయించడానికి, జాతీయప్రభుత్వంకొరకు ఐక్యత కావాలనే నినాదాన్ని అన్ని దేశభక్తిగల సంస్థలు అంగీకరించాయనీ, కాంగ్రెసు-లీగ్ ఐక్యతద్వారా జాతీయవాంఛ నెరవేరుతుందని చూపుతాము. రక్షణలను భగ్నంచేసే కార్యాలు జాతీయోద్యమాన్ని విచ్ఛిన్నం చేస్తాయని స్పష్టపరుస్తాము. జపాన్ దుండగీడులు దేశసరిహద్దున కాచుకొనివున్న సమయాన దేశరక్షణలను భగ్నంచేయడాన్ని ఇతర దేశభక్తులు సహించలేరు. 'పోరాటం' దిగజారిపోడానికి కారణం దానిలో విచ్ఛిన్నానికి అంకురాలువుండటమే. అది దేశభక్తులందరినైనా ఐక్యపరచలేదు; అట్టిచో జాతీయవాంఛను ఎలా సాధించగల్గుతుంది ?

ముస్లిం లీగుకు మా విన్నపమిది: "కాంగ్రెసును ఒంటరిగా అణచివేయడం చూస్తూవూరుకుంటే మీకు పాకిస్థాన్ బ్రిటీషు ప్రభుత్వంనుంచిరాదు: జపాన్ నుంచీ రాదు. ముస్లిములు తమ జన్మభూములను బ్రిటీషువారి చేతుల్లోకి పోగొట్టుకుంటారు. మనందరి మాతృదేశరక్షణ కొరకు కాంగ్రెస్‌తో కలవండి. రెండు సంస్థలూ యిదివరకే కొంత దగ్గరకు వచ్చాయి. కాంగ్రెసు ఇపుడు నిషేధించ బడింది. మీరు స్వేచ్ఛగా వున్నారుగాన ఐక్యతకొరకు పనిచేయాలసిన బాధ్యత మీపై హెచ్చుగా వుంది. కాంగ్రెసు - లీగ్ ఐక్యత కొరకు పని చేయడమంటే స్వయం నిర్ణయహక్కు కొరకు సోదరునితో కలసి శత్రువును ఎదిరించడ మన్నమాట. భారత దేశానికి స్వయం నిర్ణయ సూత్రం కొరకు పోరాడటం ద్వారానే ముస్లిమ్ జాతుల స్వయం నిర్ణయ హక్కును అమలు జరుపుకో గల్గుతారు. ఒకటి లేనిచో రెండోది లేదు. రెంటినీ నేడు సాధించవచ్చు. అందుచే మీ ప్రయోజనం నిమిత్తమే కాంగ్రెసు - లీగ్ ఐక్యత కొరకు పాటుబడండి."

హిందూ ప్రజలకు మేము ఇలా విన్నవించుకొంటాము. భారత స్వాతంత్ర్యం కొరకు, హిందువుల ప్రయోజనాల నిమిత్తమే ముస్లిమ్ జాతుల స్వయంనిర్ణయ హక్కునుఅంగీకరించండి స్వాతంత్ర్య యుద్ధం ధర్మంపై ఆధారపడివుంది. భారత స్వయంనిర్ణయ హక్కుకొరకు పోరాడుతూ, వివిధ భారత జాతులకు దానిని ఎలా నిరాకరించకల్గుతారు ? అలా నిరాకరించితే ప్రధానజాతి ఇతర వెనుకబడిన జాతులపై పెత్తనానికి అవకాశమిస్తుంది. అది స్వాతంత్ర్య మనిపించుకోదు. వారి స్వయంనిర్ణయ హక్కు గుర్తించకుండా మీరు ముస్లిమ్‌లను జాతీయోద్యమంలోకి తీసుకురాలేరు. భారత స్వాతంత్ర్యం సాధించ లేరు. ఐక్యత అవసరమయి వుండగా మీరు అనుమానాలు కల్గించుతారు" స్వయంనిర్ణయ హక్కును గుర్తించడం భారత దేశాన్ని చీలికలు చేయదు. నేడు బ్రిటీషు ప్రభుత్వం నుంచి జాతీయ ప్రభుత్వాన్ని గుంజుకోడానికి అవసరమైన ఐక్యతను కలుగ జేస్తుంది. రేపు జపాన్ దురాక్రమణదారులను ఐక్యతతో సాయుధంగా పోరాడి జయించడం ద్వారా వివిధ ప్రజల మధ్య రక్తంతో సిమెంటు చేయబడిన ఐకమత్యం, సుహృద్భావం ఏర్పడుతుంది. భారతదేశం చీలిపోదుగదా! స్వాతంత్ర్యం, డిమాక్రసీలపై ఆధారపడినప్రపంచంలో, స్వాతంత్ర్యం ప్రజాస్వామిక హక్కులుగల భారత దేశంలో వివిధజాతుల ప్రజలు ఇదివరకెన్నడు లేనంత సన్నిహితంగా వుంటారు. దేశరక్షణ కొరకు ఐక్యమయ్యాక, మనదేశాన్ని మనకొరకు రక్తం స్రవింపజేసి జయప్రదంగా రక్షించుకొన్నాక, విడిపోవడం, ఒకరి గొంతు మరొకరు నులుపడానికి ప్రయత్నించడం అసంభవంగదా ? ప్రతిదాన్ని అనుమానంతో చూసే ఛాందసుడు తప్ప ఉన్నతాశయాలుగల ఏవ్యక్తిఅలా ఆలోచించడు! అపజయాన్ని కలుగనే పిరికిపందే గాని ఆత్మవిశ్వాసంగల దేశభక్తుడు ఎవరూ అలావూహించరు. అలా వూహించే కుశంకవాదులు మన ప్రాచీన భారత ప్రజల ఔన్నత్యాన్ని నిలబెట్ట లేరు.

ఐక్యత కొరకు ప్రజాఉద్యమం తప్పక జయించి తీరుతుంది. విభేదాలు కొనసాగితే సర్వనాశనం సంభవించుతుంది. ఐక్యత జయ ప్రదమైన దేశరక్షణకు, స్వాతంత్ర్య విజయానికి దారితీస్తుంది. బ్రిటీషు సామ్రాజ్య వాదులు మన విభేదాలపై ఆధారపడే బ్రదుక గల్గుతున్నారు. జపాన్ దుండగీడులకు అవే ఉపయోగపడుతాయి. కమ్యూనిస్టులం భారత ప్రజలతో ఐక్యత కలుగజేయడానికి మా సర్వశక్తులు ధారపోస్తాము. ప్రతిదేశభక్తునికి నివేదించు కొంటాము. మాతో చేతులు కలపడానికి

ముస్లింలీగ్ సభ్యునకు ఒక లేఖ

కామ్రేడ్
యస్. యస్. జహీర్

అతి ప్రమాదమైన ఘట్టంలో మీ కీ లేఖ వ్రాస్తున్నాను. లీగు సభ్యులు, కాంగ్రెసువాదులు, కమ్యూనిష్టులు, అందరూ యీనాడు కొన్ని తీవ్ర సమస్యల నెదుర్కొంటున్నారు. ఈ సమస్యల పరిష్కారంమీదనే మన సాంఘిక, జాతీయ, వ్యక్తిగత అస్తిత్వాలు ఆధారపడి వున్నాయి. భారత ప్రజ లందరి మీద ఒక మహోపద్రవం విరుచుకుపడ నున్నది. దీని విషయంలో నా కెంత ఆదుర్దాగా వుందో, మీకూ అంతే అని నే నెరుగకపోలేదు. అందుకనే ఈ లేఖ వ్రాయడం నేను.

మన ప్రియమైన మాతృభూమి మీద ఫాసిస్టు పిశాచాలు రేపో మాపో దాడిచేయ నున్నారు. ఇదే ఆ మహోపద్రవం. ఇటు జపాన్‌వాళ్ళు మన సరిహద్దులమీద కాచుకొని వున్నారు. అటు జర్మన్లు ఈజిప్టు, కాకాసస్ ప్రదేశాలగుండా బయట పడటానికి భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. మన భూమి మీద కలుసుకోవాలని యీ దోపిడిగాండ్ల ఆశయం. మనల్ని కూడ విచ్చలవిడిగా కొల్లగొట్టుకోవాలని వీళ్ళ వుద్దేశ్యం. అది వకతే యీ రక్కసులవల్ల దుర్భర దాస్యానికి పాలైన ఇతర ఆసియా, యూరపు దేశాలగతే మనకు దాపురించేటట్లు చేయాలని వీరి ఆశ. రత్న గర్భ మైన మన దేశంమీదనే యీ హంతకుల పాడు చూపులు పడుతున్నాయి.

ప్రమాదం అందరికీ సమానం!

ఫాసిస్టు దురాక్రమణదారులు

ఫాసిజంయొక్క దుష్ట స్వభావాన్ని అర్థం చేసుకోవడంలో మీ రెట్టి పొరపాటు చేయరని నా విశ్వాసం. అత్యంత శిథిలావస్థను పొంది, ప్రజల్ని విపరీతంగా పీడించే సామ్రాజ్యవాద రూపాంతరమే ఫాసిజం. కొద్దిమంది దురాశాపరులైన పెట్టుబడిదారుల స్వలాభాలకోసం ప్రపంచాన్నంతా బానిసత్వంలో ముంచడమే ఫాసిస్టుల ఆశయం. అదివరకు యెన్నడూ జరుగని దోపిడీకి పాటకపు జనం గురి అవుతారు. జాతి దురహంకారం విపరీతంగా వ్యాపిస్తుంది. విజ్ఞాన వికాసాలు మంటగలుస్తాయి. సంస్కృతి సభ్యతలు నాశనం అవుతాయి.

ఈ సిద్ధాంతాల ననుసరించి యేర్పడే విధానాన్ని నెలకొల్పదలచుకున్నారు ఫాసిస్టులు. ఆక్రమిత చైనాలో జపాను ప్రవేశపెట్టిన విధానం యిందుకు తార్కాణం. మన దేశ విషయంలో కూడా జపాను యిల్లానే ప్రవర్తిస్తుందని మనం గుర్తించాలి. ఆక్రమిత యూరపు ప్రజలమీద హిట్లరు జరుపుతున్న అఘాయిత్యాలు అందరు యెరిగినవేగా!

మన స్వర్ణభూమి గూడ యీ ఫాసిస్టు పశువుల దుష్కృత్యాలకు గురి కావాలని యే ఆత్మ గౌరవం వున్న వ్యక్తి, తెలివి తేటలుగల యే స్వాతంత్ర్యాభిలాషి కోరుకోదు. జర్మనీ జపానుల చర్యలవల్ల మన స్వాతంత్ర్య జ్యోతి యింకెప్పుడూ వెలుగకుండా ఆరిపోవాలని భారతీయు డెవ్వడూ వాంఛింపడు. హిందువులైనా, ముస్లిములైనా భారతీయు లందరికి సంపూర్ణ స్వాతంత్ర్యం లభించాలి అనేగా ముస్లింలీగు సభ్యుని హోదాలో మీరూ వాంఛించేది. బ్రిటిషు సామ్రాజ్యవాదానికి బదులు జపాను, జర్మను ఫాసిస్టుల్ని మన నెత్తిమీదికి తెచ్చుకుందామని మీరెన్నటికీ కోరడం లేదు.

ముస్లిం ప్రపంచం

ఇతర ముస్లిం దేశాల క్షేమం కూడా మీరు అభిలషిస్తున్నారు. ముస్లిం జాతులన్నీ స్వతంత్రంగా వుండాలని మీరు కోరుతున్నారు. దూరప్రాచ్యంలో, ఇండోనీషియా, మలయాలలో వున్న లక్షలకొలది మహమ్మదీయులు దుర్భరమైన జపాను గానుగలో పడి నలిగిపోతున్నారు. పడమటి దిశగుండా హిట్లరు విరుచుకుపడితే టర్కీ, అరేబియా, పర్షియా, ఆఫ్ఘనిస్థానుల దుర్గతి యిదేగా! ముస్లిం ప్రపంచం యావత్తు యీ మహా ప్రమాదాన్ని యెదుర్కొంటూ వుంది.

దీన్ని బాగా గుర్తించడంవల్లనే భారత మహమ్మదీయులకు స్వయం నిర్ణయాధికారం యిస్తే కత్తిదూసి ఫాసిస్టులతో తలపడ్డానికి సిద్ధంగా వున్నామనే భావాన్ని లీగు వెలిబుచ్చింది. ఫాసిస్టు ఉపద్రవం చాలా సమీపంలో వుందని జ్ఞానం గల ప్రతి భారతీయుడు అంగీకరిస్తున్నాడు. ఫాసిస్టులతో పోరాడాలి అని ఉభయులం అంగీకరించాం.

అందరి సమస్య

కాని ఎల్లా పోరాడాలి ? ఎల్లాంటి పరిస్థితులలో పోరాడాలి? ఇక్కడే వస్తున్నాయి చిక్కులన్నీ. మనదేశమే స్వతంత్రదేశమైయుంటే ఈ చిక్కులుండేవిగావు. చైనా, సోవియట్ యూనియన్లు ఎలా పోరాడుతున్నవో, అలానేమనమీద దండెత్తే శత్రువులతో పోరాడియుండేవారం. కాని, మనకు ప్రస్తుతం స్వాతంత్ర్యంలేదు. మనల్ని పరిపాలిస్తున్న సామ్రాజ్యవాదులు ఫాసిజం బారినుంచి మనల్ని కాపాడడానికి సమర్థులుగారు. బర్మా మలయాలలో తమ అసమర్థతను బయటపెట్టుకున్నారు. ప్రజలంటే వాళ్ళకి నమ్మకంలేదు, పైగా భయంకూడాను. మన మీద దండెత్తివచ్చేవారితో యుద్ధంచేసే నిమిత్తం ప్రజల్ని సమీకరించడానికి వారు నిరాకరిస్తున్నారు. తమంతటతాము సామ్రాజ్యవాదు లీపనిని నిర్వహించనూలేరు. ప్రజలే ముందుకు వచ్చి ఆ కార్యాన్ని నిర్వహించడానికి వీరు సమ్మతించనూ లేరు. ఇలావుంది వాళ్ళ వైఖరి.

కోట్లకొలదిగానున్న మన ప్రజల్ని మేల్కొల్పాలి

మనం సామ్రాజ్యవాదుల హస్తాలనుంచి మన స్వాతంత్ర్యాన్ని సంపాదించుకోవాలి; ఫాసిస్టులను ఎదుర్కోవాలి. ఎప్పుడైతే తమ ఆస్తి పాస్తుల్నీ, జీవితాల్ని సాంప్రదాయాల్ని గృహాల్ని రక్షించుకోడానికి మన భారతీయులు కోట్ల కొలదిగా లేస్తారో, అప్పుడు వుత్త చేతులతో ఈ పొగరెక్కిన ఫాసిస్టులను తరిమిగొట్టగలం. చైనా మనకు నిదర్శనం. కాని ఎవరి పిలుపువిని ప్రజలులేస్తారు ? ఏ సంస్థలు, వ్యక్తులు వారిసంపూర్ణాభిమానాన్ని చూరగొన్నాయో ఏనాయకత్వాన్ని వారు అంగీకరిస్తున్నారో, ఎవరు తమ సేవా త్యాగాలవల్ల వాళ్ల విశ్వాసానికి పాత్రులయ్యారో, ఆయా సంస్థలు వ్యక్తులు, శంఖం పూరిస్తేనే ఈ కోట్లకొలది జనం లేస్తారు.

అందుచే ప్రతిఘటించడానికి

కాంగ్రెసు ముస్లింలీగులే అట్టి మహాసంస్థలు. ఈ రెండు సంస్థలు కలిసి మన దేశంలోని 40 కోట్ల జనాభాను కదలించగలవు. నెహ్రూ జిన్నాలు కలిసి మన మాతృభూమి రక్షణార్థం వీరోచిత కృత్యాలు సలిపేటట్లు సంయుక్త భారతీయప్రజల్ని ఉద్బోధించగలరు.

కాంగ్రెసు-లీగు ఏకమవాలి

అంతేగాదు. కాంగ్రెసు లీగులుకలిసి 40కోట్ల సంయుక్త భారతీయప్రజల జాతీయవాంఛను సామ్రాజ్యవాదం గుర్తించేటట్లు చేయగలవు. అలాంటి సత్తావస్తుంది ఈ రెండుసంస్థలు కలిస్తే. సామ్రాజ్యవాదంచాలాశక్తివంతమైనదని తలచకండి. మనలో ఐక్యతలేకపోవడమే ఇండియాలో దానికున్న ఆయువుపట్టు. ఈ ఆయువుపట్టు తొలగిస్తే దానికున్న బలంక్షీణిస్తుంది. సంయుక్తరాజ్యాల ప్రజలు దాన్ని ఒకవైపునుంచినొక్కుతూనే వున్నారు. దానికి లోపలంతా లొటారం. కాంగ్రెసు-లీగు ఐక్యత ఏర్పడితే, వెంటనే జాతీయప్రభుత్వం సిద్ధించకతప్పదు. అప్పుడు జాతీయ భారతదేశం- ప్రభుత్వయాజమాన్యాన, మన స్వాతంత్ర్యరక్షణకోసమేగాకుండా, ఫాసిస్టు హంతకుల చేతులలోబడనున్న ప్రపంచముస్లింప్రజల స్వాతంత్ర్యరక్షణార్థం, మన మిత్రులైన చైనా సోవియట్ యూనియన్‌ల స్వేచ్ఛకోసం- యావత్తు మానవసమాజ స్వేచ్ఛాస్వాతంత్ర్యాలకోసం జయప్రదంగా పోరాడితీరుతుంది. జయం సాధించినతర్వాత, ఒకవ్యక్తి మరోవ్యక్తినిగాని, ఒక జాతి మరోజాతినిగాని దోచుకోడానికి వీలులేనట్టిన్ని, సామ్రాజ్యవాదానికి తావు లేనట్టిన్ని ప్రపంచప్రజల స్వతంత్ర ప్రజాస్వామిక నూతన ప్రపంచాన్ని నిర్మించడంలో తోడ్పడగలం.

ప్రస్తుతం ప్రమాదంలోబడిన మన అస్తిత్వాన్ని నిలుపుకోడానికి, భవిష్యత్తులో దివ్యసుందర ప్రపంచాన్ని నిర్మించుకోడానికి, మనం ఐక్యతను సాధించలేమా ? మన భారతప్రజలు ఐక్యమవకుండా ఏది అడ్డంకిగావుంది ? మనం ఎందుకు ఏకమవకూడదు ?

పరస్పర నిందలు కూడదు

దీనికి మీరిలా జవాబు చెప్పొచ్చు.

"కాంగ్రెసుతో సమాధానపడ్డానికి లీగు సిద్ధంగానేవుంది. ముస్లిం స్వయంనిర్ణయాధికారం, పాకిస్తాను, న్యాయమైన కోర్కెలు. వీటిని త్రోసిపుచ్చేసి ఐక్యత ఏర్పడకుండా చేసేది కాంగ్రెసే. ఈ విషయంలో తప్పు కాంగ్రెసుదే, లీగుదికాదు. మా సక్రమమైన కోర్కెను కాంగ్రెసెందుకు అంగీకరించకూడదు ?"

సోదరా! నేను నిర్మొగమాటంగా అడుగుతున్నాను, నేనేమో ఐక్యతకావాలని విజ్ఞప్తి చేస్తున్నాను దానికి మీరిచ్చిన యీ జవాబు మీకైనా తృప్తికరంగావుందా ? కాంగ్రెసుకు వ్యతిరేకంగా ప్లీడర్లవాదనచేసి సమర్థించుకోవడంవల్ల ఈ సమస్యను పరిష్కారం చేయడంలో ఒక్క అడుగైనా ముందుకు పోగలిగామా ? అలామీరు తలుస్తే, చాలాపొరపాటు చేస్తున్నారు. మీకైనా, మరెవరికైనా యిది ఎలా తోడ్పడుతూవుంది ? ఐక్యతలేకపోవడం కళ్లెదుట కనిపిస్తూవుంది. మీ స్వయంనిర్ణయాధికారమూ మీకు దక్కడంలేదు. పాకిస్తానా కనుచూపుమేరలోలేదు. మనకు వస్తూవున్నదల్లా ఒక్కటే, ఫాసిస్టులక్రింద దాస్యం. ఈ దాస్యం ముస్లింసోదరులకూ, భారతదేశమంతటికే కాకుండా, తతిమ్మా ముస్లింప్రపంచానికి, చైనాకుగూడా దాపురించేటట్లువుంది. ప్రస్తుతం బ్రిటిషు సామ్రాజ్యవాదానికి బానిసలుగా వుంటున్నాము. భవిష్యత్తులోనా జపాను ఫాసిస్టుల కాళ్ళక్రింద నలిగిపోయే దుర్గతిపట్టబోయేలావుంది. బ్రిటిషు సామ్రాజ్యవాదులవద్దనుంచి మీ స్వయంనిర్ణయాధికారం మీకు లభిస్తుందని తలచేటట్లయితే, చాలా భ్రమపడుతున్నారు. మన రెండు మహాసంస్థల్లో దేనికిగూడ అధికారం యివ్వకుండా వుండడానికి మనలోవున్న చీలికలను వాళ్ళు బాగా వుపయోగించుకుంటూనే వుంటారు. ప్రస్తుతంలో అధికారం వాళ్ల చేతుల్లోనే వుంచుకుంటారు. వీలుతప్పిందా, జపాను క్రూరుల దయాదాక్షిణ్యాలకు మనల్ని వదిలేసి పోతారు.

జపానుకు జయం చేకూర్చవద్దు

ఈ అపాయకరమైన దొమ్ములవల్ల గెలుపొందేది ఎవరు? మీరుమాత్రం కాదని నమ్మండి. హిందువు లంటారా, వారు కూడా కాదు. మరెవరు ? జపాను ఫాసిస్టులు మాత్రమే. జపాను దుండగీండ్రు మన గడ్డను ఆక్రమించుకొని లూటీలు కొల్లగొట్టడాలు, ఖూనీలు; మానభంగాలు, యీ భయంకర హత్యాకాండల రుచి చూపినపిమ్మటనా, మన మందరం ఐక్యమవ్వాలనే నిర్ణయానికి మీరు వచ్చేది ?

ఐక్యంగండి!

అలాంటి పొరపాటు చేయవద్దని ప్రాధేయ పడుతున్నాను. 10 కోట్ల భారతీయ ముస్లింల శ్రేయస్సును కాపాడడం మీ విధి. చరిత్రలో అదివర కెన్నడూ జరుగనట్లు, నేడు వీరి అస్తిత్వానికి భంగం వాటిల్లింది. మధ్య యుగాలనాటి టార్టారు దండయాత్రలు జ్ఞాపకం చేసుకోండి. బాగ్దాద్ పతన మయింతర్వాత ముస్లిం సభ్యతా సంస్కృతులు కొన్ని శతాబ్దాల పర్యంతం తిరిగి తలయెత్తలేక పోయినవి. ఇస్లాం మతానికి, యావత్తు మానవ సమాజానికి, ఫాసిజం తోక చుక్కలాంటిది.

10 కోట్ల భారతీయ మహమ్మదీయులు సర్వ నాశనం కాకుండా రక్షించే ఆయుధం ఐక్యత ఒక్కటే. కాంగ్రెసుతో లీగు ఒడంబడిక మనకు జాతీయ ప్రభుత్వాన్ని చేకూర్చగలదు. మనందరికి ప్రియమైన మాతృ (మిగతా ప్రక్క పేజీలో)

★ సంపాదకీయం

ఇదియే మార్గం

మనపార్టీ సెంట్రల్‌కమిటీ సమావేశం ముగిసింది. ఇందులో వివిధరాష్ట్ర పార్టీ నాయకులు పాల్గొన్నారు. జాతీయైక్యతకోసం పాటుపడడం ద్వారా తప్ప మరే మార్గంద్వారాను జాతీయ [illegible] రక్షించలేము అనే ప్రధాన నినాదాన్ని ఈ సమావేశం యిచ్చింది. జాతీయైక్యత ఏర్పరచడానికి చేసే కృషే మన దేశరక్షణకు మన దేశ స్వాతంత్ర్య సంపాదనకొరకు సలిపే జాతీయ పోరాటమని, తనకు చేతనైనంతవరకు దేశభక్తులకు నచ్చజెప్పవలసిందని ప్రతికమ్యూనిస్టు ఆజ్ఞాపింపబడ్డాడు. ఐక్యతకోసం దేశమంతటా బ్రహ్మాండమైన ఉద్యమాన్ని లేవదీయడానికి సర్వసన్నాహాలు సలుపవలసినదిగా ప్రతిపార్టీ యూనిటీ కోరబడుతూవుంది.

యుద్ధంలో జపాను ప్రవేశించినది మొదలు మన దేశానికి ప్రమాదం మరీ హెచ్చింది. అప్పటినుంచి జాతీయప్రభుత్వాన్ని గెలుచుకోడానికి, జయప్రదంగా దేశరక్షణ చేయడానికి, భారతస్వాతంత్ర్యాన్ని సాధించడానికి జాతీయైక్యత ఒక్కటే మార్గమని కమ్యూనిస్టులం ప్రకటించుతున్నాం. క్రమంగా అన్నిపార్టీలు, దేశభక్తులు ఈ సత్యాన్ని గ్రహించసాగారు. జాతీయైక్యత ఏర్పడుతుందనే భయంతోనూ, ప్రభుత్వాధికారాన్ని భారతదేశభక్తుల హస్తగతం చేయడానికి యిష్టంలేకనూ బ్రిటీషు సామ్రాజ్యవాదులు జాతీయోద్యమానికి ముఖ్య పునాది అయిన కాంగ్రెసుపై దాడి సాగించారు, దీనివల్ల మాతృదేశానికి ప్రమాదం మరింత తీవ్రరూపం దాల్చి, జాతీయ ప్రతిష్టంభన ఏర్పడింది.

నేటిపరిస్థితుల తీవ్రతను దేశీయులందరూ గుర్తించుతున్నారు. వారిలో నిరుత్సాహం, నిస్పృహ ప్రబలుతోంది. అదే సమయాన ఐకమత్యం కావాలనే వాంఛకూడా వృద్ధిచెందుతోంది. ఈమధ్య న్యూఢిల్లీలో ఐక్యంకోసం జరిగిన ప్రయత్నాలు అదేవిషయాన్ని తెలియజేస్తున్నాయి.

ఈసారి హిందూమహాసభ ఐక్యతకోసం ప్రయత్నించింది. కాని ప్రభుత్వం కాంగ్రెసునాయకులను కలసికోడానికి రాజాజీ, శ్యాంప్రసాద్ ముఖర్జీలకు అవకాశమివ్వలేదు. అనగా భారతీయులమధ్య విభేదాలపై ఆధారపడి బ్రతుకగలిగిన యీవిదేశ ప్రభుత్వ పాలసీ భారత జాతీయైక్యతకు విరుద్ధమని మరల ఒకసారి ఋజువయింది.

కాంగ్రెస్‌పై ప్రభుత్వదాడి అనంతరం అన్నిపార్టీలను, దేశభక్తులను "సంపూర్ణ ఐక్యత లేనిచో సర్వనాశనం" అనే ఒకేఒక సమస్య ఎదుర్కొంటూంది. ఈ సమయంలో కాంగ్రెసు తరువాత పెద్ద రాజకీయ సంస్థ అయిన ముస్లింలీగ్‌పై ముందంజవేయవలసిన బాధ్యతవుంది. లీగ్ ఐక్యతకొరకు సుముఖత చూపింది, గాని తానే చొరవజేయ నిరాకరించింది. హిందూ మహాసభ జేసిన ప్రయత్నాలలో ముస్లిమ్ జాతుల స్వయం నిర్ణయ హక్కును యుద్ధానంతరంవరకు వాయిదా వేయాలని సూచింపబడింది. అవిధంగా లీగ్ ప్రధాన కోర్కెనే త్రోసి రాజంటే లీగ్ సహకారాన్ని సంపాదించడం సాధ్యంకాదు. జాతీయైక్యత నిర్మించకపోతే యిపుడు బ్రిటీషు నిరంకుశాధికారుల క్రిందనే వుండిపోతాము లేదా జపాన్ ఫాసిస్టులు మన దేశాన్ని పాదాక్రాంతం జేస్తారు.

ఢిల్లీ రాయబారాలు, ప్రభుత్వం కాంగ్రెసు నాయకులతో సంప్రదింపులకు అవకాశమివ్వకపోవడం వల్లను, హిందూమహాసభ లీగ్ ప్రధాన కోర్కెఅయిన స్వయం నిర్ణయ సూత్రాన్ని వాయిదావేయడం వల్లనూ విఫల మయ్యాయి. హిందూమహాసభ లిబరల్ పార్టీనాయకులు వైస్రాయి భవనం వైపుచూస్తూ "మీరు ఏమి యివ్వడానికి సిద్ధంగావున్నారు? మేం ఏకమవడానికి ప్రయత్నిస్తాం" అని అడుగుతున్నారు. నిరంకుశాధికారులు ఏమి జవాబిస్తారో ఆత్మాభిమానంగల దేశభక్తులందరికీ తెలుసును. "మీలో ఐకమత్యం లేదు గాన మేమిలాగే కొనసాగిస్తామంటారు." జాతీయ ప్రతిష్టంభన తొలగించడానికి సామ్రాజ్యవాదులు సాయపడుతారని ఆశించడంకంటే బుద్ధితక్కువ మరొకటి వుండబోదు. భారతదేశం వారికి వలసదేశం, మాతృదేశం కాదు. మనలో విభేదాలపైనే వారి రాజకీయ బలం ఆధారపడివుంది. అన్ని పార్టీలు, దేశభక్తుల మధ్య ఐక్యత ఏర్పడనిదే రాజకీయాధికారం భారతీయప్రజాప్రతినిధుల హస్తగతం కాదు. కాంగ్రెసును మినహాయించి జాతీయైక్యతకు పనిజేశామంటే సామ్రాజ్యవాదుల వగాలో పడినట్లే. ముస్లిం లీగ్‌ను మినహాయించితే ఇపుడున్న చోటే వుండి పోతాము. స్వాతంత్ర్య ఉద్యమం పేరుతో నేడుదేశరక్షణ కార్యాలకు జరుగుతున్న విఘ్నాలవల్ల నష్టాన్ని గుర్తించకపోతే, యిదివరకువున్న జాతీయైక్యత కూడా భగ్నమయిపోతుంది.

కమ్యూనిస్టుపార్టీ జాతీయైక్యతను ప్రత్యేక దృక్పథాన్నుంచి చూస్తుంది. ప్రజాసామాన్యంలో ఐక్యత కోసం పనిచేయడం ద్వారానే వివిధ సంస్థల నాయకుల మధ్య పరిష్కారం సులభమవుతుంది. ఒక పక్షం, యితరుల కోర్కెలను త్రోసివేస్తే ఐక్యత సాధ్యంకాదు. ఒక ముఖ్యపక్షాన్ని మినహాయించితేనూ ఐక్యత సాధ్యంకాదు. ఐక్యత కావాలని ఎంత కోర్కెవున్నా అలాంటి ప్రయత్నాలు ఫలించవు.

మన పార్టీ ప్రతి కమ్యూనిస్టునీ జాతీయైక్యతను నిర్మించడం తన ప్రథమ కర్తవ్యంగా ఎంచమని ఆదేశించింది. దేశభక్తులందరికి ఐక్యతపైనే అందరిమోక్షం ఆధారపడి వుందనీ, విభేదాలు సర్వనాశనానికి దారితీస్తాయనీ తెలియజెప్పమంది.

జాతీయైక్యతకొరకు దేశవ్యాపితంగా ప్రచారం సాగించమని అన్నిశాఖలను మనపార్టీ హెచ్చరించింది. పరస్పరఅనుమానాలున్న నాయకులతో ఎడతెగని చర్చలతో కాలంబుచ్చక, ఐక్యతాసందేశాన్ని ప్రజాసామాన్యంలోకి తీసుకువెళ్ళడం మన కర్తవ్యమని తెలిపింది. ప్రజలు గుమిగూడే బహిరంగ ప్రదేశాలలో, సంత

మన పార్టీ యిచ్చిన ఐక్యతా నినాదం సుస్పష్టంగా వుంది. మాతృదేశానికి ప్రమాదం రానున్నది. ఇది మనందరి మాతృదేశం. మనందరమూ ఐక్యమయి మాతృభూమిని రక్షించుకొంటేనే మన అందరికోర్కెలు నెరవేరుతాయి. మన దేశాన్నే కోల్పోతే, అందరం అణచివేయబడుతాము. మన కోర్కెలన్నీ కలలుగానే వుండిపోతాయి; మనతో పూడ్చిపెట్టబడుతాయి. ప్రతిభారతీయుని ఉన్నతాశయాలకు, దేశభక్తికి హృదయపూర్వకంగా విన్నవించుకుంటున్నాము. మనలోవున్న ఉన్నతాశయాలు మనలను రక్షించాలి; లేదా నీచభావాలు వినాశానికి దారితీస్తాయి. ఇదే నేడు మనలను ఎదుర్కొంటున్న భీకరసమస్య.

దేశభక్తులలో అన్ని వర్గాలవారిని, అన్నిమతాలు సంఘాలవారిని వారి వారి ప్రయోజనాల నిమిత్తమే ఐక్యమవ్వాలనీ, దానికోసం కృషిచేయాలనీ విన్నవించు కుంటున్నాం.

దేశరక్షణకార్యాలకు విఘ్నమొనరించే ఉద్యమాన్ని ఆపివేయమని కాంగ్రెసు దేశభక్తులకు విన్నవించుకుంటున్నాము. సామ్రాజ్యవాదుల నిర్బంధవిధానం వారిని రెచ్చగొట్టకముందు వారున్నస్థితికి దేశభక్తులను మరల్చడానికి ప్రయత్నించుతాము. దేశరక్షణలను భగ్నంచేయడంవల్ల స్వాతంత్ర్యంరాదనీ, బ్రిటిషుకు బదులు జపాన్ బానిసత్వం ప్రాప్తించుతుందనీ నచ్చచెబుతాము. జపాన్ ఏజంట్లుగా పనిజేస్తున్న ఫార్వర్డ్‌బ్లాకుతో సంబంధంతెంచుకోమని కోరుతాము. జాతీయప్రతిష్టంభనను అంతమొందించడానికి మార్గం చూపుతాము.

జాతీయనాయకులను విడుదలచేయించడానికి, జాతీయప్రభుత్వంకొరకు ఐక్యత కావాలనే నినాదాన్ని అన్ని దేశభక్తిగల సంస్థలు అంగీకరించాయనీ, కాంగ్రెసు-లీగ్ ఐక్యతద్వారా జాతీయవాంఛ నెరవేరుతుందని చూపుతాము. రక్షణలను భగ్నంచేసే కార్యాలు జాతీయోద్యమాన్ని విచ్ఛిన్నం చేస్తాయని స్పష్టపరుస్తాము. జపాన్ దుండగీడులు దేశసరిహద్దున కాచుకొనివున్న సమయాన దేశరక్షణలను భగ్నంచేయడాన్ని ఇతరదేశభక్తులు సహించలేరు. 'పోరాటం' దిగజారిపోడానికి కారణం దానిలో విచ్ఛిన్నానికి అంకురాలువుండటమే. అది దేశభక్తులందరినైనా ఐక్యపరచలేదు; అట్టిచో జాతీయవాంఛను ఎలా సాధించగల్గుతుంది?

ముస్లిం లీగుకు మా విన్నపమిది: "కాంగ్రెసును ఒంటరిగా అణచివేయడం చూస్తూవూరుకుంటే మీకు పాకిస్థాన్ బ్రిటీషు ప్రభుత్వంనుంచిరాదు: జపాన్ నుంచీ రాదు. ముస్లిములు తమ జన్మభూములను బ్రిటీషువారి చేతుల్లోకి పోగొట్టుకుంటారు. మనందరి మాతృదేశరక్షణ కొరకు కాంగ్రెస్‌తో కలవండి. రెండు సంస్థలూ యిదివరకే కొంత దగ్గరకు వచ్చాయి. కాంగ్రెసు ఇపుడు నిషేధించ బడింది. మీరు స్వేచ్ఛగా వున్నారుగాన ఐక్యతకొరకు పనిచేయాలసిన బాధ్యత మీపై హెచ్చుగా వుంది. కాంగ్రెసు - లీగ్ ఐక్యత కొరకు పని చేయడమంటే స్వయం నిర్ణయహక్కు కొరకు సోదరునితో కలసి శత్రువును ఎదిరించడ మన్నమాట. భారత దేశానికి స్వయం నిర్ణయ సూత్రం కొరకు పోరాడటం ద్వారానే ముస్లిమ్ జాతుల స్వయం నిర్ణయ హక్కును అమలు జరుపుకో గల్గుతారు. ఒకటి లేనిచో రెండోది లేదు. రెంటినీ నేడు సాధించవచ్చు. అందుచే మీ ప్రయోజనం నిమిత్తమే కాంగ్రెసు - లీగ్ ఐక్యత కొరకు పాటుబడండి."

హిందూ ప్రజలకు మేము ఇలా విన్నవించుకొంటాము. భారత స్వాతంత్ర్యం కొరకు, హిందువుల ప్రయోజనాల నిమిత్తమే ముస్లిమ్ జాతుల స్వయంనిర్ణయ హక్కునులంగీకరించండి. స్వాతంత్ర్య యుద్ధం ధర్మంపై ఆధారపడివుంది. భారత స్వయంనిర్ణయ హక్కుకొరకు పోరాడుతూ, వివిధ భారత జాతులకు దానిని ఎలా నిరాకరించకల్గుతారు? అలా నిరాకరించితే ప్రధానజాతి ఇతర వెనుకబడిన జాతులపై పెత్తనానికి అవకాశమిస్తుంది. అది స్వాతంత్ర్య మనిపించుకోదు. వారి స్వయంనిర్ణయ హక్కు గుర్తించకుండా మీరు ముస్లిములను జాతీయోద్యమంలోకి తీసుకురాలేరు. భారత స్వాతంత్ర్యం సాధించ లేరు. ఐక్యత అవసరమయి వుండగా మీరు అనుమానాలు కల్గించుతారు" స్వయంనిర్ణయ హక్కును గుర్తించడం భారత దేశాన్ని చీలికలు చేయదు. నేడు బ్రిటీషు ప్రభుత్వం నుంచి జాతీయ ప్రభుత్వాన్ని గుంజుకోడానికి అవసరమైన ఐక్యతను కలుగ జేస్తుంది. రేపు జపాన్ దురాక్రమణదారులను ఐక్యతతో సాయుధంగా పోరాడి జయించడం ద్వారా వివిధ ప్రజల మధ్య రక్తంతో సిమెంటు చేయబడిన ఐకమత్యం, సుహృద్భావం ఏర్పడుతుంది. భారతదేశం చీలిపోదుగదా! స్వాతంత్ర్యం, డిమాక్రసీలపై ఆధారపడినప్రపంచంలో, స్వాతంత్ర్యం ప్రజాస్వామిక హక్కులుగల భారత దేశంలో వివిధజాతుల ప్రజలు ఇదివరకెన్నడు లేనంత సన్నిహితంగా వుంటారు. దేశరక్షణ కొరకు ఐక్యమయ్యాక, మనదేశాన్ని మనకొరకు రక్తం ప్రవింపజేసి జయప్రదంగా రక్షించుకొన్నాక, విడిపోవడం, ఒకరి గొంతు మరొకరు నులుపడానికి ప్రయత్నించడం అసంభవంగదా? ప్రతిదాన్ని అనుమానంతో చూసే ఛాందసుడు తప్ప ఉన్నతాశయాలుగల ఏవ్యక్తిఅలా ఆలోచించడు! అపజయాన్ని కలుగనే పిరికిపందే గాని ఆత్మవిశ్వాసంగల దేశభక్తుడు ఎవరూ అలావూహించరు. అలా వూహించే కుశంకవాదులు మన ప్రాచీన భారత ప్రజల ఔన్నత్యాన్ని నిలబెట్ట లేరు,

ఐక్యత కొరకు ప్రజోద్యమం తప్పక జయించి తీరుతుంది. విభేధాలు కొనసాగితే సర్వనాశనం సంభవించుతుంది. ఐక్యత జయ ప్రదమైన దేశరక్షణకు, స్వాతంత్ర్య విజయానికి దారితీస్తుంది. బ్రిటీషు సామ్రాజ్య వాదులు మన విభేదాలపై ఆధారపడే బ్రదుక గల్గుతున్నారు. జపాన్ దుండగీడులకు అవే ఉపయోగపడుతాయి. కమ్యూనిస్టులం భారత ప్రజలతో ఐక్యత కలుగజేయడానికి మా సర్వశక్తులు ధారపోస్తాము. ప్రతిదేశభక్తునికి నివేదించు కొంటాము; మాతో చేతులు కలపడానికి

ముస్లింలీగ్ సభ్యునకు ఒక లేఖ

కామ్రేడ్
యస్. యస్. జహీర్

అతి ప్రమాదమైన ఘట్టంలో మీ కీ లేఖ వ్రాస్తున్నాను. లీగు సభ్యులు, కాంగ్రెసువాదులు, కమ్యూనిస్టులు, అందరూ యీనాడు కొన్ని తీవ్ర సమస్యల నెదుర్కొంటున్నారు. ఈ సమస్యల పరిష్కారంమీదనే మన సాంఘిక, జాతీయ, వ్యక్తిగత అస్తిత్వాలు ఆధారపడి వున్నాయి. భారత ప్రజ అందరిమీద ఒక మహోపద్రవం విరుచుకుపడ నున్నది. దీని విషయంలో నా కెంత ఆదుర్దాగా వుందో, మీకూ అంతే అని నే నెరుగకపోలేదు. అందుకనే ఈ లేఖ వ్రాయడం నేను.

మన ప్రియమైన మాతృభూమి మీద ఫాసిస్టు పిశాచాలు రేపో మాపో దాడిచేయ నున్నారు. ఇదే ఆ మహోపద్రవం. ఇటు జపాన్‌వాళ్ళు మన సరిహద్దులమీద కాచుకొని వున్నారు. అటు జర్మన్లు ఈజిప్టు, కాకాసస్ ప్రదేశాలగుండా బయట పడటానికి భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. మన భూమి మీద కలుసుకోవాలని యీ దోపిడిగాండ్ల ఆశయం. మనల్ని కూడ విచ్చలవిడిగా కొల్లగొట్టుకోవాలని వీళ్ళ వుద్దేశ్యం. అదివరకే యీ రక్కసులవల్ల దుర్భర దాస్యానికి పాలైన ఇతర ఆసియా, యూరపు దేశాలగతే మనకు దాపురించేటట్లు చేయాలని వీరి ఆశ. రత్న గర్భ యైన మన దేశంమీదనే యీ హంతకుల పాడు చూపులు పడుతున్నాయి.

ప్రమాదం అందరికీ సమానం!

ఫాసిస్టు దురాక్రమణదారులు

ఫాసిజంయొక్క దుష్ట స్వభావాన్ని అర్థం చేసుకోవడంలో మీ రెట్టి పొరపాటు చేయరని నా విశ్వాసం. అత్యంత శిథిలావస్థను పొంది, ప్రజల్ని విపరీతంగా పీడించే సామ్రాజ్యవాద రూపాంతరమే ఫాసిజం. కొద్దిమంది దురాశాపరులైన పెట్టుబడిదారుల స్వలాభాలకోసం ప్రపంచాన్నంతా బానిసత్వంలో ముంచడమే ఫాసిస్టుల ఆశయం. అదివరకు యెన్నడూ జరుగని దోపిడీకి పాటకపు జనం గురి అవుతారు. జాతి దురహంకారం విపరీతంగా వ్యాపిస్తుంది. విజ్ఞాన వికాసాలు మంటగలుస్తాయి. సంస్కృతి సభ్యతలు నాశనం అవుతాయి.

ఈ సిద్ధాంతాల ననుసరించి యేర్పడే విధానాన్ని నెలకొల్ప దలచుకున్నారు ఫాసిస్టులు. ఆక్రమిత చైనాలో జపాను ప్రవేశపెట్టిన విధానం యిందుకు తార్కాణం. మన దేశ విషయంలో కూడా జపాను యిల్లానే ప్రవర్తిస్తుందని మనం గుర్తించాలి. ఆక్రమిత యూరపు ప్రజలమీద హిట్లరు జరుపుతున్న అఘాయిత్యాలు అందరు యెరిగినవేగా!

మన స్వర్ణభూమి గూడ యీ ఫాసిస్టు పశువుల దుష్కృత్యాలకు గురి కావాలని యే ఆత్మ గౌరవం వున్న వ్యక్తి, తెలివి తేటలుగల యే స్వాతంత్ర్యాభిలాషి కోరుకోడు. జర్మనీ జపానుల చర్యలవల్ల మన స్వాతంత్ర్య జ్యోతి యింకెప్పుడూ వెలుగకుండా ఆరిపోవాలని భారతీయు డెవ్వడూ వాంఛింపడు. హిందువులైనా, ముస్లిములైనా భారతీయు లందరికి సంపూర్ణ స్వాతంత్ర్యం లభించాలి అనేగా ముస్లింలీగు సభ్యుని హోదాలో మీరూ వాంఛించేది. బ్రిటిషు సామ్రాజ్యవాదానికి బదులు జపాను, జర్మను ఫాసిస్టుల్ని మన నెత్తిమీదికి తెచ్చుకుందామని మీరెన్నటికీ కోరడం లేదు.

ముస్లిం ప్రపంచం

ఇతర ముస్లిం దేశాల క్షేమం కూడా మీరు అభిలషిస్తున్నారు. ముస్లిం జాతులన్నీ స్వతంత్రంగా వుండాలని మీరు కోరుతున్నారు. దూరప్రాచ్యంలో, ఇండోనీషియా, మలయాలలో వున్న లక్షలకొలది మహమ్మదీయులు దుర్భరమైన జపాను గానుగలో పడి నలిగిపోతున్నారు. పడమటి దిశగుండా హిట్లరు విరుచుకుపడితే టర్కీ, అరేబియా, పర్షియా, ఆఫ్ఘనిస్థానుల దుర్గతి యిదేగా! ముస్లిం ప్రపంచం యావత్తు యీ మహా ప్రమాదాన్ని యెదుర్కొంటూ వుంది.

దీన్ని బాగా గుర్తించడంవల్లనే భారత మహమ్మదీయులకు స్వయం నిర్ణయాధికారం యిస్తే కత్తిదూసి ఫాసిస్టులతో తలపడ్డానికి సిద్ధంగా వున్నామనే భావాన్ని లీగు వెలిబుచ్చింది. ఫాసిస్టు ఉపద్రవం చాలా సమీపంలో వుందని జ్ఞానం గల ప్రతి భారతీయుడు అంగీకరిస్తున్నాడు. ఫాసిస్టులతో పోరాడాలి అని ఉభయులం అంగీకరించాం.

అందరి సమస్య

కాని ఎల్లా పోరాడాలి? ఎల్లాంటి పరిస్థితులలో పోరాడాలి? ఇక్కడే వస్తున్నాయి చిక్కులన్నీ. మనదేశమే స్వతంత్రదేశమైయుంటే ఈ చిక్కులుండేవిగావు. చైనా, సోవియట్ యూనియన్లు ఎలా పోరాడుతున్నవో, అలానేమనమీద దండెత్తే శత్రువులతో పోరాడియుండేవారం. కాని, మనకు ప్రస్తుతం స్వాతంత్ర్యంలేదు. మనల్ని పరిపాలిస్తున్న సామ్రాజ్యవాదులు ఫాసిజం బారినుంచి మనల్ని కాపాడడానికి సమర్థులుగారు. బర్మా మలయాలలో తమ అసమర్థతను బయటపెట్టుకున్నారు. ప్రజలంటే వాళ్ళకి నమ్మకంలేదు, పైగా భయంకూడాను. మన మీద దండెత్తివచ్చేవారితో యుద్ధంచేసే నిమిత్తం ప్రజల్ని సమీకరించడానికి వారు నిరాకరిస్తున్నారు. తమంతటతాము సామ్రాజ్యవాదు లీపనిని నిర్వహించనూలేరు. ప్రజలే ముందుకు వచ్చి ఆ కార్యాన్ని నిర్వహించడానికి వీరు సమ్మతించనూ లేరు. ఇలావుంది వాళ్ళ వైఖరి.

కోట్లకొలదిగానున్న మన ప్రజల్ని మేల్కొల్పాలి

మనం సామ్రాజ్యవాదుల హస్తాలనుంచి మన స్వాతంత్ర్యాన్ని సంపాదించుకోవాలి; ఫాసిస్టులను ఎదుర్కోవాలి. ఎప్పుడైతే తమ ఆస్తి పాస్తుల్ని, జీవితాల్ని సాంప్రదాయాల్ని గృహాల్ని రక్షించుకోడానికి మన భారతీయులు కోట్లకొలదిగా లేస్తారో, అప్పుడు వుత్త చేతులతో ఈ పొగరెక్కిన ఫాసిస్టులను తరిమిగొట్టగలం. చైనా మనకు నిదర్శనం. కాని ఎవరి పిలుపువిని ప్రజలులేస్తారు? ఏ సంస్థలు, వ్యక్తులు వారిసంపూర్ణాభిమానాన్ని చూరగొన్నాయో ఏనాయకత్వాన్ని వారు అంగీకరిస్తున్నారో, ఎవరు తమ సేవాత్యాగాలవల్ల వాళ్ల విశ్వాసానికి పాత్రులయ్యారో, ఆయా సంస్థలు వ్యక్తులు, శంఖం పూరిస్తేనే ఈ కోట్లకొలది జనం లేస్తారు.

అందుచే ప్రతిఘటించడానికి

కాంగ్రెసు ముస్లింలీగులే అట్టి మహాసంస్థలు. ఈ రెండు సంస్థలు కలిసి మన దేశంలోని 40 కోట్ల జనాభాను కదలించగలవు. నెహ్రూ జిన్నాలు కలిసి మన మాతృభూమి రక్షణార్థం వీరోచిత కృత్యాలు సలిపేటట్లు సంయుక్త భారతీయప్రజల్ని ఉద్బోధించగలరు.

కాంగ్రెసు-లీగు ఏకమవాలి

అంతేగాదు. కాంగ్రెసు లీగులుకలిసి 40కోట్ల సంయుక్త భారతీయప్రజల జాతీయవాంఛను సామ్రాజ్యవాదం గుర్తించేటట్లు చేయగలవు. అలాంటి సత్తావస్తుంది ఈ రెండుసంస్థలు కలిస్తే. సామ్రాజ్యవాదంచాలాశక్తివంతమైనదని తలచకండి. మనలో ఐక్యతలేకపోవడమే ఇండియాలో దానికున్న ఆయువుపట్టు. ఈ ఆయువుపట్టు తొలగిస్తే దానికున్నబలంక్షీణిస్తుంది. సంయుక్తరాజ్యాల ప్రజలు దాన్ని ఒకవైపునుంచినొక్కుతూనే వున్నారు. దానికి లోపలంతా లొటారం. కాంగ్రెసు-లీగు ఐక్యత ఏర్పడితే, వెంబడే జాతీయప్రభుత్వం సిద్ధించకతప్పదు. అప్పుడు జాతీయ భారతదేశం- ప్రభుత్వయాజమాన్యాన, మన స్వాతంత్ర్యరక్షణకోసమేగాకుండా, ఫాసిస్టు హంతకుల చేతులలోబడనున్న ప్రపంచముస్లింప్రజల స్వాతంత్ర్యరక్షణార్థం, మన మిత్రులైన చైనా సోవియట్ యూనియన్‌ల స్వేచ్ఛకోసం- యావత్తు మానవసమాజ స్వేచ్ఛాస్వాతంత్ర్యాలకోసం జయప్రదంగా పోరాడితీరుతుంది. జయం సాధించినతర్వాత, ఒకవ్యక్తి మరోవ్యక్తినిగాని, ఒక జాతి మరోజాతినిగాని, దోచుకోడానికి వీలులేనట్టిన్ని, సామ్రాజ్యవాదానికి తావు లేనట్టిన్ని ప్రపంచప్రజల స్వతంత్ర ప్రజాస్వామిక నూతన ప్రపంచాన్ని నిర్మించడంలో తోడ్పడగలం.

ప్రస్తుతం ప్రమాదంలోబడిన మన అస్తిత్వాన్ని నిలుపుకోడానికి, భవిష్యత్తులో దివ్యసుందర ప్రపంచాన్ని నిర్మించుకోడానికి, మనం ఐక్యతను సాధించలేమా? మన భారతప్రజలు ఐక్యమవకుండా ఏది అడ్డంకిగావుంది? మనం ఎందుకు ఏకమవకూడదు?

పరస్పర నిందలు కూడదు

దీనికి మీరిలా జవాబు చెప్పొచ్చు.

"కాంగ్రెసుతో సమాధానపడ్డానికి లీగు సిద్ధంగానేవుంది. ముస్లిం స్వయంనిర్ణయాధికారం, పాకిస్తాను, న్యాయమైన కోర్కెలు. వీటిని త్రోసిపుచ్చేసి ఐక్యత ఏర్పడకుండా చేసేది కాంగ్రెసే. ఈ విషయంలో తప్పు కాంగ్రెసుదే, లీగుదికాదు. మా సక్రమమైన కోర్కెను కాంగ్రెసెందుకు అంగీకరించకూడదు?"

సోదరా! నేను నిర్మొగమాటంగా అడుగుతున్నాను, నేనేమో ఐక్యతకావాలని విజ్ఞప్తి చేస్తున్నాను దానికి మీరిచ్చిన యీ జవాబు మీకైనా తృప్తికరంగావుందా? కాంగ్రెసుకు వ్యతిరేకంగా ప్లీడర్లవాదనచేసి సమర్థించుకోవడంవల్ల ఈ సమస్యను పరిష్కారం చేయడంలో ఒక్క అడుగైనా ముందుకు పోగలిగామా? అలామీరు తలుస్తే, చాలాపొరపాటు చేస్తున్నారు. మీకైనా, మరెవరికైనా యిది ఎలా తోడ్పడుతూవుంది? ఐక్యతలేకపోవడం కళ్లెదుట కనిపిస్తూవుంది. మీ స్వయంనిర్ణయాధికారమూ మీకు దక్కడంలేదు. పాకిస్తానా కనుచూపుమేరలోలేదు. మనకు వస్తూవున్నదల్లా ఒక్కటే, ఫాసిస్టులక్రింద దాస్యం. ఈ దాస్యం ముస్లింసోదరులకూ, భారతదేశమంతటికే కాకుండా, తతిమ్మా ముస్లింప్రపంచానికి, చైనాకుగూడా దాపురించేటట్లువుంది. ప్రస్తుతం బ్రిటిషు సామ్రాజ్యవాదానికి బానిసలుగా వుంటున్నాము. భవిష్యత్తులోనా జపాను ఫాసిస్టుల కాళ్ళక్రింద నలిగిపోయే దుర్గతిపట్టబోయేలావుంది. బ్రిటిషు సామ్రాజ్యవాదులవద్దనుంచి మీ స్వయంనిర్ణయాధికారం మీకు లభిస్తుందని తలచేటట్లయితే, చాలా భ్రమపడుతున్నారు. మన రెండు మహాసంస్థల్లో దేనికిగూడ అధికారం యివ్వకుండా వుండడానికి మనలోవున్న చీలికలను వాళ్ళు బాగా వుపయోగించుకుంటూనే వుంటారు. ప్రస్తుతంలో అధికారం వాళ్ల చేతుల్లోనే వుంచుకుంటారు. వీలుతప్పిందా, జపాను క్రూరుల దయాదాక్షిణ్యాలకు మనల్ని వదిలేసిపోతారు.

జపానుకు జయం చేకూర్చవద్దు

ఈ అపాయకరమైన దోబూచులవల్ల గెలుపొందేది ఎవరు? మీరుమాత్రం కాదని నమ్మండి. హిందువు లంటారా, వారు కూడా కాదు. మరెవరు? జపాను ఫాసిస్టులు మాత్రమే. జపాను దుండగీండ్రు మన గడ్డను ఆక్రమించుకొని లూటీలు కొల్లగొట్టడాలు, ఖూనీలు, మానభంగాలు, యీ భయంకర హత్యాకాండల రుచి చూచినపిమ్మటనా, మన మందరం ఐక్యమవ్వాలనే నిర్ణయానికి మీరు వచ్చేది?

ఐక్యంగండి!

అలాంటి పొరపాటు చేయవద్దని ప్రాధేయ పడుతున్నాను. 10 కోట్ల భారతీయ ముస్లింల శ్రేయస్సును కాపాడడం మీ విధి. చరిత్రలో ఆదివర కెన్నడూ జరుగనట్లు, నేడు వీరి అస్తిత్వానికి భంగం వాటిల్లింది. మధ్య యుగాలనాటి టార్టారు దండయాత్రలు జ్ఞాపకం చేసుకోండి. బాగ్దాద్ పతన మయింతర్వాత ముస్లిం సభ్యతా సంస్కృతులు కొన్ని శతాబ్దాల పర్యంతం తిరిగి తలయెత్తలేక పోయినవి. ఇస్లాం మతానికి, యావత్తు మానవ సమాజానికి, ఫాసిజం తోక చుక్కలాంటిది.

10 కోట్ల భారతీయ మహమ్మదీయులు సర్వ నాశనం కాకుండా రక్షించే ఆయుధం ఐక్యత ఒక్కటే. కాంగ్రెసుతో లీగు ఒడంబడిక మనకు జాతీయ ప్రభుత్వాన్ని చేకూర్చగలదు. మనందరికి ప్రియమైన మాతృ (మిగతా ప్రక్క పేజీలో)

★ గెరిల్లా — లేఖ 3

ప్రియమైన కామ్రేడ్,

"గెరిల్లా" అనే శబ్దానికి గోరిల్లా కోతికి, ఇంతో అంతో సంబంధం వున్నదని కొందరను కుంటారు. కాని లేదు. ఈ శబ్దం 'గెరీ' అను ఫ్రెంచి శబ్దంలో నుంచో లేక 'గెరా' అను స్పానిష్ శబ్దంలోనుంచో వచ్చింది. దీనికి అర్థం "యుద్ధం."

19 వ శతాబ్ద ప్రారంభంలో నెపోలియన్ స్పెయిన్‌లోను, రష్యాలోను, గెరిల్లాదళాల ధాటికి తట్టుకోలేకపోయాడు. స్పెయిన్ దేశపు ఆక్రమణను నెపోలియన్ పూర్తి చేయలేక పోయాడు; మాస్కోనుంచి పారిపోయిరావడంలో విపరీతంగా దెబ్బతిన్నాడు. ఈ రెండు దేశాల లోనూ గెరిల్లాలు ప్రధాన పాత్రను వహించారు. ఇక ఇండియాలో వీరయోధుడైన శివాజీ యుద్ధంలో అవలంబించిన పద్ధతులు ప్రతి బడిపిల్లవానికీ తెలుసు. అతని యెత్తులు గెరిల్లా పద్ధతి ప్రకారమే నడిచాయి. (అల్లూరి సీతారామరాజు, మోప్లా తిరుగుబాటుదార్లు యీ పద్ధతిని అవలంబించారు.)

1918 లో, రష్యావిప్లవ సందర్భంలో, విదేశసైన్యాలు విరివిగా వచ్చి నూతన ప్రభుత్వాన్ని నిర్మూలించదలచాయి. ఆ సైన్యాలకు కొందరు దేశీయ సైన్యాధికారులు కీలుబొమ్మలుగా ఉపయోగపడ్డారు. అప్పుడు దేశంలో "అంతర్యుద్ధం" ప్రారంభమయింది. రష్యన్ గెరిల్లాలు తిరిగి రంగంలో ప్రవేశించి శత్రువుల పని పట్టారు. మా-సీ-యంగ్ యొక్క, ఛూ-చే యొక్క, నాయకత్వాన చైనా కమ్యూనిస్టులు ఈ యెత్తుగడలద్వారానే చైనా దేశానికి పునర్జన్మ నిచ్చారు. క్యూమింటాంగ్ సైన్యాలను మొదట్లో చెండాడిన విధంగానే యీ చైనా గెరిల్లాలు జపాన్ ఫాసిస్టులను జయప్రదంగా యెదుర్కొంటున్నారు.

గెరిల్లాల విజయాలకు కారణం యేమిటి? ఈ విషయంపై చరిత్ర మనకు నేర్పే గుణపాఠం ఏమిటి?

గెరిల్లాఅంటే ప్రజలమధ్య జన్మించిన వ్యక్తి. తన దేశంయెడల ప్రేమ, త్యాగం యివి అతనికి ఉత్సాహంయిచ్చే ఉన్నతాదర్శాలు. ప్రజల సహాయంతోనే అతడు తన కర్తవ్యాన్ని నెరవేర్చగలుగుతాడు.

మహారాష్ట్రజాతి పునర్జన్మ యెత్తకపోయినట్లయితే; పునర్జన్మ యెత్తిన ఆజాతి శివాజీని, అతని గెరిల్లాదళాలను, ముఖ్యసాధనంగా ఉపయోగించుకొని అభివృద్ధి చెందక పోయినట్లయితే, భారత దేశ చరిత్రలో శివాజీ యొక్క శౌర్యగాథలు లిఖించబడేవే కావు.

స్పెయిన్ జాతి అంతా గెరిల్లాల వెనుక లేనట్లయితే, నెపోలియన్‌వారి నందరిని సాలెగూడులో చిక్కిన ఈగలమాదిరి నలిపి చంపివేసియుండేవాడు కాదా? రష్యన్ ప్రజా సామాన్యమంతా బోల్షివిక్కులను, వారి కార్యశ్రీమాన్ని, బలపరచక పోయినట్లయితే, యీనాడు సోవియటు యూనియనే ఉండేది కాదు. చైనాలో రైతులు, కూలీలు, "పార్టిజాన్" దళాల వెనుక నిలబడి, వారితో సహకారం చేయకపోతే, మికాడో యీ సాటికి తాను చైనా దేశపు చక్రవర్తినని ప్రకటించుకొని యుండేవాడు.

"ప్రజలలో అత్యధిక సంఖ్యాకులు మమ్మల్ని బలపరచకపోతే, మేం జీవించలేము. మేము ప్రజలకు పిడికిలివంటి వాళ్ళం. వారిని పీల్చి పిప్పిచేసే రక్తపిపాసుల్ని మేము దెబ్బతీస్తాం!" అంటూ, పెంగ్-తే-హ్వా అనే చైనా కమ్యూనిస్టు సేనానాయకుడు ప్రకటించాడు.

కాబట్టి చరిత్ర మనకుచెప్పే మొదటి గుణపాఠం యేమంటే, గెరిల్లా, ప్రజల మధ్య జన్మించినవాడు మాత్రమే కాకుండా, ఏ ఆదర్శంకొరకు తన జీవితాన్ని అర్పణ చేస్తున్నాడో, ఆ ఆదర్శం ప్రజల ఆదర్శం అయివుండాలి. దాన్ని ప్రజలు చైతన్యముతో అంగీకరించివుండాలి. నిరంతరం ప్రజలు దాన్ని బలపరచేదిగా వుండాలి.

జీతం కొరకు సైన్యంలో ప్రవేశించు సైనికుడికి, గెరిల్లాకూ, సహస్రాంశం బేధంవుంది. సిపాయి జయించినప్పుడుగాని, ధైర్య సాహసాలను ప్రదర్శించి నప్పుడుగాని, వెండి, బంగారు పతకాలు, యితర బహుమతులు యిచ్చి, అతని వుత్సాహాన్ని నిలబెట్ట వలసియుంటుంది. గెరిల్లా అలాకాదు. అతని బలం తన చేతులలో ధరించే రైఫిల్ మీదగాని, కత్తి మీదగాని ఆధారపడి యుండదు. నిరాడంబరముగా జీవించే అసంఖ్యాకమైన గ్రామప్రజలు, చెమటోడ్చి భూమిని దున్నే రైతాంగము, గెరిల్లాల యెడ చూపే సానుభూతి, వారు చేసే సహాయం అతనికి బలం.

కామ్రేడ్! నువ్వు గెరిల్లాలలో చేరదలచుకుంటే, యుద్ధ పద్ధతులలో ఆరితేరినంతమాత్రమున సరిపోదు. నువ్వు ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని సంపాదించాలి. నీ కార్యక్రమం సరియైనదేనని ప్రజలు మెట్టమొదట గ్రహించితేనే నీ కిది సాధ్యమవుతుంది. పైనుంచి యెవరో నియమించినంత మాత్రాన నువ్వు ప్రజలకు నాయకుడవు కాజాలవు. బర్మా యొక్క గుణపాఠం మన కండ్ల యెదుటనుంచి యింకా పోలేదు.

కాబట్టి భారతీయులు నేడవలంబించవలసిన సరియైన విధానం యేదో దాన్ని వారిచే మొదట ఒప్పించాలి. ఫాసిజంను యెదుర్కోవడంలో మనం చైనా ప్రజలతోను, సోవియటు ప్రజలతోను, చేయి చేయి కలిపి ఎందుకు పోరాడాలో వారికి బోధించాలి. ఈ యుద్ధంలో జయమొందితే ఫాసిస్టు సంకెళ్లు, సామ్రాజ్యవాద సంకెళ్లు కూడా యెలా మాయమవుతాయో వారికి స్పష్టం చేయాలి. ఫాసిస్టుల నోడించడంలో పూర్తిగా సహాయం చేసి మన స్వాతంత్ర్యాన్ని మనం పొందదమో; లేక తటస్థంగా వుండి, ఒకమూల చేతులు ముడుచుకొని కూర్చుంటూ అనేక యుగాలవరకు దేశాన్ని ఫాసిస్టు నరక కూపంలో ముంచదమో - ఈ రెండే మార్గాలు భారతీయుల యెదుటవున్నట్లు మనం బోధించాలి. 300 సంవత్సరాలకు పూర్వం ఈస్ట్-ఇండియా కంపెనీ మన దేశానికి వచ్చి, ప్రజలను పట్టపగలు దోపిడీచేసి రాక్షస పద్ధతు లవలంబించిన రోజులు తిరిగిరాకుండా చేయడం భారతీయుల కర్తవ్యమని నచ్చచెప్పాలి.

కామ్రేడ్! యిప్పుడు గ్రహించావా కమ్యూనిస్టు లెందుకు యుద్ధంలో చేరదంకంటె తమ నినాదాలను ప్రజలలో ప్రచారం చెయ్యడంలోనే యెక్కువ పట్టుదల గలిగియున్నారో? భారత ప్రజలీ యుద్ధాన్ని యిష్టపూర్వకంగా బలపరిస్తేనే విజయం సాధ్యమౌతుంది. అంతేగాని బ్రిటిషువారి తుపాకులతో కాదు. దేశానికి దౌర్భాగ్య స్థితి, సర్వ నాశనం పట్టకుండా కాపాడాలంటే యిదొకటే మార్గం. ఈ యుద్ధములో జయించితేనే మన దేశం స్వాతంత్ర్యం పొంద గలుగుతుంది.

కాబట్టి ప్రజలయెదుట నువ్వుపెట్టేరాజకీయ కార్యక్రమం నీ మొదటి ఆయుధం. ఈ ఆయుధమే నీకు ప్రజల పూర్తిసహకారాన్నితీసుకొస్తుంది. నువ్వుజీవించాలంటే మొట్ట మొదటకావలసింది ప్రజల సహకారం.

ముస్లింలీగ్ సభ్యునకు ఒక లేఖ

(3 వ పేజీ తరువాయి) భూమిని ఫాసిస్టు దుండగీండ్ల బారినుండి జయప్రదంగా రక్షించుకోడానికి యిట్టి ఒడంబడిక అనువైన పరిస్థితులు కల్పిస్తుంది.

కాంగ్రెసు లీగు వైపుకు మళ్ళింది

ఈ పరిస్థితు లన్నింటి దృష్టిలో వుంచుకొని ఐక్యతాసమస్యను గూర్చి ఆలోచించండి. కాంగ్రెసును కూడ ఒకే పరిస్థితి యెదుర్కొంటూ వుంది. ఉభయులకూ సమానమైన వుపద్రవాన్ని గుర్తించింది కాంగ్రెసు. భారతీయ ముస్లింలకు కొన్ని రాజీ సూచనలు చేసింది. వుదార భావంతో చూచేటట్లయితే మీరే వాటిని ఐక్యతకు ప్రాతిపదికగా గ్రహిస్తారు. ముందు యేర్పడబోయే స్వతంత్ర ఇండియన్ యూనియన్ నుంచి ప్రాదేశిక యూనిట్లకు విడిపోయే హక్కు, ఫెడరేషనులోని భాగాలకు రిసిడ్యుయరీ అధికారాలు. అన్ని పార్టీలకు ప్రాతినిధ్యముండే తాత్కాలిక జాతీయ ప్రభుత్వం. వివాదాస్పదమైన యితర సమస్యలు సంప్రదింపుల ద్వారా పరిష్కారంచేసుకోవడం - యివి కాంగ్రెసు చేసిన సూచనలు. నిజం చెప్పాలినవస్తే సంకుచిత తత్వం, అపనమ్మకం, లేకుండా ఆలోచించేయెడల సమాధానానికి ఈ సూచనలు యెంతో వుపకరిస్తాయి. ఇతర విషయాలు సంప్రదింపుల ద్వారా సర్దిచేసుకోవచ్చును.

తేల్చుకోవాలి:

లీగు నాయకత్వం యిలా తలచటం లేదు. జగత్ నారాయణలాల్ తీర్మానం, కాంగ్రెసు నుంచి రాజాజీ వెలివేయబడడం, మా కమ్యూనిస్టు సవరణలు వీగిపోవడం - ఇవి మీ నాయకత్వం బుర్రలలో బాగా పని చేస్తున్నవి. వీటిని మరచిపోవాలి. పై అనుకూల సూచనలమీద దృష్టి కేంద్రీకరించాలి. ఐక్యత యేర్పడగూడదనే శక్తులు కాంగ్రెసులో అసలు లేనేలేవని నేను అనడం లేదు. మా కమ్యూనిస్టులకు ఈ సంగతి తెలుసును. కాని మనకు కావలసినది ప్రయోజనం సిద్ధించడం. అభివృద్ధిదాయకంగా వున్నట్టివన్నీ, ఐక్యతకు అనుకూలంగా వున్నట్టివన్నీ, కాంగ్రెసులోని శక్తులతో సమాధానానికి రావడం మీరు చేయవలసిన కార్యం. కాని ప్రస్తుతం మీ రవలంబించే విధానం అభివృద్ధి నిరోధకులను బలపరుస్తూవుంది. మీరు వారికి దూరమవుతూ వున్నారు.

వారేమో జైళ్లలో!

ప్రస్తుతం కాంగ్రెసు నాయకులు జైళ్ళల్లో వున్నారు. మరి యిందువిషయంలో చొరవ చేసుకొని ముందుకు రావలసిందెవరు? ఒక యింటికి నిప్పంటుకుంది. అందులో నివసించేవారు నిప్పును ఆర్పివేయడంలో 'నీవా నేనా ఎవరుముందు చొరవచేసుకునేది' అని తర్కించుకుంటూ కూర్చుంటారా? అలా తర్కించేవాళ్ళు విచ్చివాళ్ళుకాక మరేమైనా అవుతారా? కాబట్టి అందరమూ ఐక్యమవడానికి చొరవచేసుకోదుగదా? లీగేచొరవ చేసుకుంటే ఎంత ప్రతిష్ఠ ఆసంస్థకు? కాగ్రెసు తర్వాత దేశంలోకల్లా ఎక్కువ శక్తివంతమైన రాచకీయసంస్థ లీగుఒకటే. అందువల్ల ఈ ప్రతిష్ఠంభన పరిష్కారమయ్యేందుకు, దేశంలో ఐక్యతాస్థాపనకు, నిరంకుశత్వాన్ని దూరంచేసి వాళ్ళచేతులనుంచి జాతీయప్రభుత్వం గుంజుకొనేందుకు, విషమ పరిస్థితిని దేశంఅంతా గుర్తించేటట్లు చేయడానికి, వలసిన చర్యలు తీసుకోవడంలో లీగు చొరవచేసికొంటుందని ఆశించడం సబబేగా?

కాంగ్రెసే అణచివేయబడితే-

ఒకవైపు కాంగ్రెసును అణచివేయాలని నిరంకుశ ప్రభుత్వం విశ్వప్రయత్నం చేస్తూ వుంది. మరోవైపు ఏసాధనలు ఫాసిస్టులబారి నుంచి తప్పించుకోడానికి ఎక్కువగా ఉపయోగపడుతవో, వాటిని నాశనం చేయడంలోని పిచ్చి ప్రయత్నంలో దేశం నిమగ్నమైవుంది. ఈ విషమపరిస్థితుల్ని గుండెనిబ్బరంతో చూస్తూ మీరుండగలరా? కాంగ్రెసూ, లీగూ, మన రాచకీయ జీవితంయొక్క రెండు చేతులు. ఒక్కచేయి నరికివేయబడితే, మీరొక్కరూ శత్రువునెల్లా సాధించగలరు? మీవంతువచ్చినపుడు, మీకూ అదే దుర్గతి పట్టకుండా వుంటుందా? కాబట్టి నిరంకుశాధికారవర్గం నుంచి కాంగ్రెసును దేశభక్తుల్ని కాపాడడం మీ కర్తవ్యంకూడాను. మీ స్వాతంత్ర్యం, తతిమ్మా భారతీయప్రజల స్వాతంత్ర్యం, సిద్ధించాలంటే ఒక్కటే మార్గం వుంది. కాంగ్రెసును కాపాడడం, వాళ్ళతో రాయబారాలు సాగించడం, సమాధానానికి రావడం. ఇలా చేయకపోతే........వచ్చే పర్యవసానం తలచుకున్నంతమాత్రాన హడలుపుట్టిస్తుంది.

ఐక్యతకై మా విన్నపం

భారతీయ ముస్లింలీగ్ ప్రజానీకంలో ఐక్యతాభావం తలయెత్తినట్లు స్పష్టంగా కనబడుతూ వుంది. ముస్లిం ప్రజలంటే కమ్యూనిస్టుపార్టీకి పూర్తి నమ్మకం వుంది. వారిలో వున్న స్వాతంత్ర్య వాంఛ, సామ్రాజ్యవాద వ్యతిరేక తత్వం, కమ్యూనిస్టు పార్టీకి విదితమే. వారు ధీరులని, వుదార స్వభావులని, అదివరకే మా పార్టీకి తెలుసు. హిందూ ప్రజానీకంలోను, ముస్లిం ప్రజా బాహుళ్యంలోను, ఇట్టి ఐక్యత యేర్పడడానికి నిరంతర కృషి చేయడానికిగాను కమ్యూనిస్టు పార్టీ కంకణం కట్టుకుంది. మనల్నందరినీ యెదుర్కొంటున్న ప్రమాద పరిస్థితుల్లో ఐక్యతను స్థాపించుకొని స్వాతంత్ర్యం సంపాదించుకొందాము. ఈ అత్యవసరమైన మహత్కార్యంలో మాకు సాయపడండి. మేము చేయూత నీయడానికి సంసిద్ధంగా వున్నాము.

రాబోయే ప్రచురణాలు

1. దేశభక్తులు
(ఫాసిస్టు వ్యతిరేక నాటికల సంపుటి)

2. గెరిల్లా
(ఆక్రమిత సోవియటులోను, ఆక్రమిత యూరప్‌లోను, గెరిల్లాలు గావించుచున్న సాహసకృత్యాల సంక్షిప్త చరిత్ర.)

కాపీలకు యిప్పుడే ఆర్డరివ్వండి. డబ్బు ముందుగా పంపి, మీ పుస్తకాలను రిజర్వు చేసుకొండి.

ప్రజాశక్తి కార్యాలయం, బెజవాడ.

హిందూలా సవరణచట్టం

—కామ్రేడ్ వి. వి. శాస్త్రి—

సెప్టెంబరు 9 వ తేదీ "ప్రజాశక్తి" సంచికలో బి.యన్.రావు కమిటీయొక్క హిందూలా సవరణబిల్లుల గుణ లోపాల్ని సూచిస్తూ కామ్రేడ్ కె. చలపతిరావు వ్రాసిన వ్యాసంలోని తప్పులను సవరించడం, అందులోలేని క్రొత్తవిషయాల్ని చేర్చడం, యీ వ్యాసం యొక్క ఉద్దేశ్యం.

హిందూ ధర్మశాస్త్రం అభివృద్ధి నిరోధక స్వభావాన్ని కలిగివుండడంవల్లనూ, శాసనసభ ఇక్కడ కొంతభాగం, అక్కడ కొంతభాగం, ఒకదానిలో ఒకటి సంబంధం లేకుండా సవరిస్తూ వుండడంవల్లనూ, హిందూ లా ఎంతో అసంతృప్తికరంగా, ఒక అయోమయస్థితిలో తయారైందని కామ్రేడ్ సూచించాడు. ఈ అభిప్రాయం సరియైనదే. హిందూ లా అంతా పూర్తిగా సవరించి, అంతా తిరిగి వ్రాయవలసి యున్నదని (Recodify) సిద్ధాంతరీత్యా అంగీకరించిన శాసనసభ తిరిగి యిప్పుడు ఆ అతుకులబొంతకు మరికొన్ని అతుకులు చేర్చాలనడం శోచనీయంగా వుంది. ప్రస్తుతం వారసత్వ, వివాహ హక్కులకు సంబంధించినంత వరకు హిందూ లాను సవరించి శాసన రూపముగా తయారు చేయాలని శాసన సభయొక్క అభిమతం. తరువాత జాయింటు కుటుంబం, దత్తత, విడాకులు, మనువర్తి, ఇంపార్టిబుల్ ఎస్టేట్సు మొదలైన హిందూ లా లోని యితర భాగాల్ని సవరించి, శాసన రూపంగా తిరిగి వ్రాస్తారుట. హిందూ లా లో ఒక భాగానికీ, తదితర భాగాలకూ అవినాభావ సంబంధం వుందని యింగిత జ్ఞానం గల ప్రతివాడికీ తెలుసును. వివాహ చట్టానికీ, విడాకులకూ; వారసత్వ చట్టానికీ, దత్తతకూ, జాయింటు కుటుంబానికీ, మనువర్తులకూ గల అవినాభావ సంబంధం అందరికి తెలిసిందే. వివాహ వారసత్వపు హక్కులను హిందూ లా లోని ఇతర భాగాల నుండి వేరుచేసి, వాటితో యెట్టి సంబంధం లేకుండానే సవరిస్తే వచ్చే చిక్కులు యిన్నీ, అన్నీ గావు. ఈ రెంటిని మొదట సవరించి, మళ్ళీ యెన్నాళ్ళకో యితర భాగాల్ని సవరించబోతే వాటిని సవరించడంలో ఈ రెంటిని తిరిగి కదుపవలసిన అగత్యం యేర్పడుతుంది. ఇలాగ ఎంతో గం[illegible]గోళానికి తావుంటుంది. ఇంకనూ తిరిగి వ్రాయ (Recodify) వలసిన భాగాలున్నవనీ, అవికూడ తయారైన తర్వాత మొత్తంగా అన్నిటినీ 1946 జనవరి 1 వ తేదీ నుంచి అమలు పెట్టదలచినట్లునూ ప్రభుత్వమే ప్రకటించింది. అలాంటప్పుడు అన్ని భాగాలకు సంబంధించిన బిల్లులను తక్షణమే తయారు చేయించి, అన్నిటినీ కలిపి ఒకేసారి సమగ్రమైన శాసనరూపంలో తేవడానికి ప్రభుత్వానికి కష్యంతరం ఏమీ వుండకూడదు. అలా చేయడమే ప్రభుత్వం యొక్క విధి.

వారసత్వపుచట్టం

ప్రస్తుత హిందూలా ప్రకారం స్త్రీకి 'స్త్రీధనం'మీదతప్ప మరి ఎట్టి ఆస్తిపైనను హక్కు లేదని కామ్రేడ్ చలపతిరావు వ్రాసినది వాస్తవం కాదు. ప్రస్తుత శాస్త్రప్రకారం ప్రత్యేకంగా పేర్కొనబడిన కొంతమంది స్త్రీ బంధువులకు ఆస్తి సంక్రమించడంగలదు. ఒక వ్యక్తికి మునిమనులమదాకాపురుషవారసులులేనప్పుడు, అతని ఆస్తి తనభార్యకున్ను, ఆమెలేనప్పుడు, తన పుత్రికకున్నూ, ఆమెయు లేనప్పుడు తన తల్లికిన్ని, సంక్రమించడం యిందుకు తార్కాణం. కాని, ప్రస్తుత హిందూలాలో రెండు ప్రధానలోపాలు పేర్కొనదగ్గవి. ధర్మశాస్త్రాలు ఆదేశించినవారు గాని, ప్రత్యేకముగా శాసనంలో పేర్కొనబడ్డవారుగాని తప్ప తదితర స్త్రీలు సాధారణంగా ఆస్తికి వారసులు కాజాలరనేది మొదటిలోపం. కొన్ని అసాధారణ పరిస్థితుల్లో ఆస్తి సంక్రమించినప్పటికీ, స్త్రీలకు ఆ ఆస్తిమీద సంపూర్ణమైన హక్కులు లేవనేది రెండవలోపం.

ప్రస్తుత బి. యన్. రావు బిల్లు ఈ రెండవ లోపాన్ని తొలగించింది. ఆస్తి సంక్రమించినప్పుడల్లా, స్త్రీకి ఆ ఆస్తిమీద సంపూర్ణమైన హక్కులు యివ్వబడ్డవి. కాని మొదటిలోపం తీసివేయబడలేదు. పాత పద్ధతిలో యింకా కొంతమంది స్త్రీ బంధువులు మాత్రం చేర్చబడ్డారు కాని ఆస్తి సంక్రమించే హక్కు విషయంలో స్త్రీ పురుష విచక్షణను పూర్తిగా తొలగించడం శాసనసభ చేసిన కర్తవ్యం.

ప్రాచీన హిందూ ధర్మశాస్త్రాల్లో 'సగోత్రజులు' 'బంధువులు' (పురుషునిద్వారా 14 తరాలదాకా సంబంధం వున్నవాళ్లు గోత్రజులనియు, స్త్రీ ద్వారా సంబధం వున్నవాళ్లు బంధువులనియు ధర్మశాస్త్రాల నిర్వచనం.) వీరిమధ్యవున్న భేదభావాన్ని ఈ బిల్లు తొలగించడంలేదు. వారసత్వవిషయంలో బంధువు కంటె 'సగోత్రజుడి'కెక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతూవుంది. దీన్ని తొలగించి, స్త్రీ పురుష విచక్షణ లేకుండా సమీప బంధుత్వ సూత్రం మీదనే ఆస్తి సంక్రమించేటట్లు మార్పు చేయడం ఎంతో అవసరం.

అవినీతికరమైన ప్రవర్తనవల్ల భార్య, భర్త ఆస్తిపై వారసత్వపుహక్కును గోల్పోవుననే సవరణయొక్క ప్రాముఖ్యతక్రిందటి వ్యాసంలో బాగా గుర్తింపబడలేదు. ఆ సవరణ అభివృద్ధిదాయకమైనదే. ప్రస్తుత లా ప్రకారం, చనిపోయిన వ్యక్తికి సంబంధించినవాడు అవినీతి ప్రవర్తనగలది అనే నేరాన్ని మోపి వితంతువుకు ఆస్తి సంక్రమించకుండా చేసే అవకాశం వుంది. కాని ఈ సవరణ చట్టరూపంగా అంగీకరింపబడితే, ఆ బాధ లేకుండాపోతుంది. భర్త బ్రతికియుండగా అతను తన భార్య అవినీతి ప్రవర్తనను క్షమించవచ్చు. భర్త, విల్లుద్వారా భార్యకు తన తదనంతరం తన ఆస్తిలో అవినీతి ప్రవర్తనవల్ల హక్కుండకూడదని శాసించడనిగాని, లేక ఈ విషయంలో భార్యా భర్తలకు తగాదా జరిగి కోర్టువారి నిర్ణయం యివ్వబడిందనిగాని, చనిపోయిన భర్తకు సంబంధించినవాడు ఋజువుచేయనిదే వితంతువుమీద యిట్టి నేరాన్ని మోపడానికి వీలులేకుండా ఈ సవరణ చేస్తోంది. అంతవరకు ఈ సవరణ అభివృద్ధిదాయకమైనదే. కాని అవినీతి ప్రవర్తనవల్ల ఆస్తిమీద హక్కు గోల్పోవడం స్త్రీల విషయంలోనే వర్తింపజేసి పురుషుల విషయంలో వర్తింపజేయకుండా వుండడమనేది సహించరానిది, అని కామ్రేడ్ చలపతిరావు అభిప్రాయపడడం సరియైనదే.

వివాహ చట్టం

ఇక వివాహ వయస్సును నిర్ణయించడంలో సంభవించే యీ క్రింది అవకతవకల్ని సరి చేయడానికి బిల్లు ప్రయత్నించలేదని కామ్రేడ్ చలపతిరావు వివరించి యుండవలసింది.

స్త్రీకి వివాహ వయస్సు 14 సం॥ సంస్కార వివాహ పద్ధతి ప్రకారం గార్డియను అభీష్టానికి వ్యతిరేకంగా స్త్రీ వివాహం చేసుకోవాలంటే అమె కుండవలసిన వయస్సు 16 సం॥

మైనారిటీ వెళ్ళిందనడానికి వుండవలసిన వయస్సు 18 సం॥. రిజిష్టర్డు వివాహ పద్ధతి ప్రకారం గార్డియను అభీష్టానికి వ్యతిరేకంగా స్త్రీ వివాహం చేసుకోవాలంటే ఆమె కుండవలసిన వయస్సు 21 సం॥.

ఈ విధంగా వివిధ వయో హద్దు లేర్పరచడం బాగాలేదు. ఇదే రూపంలో ఈ బిల్లుచట్టమైతే, పరిస్థితు లెలా వుంటాయో ఆలోచిద్దాం.

14 సం॥ మించి, 16 సం॥ లోపు వయస్సు గల స్త్రీని, ఆమె అంగీకారంతో నిమిత్తం లేకుండానే గార్డియన్ ఒక పురుషునికిచ్చి ముడిపెట్టవచ్చు. ఈ విధంగా భర్తను కోరుకొనుటలో స్త్రీ స్వాతంత్ర్యానికి అడ్డు తగులుతూ వుంది.

సంస్కార వివాహ పద్ధతి ప్రకారం ఒక స్త్రీ 16 సం॥ దాటగానే గార్డియన్ అభీష్టం లేకుండా తనకు నచ్చిన పురుషుని వివాహం చేసుకుంటుంది. కాని, ఆమెకు మైనారిటీ వయస్సు (18 సం॥) దాటలేదు. అందువల్ల ఆ పురుషుడు మైనరును ఎత్తుకు పోయాడనే అపరాధానికి నేరస్థు డవడానికి (కోర్టువారి దృష్టిలో) వీలుంది.

16 సం॥ మించి 21 సం॥ వయస్సులోపు గల స్త్రీ గార్డియను అభీష్టం లేకుండా తనకు నచ్చిన పురుషుణ్ణి వివాహం చేసుకోవాలంటే, సంస్కార వివాహ పద్ధతి ననుసరించే తప్ప, రిజిష్టర్డు వివాహపద్ధతి ననుసరించి చేసుకోడానికి వీలు గలుగజేయడం లేదు యీ బిల్లు.

కామ్రేడ్ చలపతిరావు సూచించినట్లు బహుభార్యా నిషేధం మంచిదే. కాని విడాకుల హక్కు స్త్రీ పురుషులకు సమానంగా అంగీకరింపబడితేనేతప్ప, ఈసవరణను నిర్బంధ శాసనంగా చేయడంవల్ల, దానిఉద్దేశ్యమే నెరవేరదు.

ప్రస్తుత విడాకుల చట్టాన్ని గూర్చి వ్రాయడంలో చిన్న తప్పు కామ్రేడ్ చలపతిరావు గావించాడు.

ప్రస్తుతమున్ను, ఈ బిల్లు ప్రకారమున్ను గూడ రిజిష్టర్డువివాహం చేసికొన్నవాళ్ళకే విడాకులచట్టం వర్తిస్తుంది. ఈ బిల్లు ప్రకారం సంస్కార వివాహ పద్ధతి ననుసరించి చేసుకున్న వివాహాలకు విడాకులనేది లేనేలేదు. ఎప్పటికో తరువాత విడాకుల బిల్లు ప్రవేశపెట్టబడుతుందిట.

ఇప్పటి విడాకుల చట్ట ప్రకారం భర్తతో వుంటే తనకు ప్రాణాపాయం జరుగుతుందని భార్య రుజువు చేస్తేనేతప్ప, ఆమె విడాకులు పొందలేదని కామ్రేడ్ చలపతిరావువ్రాసినది సరిగాదు. క్రూరంగా ప్రవర్తిస్తున్నాడని రుజువు చేస్తే చాలు. హిందూ ధర్మ శాస్త్ర ప్రకారం వివాహమాడిన భార్య తన భర్తకు దూరంగా నివసించాలంటే, తనకు ప్రాణాపాయం జరుగుతుందని రుజువు చెయ్యాలి. అంతేగాని విడాకులు పొందడానికి రుజువు చేయ నక్కరలేదు. ప్రస్తుత శాస్త్ర ప్రకారం యే సందర్భంలోను స్త్రీ విడాకుల తర్వాత తిరిగి వివాహం చేసుకొనే హక్కు లేదు. నూతన చట్టంలో యీ హక్కు కల్పించబడాలి.

ధరల కంట్రోలుకై ఆందోళన

15-9-42 నుండి కృష్ణాజిల్లా కూచిపూడి సెంటరులో స్థానిక కమ్యూనిస్టులు దుకాణముల వద్ద నిలబడి కంట్రోలు ధరలకే సరకులు కొనవలసిందని ప్రబోధం చేస్తూ వచ్చారు. అంతకు పూర్వం సీసా 6 అణాల చొ॥న అమ్మిన కిరసనాయిలు 15, 16 తేదీలలో కంట్రోలుధర ప్రకారమే అమ్మారు. కాని 17 వ తేదీనుంచి అసలు కిరసనాయిలులేదని వర్తకులు జవాబు చెప్పారు. 16రాత్రి ఒక పెద్ద వర్తకుడు చాలా కిరసనాయిలు డబ్బాలను మరొకచోటకు రహస్యంగా దాటవేశాడు. 18వ తేదీన కూచిపూడి, బార్లపూడి, భట్లపెనుమర్రు, పెదసనగల్లు, అయ్యంకి, పెదపూడి, యద్దనపూడి, నరసంపాలెం, గ్రామాలనుంచి షుమారు 1000 సంతకాలతో తహసీల్దారుగారికి మహజర్లు పంపబడ్డాయి. కొల్లి సీతారామయ్యగారు స్వయంగా తహసీల్దారువద్దకెళ్ళి పరిస్థితు లేవిధంగా విషమించుతున్నాయోతెలియజేశారు. పోలీసులను ఇన్‌స్పెక్షను చేయవలసినదిగా తహసీల్దారు ఆర్డరు చేశారు. వర్తకులు మొండితనం విడువనందున పామర్రు పోలీసులచే ఇన్‌స్పెక్షను చేయించవలసి వచ్చింది. ఇద్దరు వర్తకుల యిండ్లలో దాదాపు 300 మందికి కావలసిన కిరసనాయిలు దొరికింది. వెంటనే దానిని బీద ప్రజలకు పోయించారు. 23 వ తేదీనుంచి కూచిపూడి సెంటరుకు వారానికి 25 డబ్బాల చొప్పున సప్లయి అవుతోంది. రూపాయకు 5 శేర్ల చొప్పున అమ్మే బియ్యం 6 శేర్లు ఇస్తున్నారు.

గుడివాడ విద్యార్థుల విజయం

గుడివాడ పట్టణ విద్యార్థిసంఘ యాజమాన్యాన కలెక్టరుగారివద్దకు తెల్ల కాగితముల ధరలకంట్రోలు అమలు పరచ వలసిందనీ, లేనిచో విద్యార్థి సంఘానికి వర్తకులవద్దనున్న స్టాకు యిప్పించవలెననీ, 3 సార్లు డెప్యుటేషను వెళ్ళారు. 250 సంతకాలతో మహజర్లు పంపారు. మూడవసారి కలెక్టరు విద్యార్థి ప్రతినిధులవెంట రివెన్యూ ఇన్‌స్పెక్టరునుపంపి, వర్తకులవద్ద నుండి 40 దస్తాల తెల్ల కాగితాలు కంట్రోలు ధరకు యిప్పించాడు. తెల్ల కాగితాలు లేవని చెప్పిన వర్తకులనుండి స్టేటుమెంట్లు పుచ్చుకున్నారు.

తణుకు తాలూకాలో

పిట్టలవేమవరం వ్యవసాయ కూలీసంఘం వారు ధరలకంట్రోలును గురించి జిల్లాకలెక్టరు గారు విచారణకై రివెన్యూ ఇన్‌స్పెక్టరును సదరు గ్రామం వెళ్లారు. కూలీలు, పేద ప్రజలందరు, కిరసనాయిలు, బియ్యం, కంట్రోలు ధరకంటె ఎక్కువకు అమ్ముతూన్నట్లు స్టేట్‌మెంట్లిచారు. దీనితో షావుకార్లకు కోపంవచ్చి కిరసనాయిలు వగైరా అమ్మకూడదని ఆలోచించుకొంటున్నారు. కాని, ప్రజలు కృష్ణాజిల్లాలోమాదిరిగా నిర్మాణయుక్తమైన ఆందోళన చేసి, వర్తకుల పన్నాగాన్ని భగ్నంచేయవలసి యుంటుంది. (మిగతా 8 వ పేజీలో)

గెరిల్లా — లేఖ ౨

ప్రియమైన కామ్రేడ్,

'గెరిల్లా' అనే శబ్దానికి గోరిల్లా కోతికి, ఇంతో అంతో సంబంధం వున్నదని కొందరను కుంటారు. కాని లేదు. ఈ శబ్దం 'గెరీ' అను ఫ్రెంచి శబ్దంలో నుంచో లేక 'గెరా' అను స్పానిష్ శబ్దంలోనుంచో వచ్చింది. దీనికి అర్థం "యుద్ధం."

19 వ శతాబ్ది ప్రారంభంలో నెపోలియన్ స్పెయిన్‌లోను, రష్యాలోను, గెరిల్లాదళాల ధాటికి తట్టుకోలేకపోయాడు. స్పెయిన్ దేశపు ఆక్రమణను నెపోలియన్ పూర్తి చేయలేక పోయాడు; మాస్కోనుంచి పారిపోయిరావడంలో విపరీతంగా దెబ్బతిన్నాడు. ఈ రెండు దేశాల లోనూ గెరిల్లాలు ప్రధాన పాత్రను వహించారు. ఇక ఇండియాలో వీరయోధుడైన శివాజీ యుద్ధంలో అవలంబించిన పద్ధతులు ప్రతి బడిపిల్లవానికీ తెలుసు. అతని యెత్తులు గెరిల్లా పద్ధతి ప్రకారమే నడిచాయి. (అల్లూరి సీతారామరాజు, మోప్లా తిరుగుబాటుదార్లు యీ పద్ధతిని అవలంబించారు.)

1918 లో, రష్యావిప్లవ సందర్భంలో, విదేశసైన్యాలు విరివిగా వచ్చి నూతన ప్రభుత్వాన్ని నిర్మూలించదలచాయి. ఆ సైన్యాలకు కొందరు దేశీయ సైన్యాధికారులు కీలుబొమ్మలుగా ఉపయోగపడ్డారు. అప్పుడు దేశంలో "అంతర్యుద్ధం" ప్రారంభమయింది. రష్యన్ గెరిల్లాలు తిరిగి రంగంలో ప్రవేశించి శత్రువుల పని పట్టారు. మా-సీ-యంగ్ యొక్క, చూ-టే యొక్క, నాయకత్వాన చైనా కమ్యూనిస్టులు ఈ యెత్తుగడలద్వారానే చైనా దేశానికి పునర్జన్మ నిచ్చారు. క్యూమింటాంగ్ సైన్యాలను మొదట్లో చెండాడిన విధంగానే యీ చైనా గెరిల్లాలు జపాన్ ఫాసిస్టులను జయప్రదంగా యెదుర్కొంటున్నారు.

గెరిల్లాల విజయాలకు కారణం యేమిటి? ఈ విషయంపై చరిత్ర మనకు నేర్పే గుణపాఠం ఏమిటి?

గెరిల్లా అంటే ప్రజలమధ్య జన్మించిన వ్యక్తి. తన దేశంయెడల ప్రేమ, త్యాగం యివి అతనికి ఉత్సాహంయిచ్చే ఉన్నతాదర్శాలు. ప్రజల సహాయంతోనే అతడు తన కర్తవ్యాన్ని నెరవేర్చగలుగుతాడు.

మహారాష్ట్రజాతి పునర్జన్మ యెత్తకపోయినట్లయితే; పునర్జన్మ యెత్తిన ఆజాతి శివాజీని, అతని గెరిల్లాదళాలను, ముఖ్యసాధనంగా ఉపయోగించుకొని అభివృద్ధి చెందక పోయినట్లయితే, భారత దేశ చరిత్రలో శివాజీ యొక్క శౌర్యగాథలు లిఖించబడేవే కావు.

స్పెయిన్ జాతి అంతా గెరిల్లాల వెనుక లేనట్లయితే, నెపోలియన్ వారి నందరిని సాలెగూడులో చిక్కిన ఈగలమాదిరి నలిపి చంపివేసియుండేవాడు కాదా? రష్యన్ ప్రజా సామాన్యమంతా బోల్షివిక్కులను, వారి శౌర్య శ్రీమాన్ని, బలపరచక పోయినట్లయితే, యీనాడు సోవియటు యూనియనే ఉండేది కాదు. చైనాలో రైతులు, కూలీలు, "పార్టిజాన్" దళాల వెనుక నిలబడి, వారితో సహకారం చేయకపోతే, మికాడో యీపాటికి తాను చైనా దేశపు చక్రవర్తినని ప్రకటించుకొని యుండేవాడు.

"ప్రజలలో అత్యధిక సంఖ్యాకులు మమ్మల్ని బలపరచకపోతే, మేం జీవించలేము. మేము ప్రజలకు పిడికిలివంటివాళ్ళం. వారిని పీల్చి పిప్పిచేసే రక్తపిపాసుల్ని మేము దెబ్బ తీస్తాం." అంటూ, ఫెంగ్-టే-హ్యూ అనే చైనా కమ్యూనిస్టు సేనానాయకుడు ప్రకటించాడు.

కాబట్టి చరిత్ర మనకుచెప్పే మొదటి గుణపాఠం యేమంటే, గెరిల్లా, ప్రజల మధ్య జన్మించినవాడు మాత్రమే కాకుండా, ఏ ఆదర్శంకొరకు తన జీవితాన్ని అర్పణ చేస్తున్నాడో, ఆ ఆదర్శం ప్రజల ఆదర్శం అయివుండాలి. దాన్ని ప్రజలు చైతన్యముతో అంగీకరించివుండాలి. నిరంతరం ప్రజలు దాన్ని బలపరచేదిగా వుండాలి.

జీతం కొరకు సైన్యంలో ప్రవేశించు సైనికుడికి, గెరిల్లాకూ, సహస్రాంశం బేధంవుంది. సిపాయి జయించినప్పుడుగాని, ధైర్య సాహసాలను ప్రదర్శించినప్పుడుగాని, వెండి, బంగారు పతకాలు, యితర బహుమతులు యిచ్చి, అతని వుత్సాహాన్ని నిలబెట్ట వలసియుంటుంది. గెరిల్లా అలాకాదు. అతని బలం తన చేతులలో ధరించే రైఫిల్ మీదగాని, కత్తిమీదగాని ఆధారపడి యుండదు. నిరాడంబరముగా జీవించే అసంఖ్యాకమైన గ్రామప్రజలు, చెమటోడ్చి భూమిని దున్నే రైతాంగము, గెరిల్లాల యెడ చూపే సానుభూతి, వారు చేసే సహాయం అతనికి బలం.

కామ్రేడ్! నువ్వు గెరిల్లాలలో చేరదలచుకుంటే, యుద్ధ పద్ధతులలో ఆరితేరినంతమాత్రమున సరిపోదు. నువ్వు ప్రజల విశ్వాసాన్ని, నమ్మకాన్ని సంపాదించాలి. నీ కార్యక్రమం సరియైనదేనని ప్రజలు మెట్టమొదట గ్రహించితేనే నీ కిది సాధ్యమవుతుంది. పైనుంచి యెవరో నియమించినంత మాత్రాన నువ్వు ప్రజలకు నాయకుడవు కాజాలవు. బర్మా యొక్క గుణపాఠం మన కండ్ల యెదుటనుంచి యింకా పోలేదు.

కాబట్టి భారతీయులు నేడవలంబించవలసిన సరియైన విధానం యేదో దాన్ని వారిచే మొదట ఒప్పించాలి. ఫాసిజంను యెదుర్కోవడంలో మనం చైనా ప్రజలతోను, సోవియటు ప్రజలతోను, చేయి చేయి కలిపి ఎందుకు పోరాడాలో వారికి బోధించాలి. ఈ యుద్ధంలో జయమొందితే ఫాసిస్టు సంకెళ్లు, సామ్రాజ్యవాద సంకెళ్లు కూడా యెలా మాయమవుతాయో వారికి స్పష్టం చేయాలి. ఫాసిస్టుల నోడించడంలో పూర్తిగా సహాయం చేసి మన స్వాతంత్ర్యాన్ని మనం పొందదమో; లేక తటస్థంగా వుండి, ఒకమూల చేతులు ముడుచుకొని కూర్చుంటూ అనేక యుగాలవరకు దేశాన్ని ఫాసిస్టు నరక కూపంలో ముంచడమో - ఈ రెండే మార్గాలు భారతీయుల యెదుటవున్నట్లు మనం బోధించాలి 300 సంవత్సరాలకు పూర్వం ఈస్ట్-ఇండియా కంపెనీ మన దేశానికి వచ్చి, ప్రజలను పట్టపగలు దోపిడీచేసి రాక్షస పద్ధతు లవలంబించిన రోజులు తిరిగిరాకుండా చేయడం భారతీయుల కర్తవ్యమని నచ్చచెప్పాలి.

కామ్రేడ్! యిప్పుడు గ్రహించావా కమ్యూనిస్టు లెందుకు యుద్ధంలో చేరదంకంటె తమ నినాదాలను ప్రజలలో ప్రచారం చెయ్యడంలోనే యెక్కువ పట్టుదల గలిగియున్నారో? భారత ప్రజలీ యుద్ధాన్ని యిష్టపూర్వకంగా బలపరిస్తేనే విజయం సాధ్యమౌతుంది. అంతేగాని బ్రిటిషువారి తుపాకులతో కాదు. దేశానికి దౌర్భాగ్య స్థితి, సర్వ నాశనం పట్టకుండా కాపాడాలంటే యిదొకటే మార్గం. ఈ యుద్ధములో జయించితేనే మన దేశం స్వాతంత్ర్యం పొంద గలుగుతుంది.

కాబట్టి ప్రజలయెదుట నువ్వు పెట్టేరాజకీయ కార్యక్రమం నీ మొదటి ఆయుధం. ఈ ఆయుధమే నీకు ప్రజల పూర్తిసహకారాన్నితీసుకొస్తుంది. నువ్వుజీవించాలంటే ముట్ట మొదటకావలసింది ప్రజల సహకారం.

ముస్లింలీగ్ సభ్యునకు ఒక లేఖ

(3 వ పేజీ తరువాయి) భూమిని ఫాసిస్టు దుండగీండ్ల బారినుండి జయప్రదంగా రక్షించుకోడానికి యిట్టి ఒడంబడిక అనుమైన పరిస్థితులు కల్పిస్తుంది.

కాంగ్రెసు లీగు వైపుకు మళ్ళింది

ఈ పరిస్థితు లన్నింటి దృష్టిలో వుంచుకొని ఐక్యతాసమస్యను గూర్చి ఆలోచించండి. కాంగ్రెసును కూడ ఒకే పరిస్థితి యెదుర్కొంటూ వుంది. ఉభయులకూ సమానమైన వుపద్రవాన్ని గుర్తించింది కాంగ్రెసు. భారతీయ ముస్లింలకు కొన్ని రాజీ సూచనలు చేసింది. వుదార భావంతో చూచేటట్లయితే మీరే వాటిని ఐక్యతకు ప్రాతిపదికగా గ్రహిస్తారు. ముందు యేర్పడబోయే స్వతంత్ర ఇండియన్ యూనియన్ నుంచి ప్రాదేశిక యూనిట్లకు విడిపోయే హక్కు, ఫెడరేషనులోని భాగాలకు రెసిద్యుయరీ అధికారాలు, అన్ని పార్టీలకు ప్రాతినిధ్యముండే తాత్కాలిక జాతీయ ప్రభుత్వం, వివాదాస్పదమైన యితర సమస్యలు సంప్రదింపుల ద్వారా పరిష్కారంచేసుకోవడం - యివి కాంగ్రెసు చేసిన సూచనలు. నిజం చెప్పాలిసివస్తే సంకుచిత తత్వం, అపనమ్మకం, లేకుండా ఆలోచించేయెడల సమాధానానికి ఈ సూచనలు యెంతో వుపకరిస్తాయి. ఇతర విషయాలు సంప్రదింపుల ద్వారా సరిచేసుకోవచ్చును.

తేల్చుకోవాలి:

లీగు నాయకత్వం యిలా తలచటం లేదు. జగత్ నారాయణలాల్ తీర్మానం, కాంగ్రెసు నుంచి రాజాజీ వెలివేయబడడం, మా కమ్యూనిస్టు సవరణలు వీగిపోవడం - ఇవి మీ నాయకత్వం బుర్రలలో బాగా పని చేస్తున్నవి. వీటిని మరచిపోవాలి. పై అనుకూల సూచనలమీద దృష్టి కేంద్రీకరించాలి. ఐక్యత యేర్పడగూడదనే శక్తులు కాంగ్రెసులో అసలు లేనేలేవని నేను అనడం లేదు. మా కమ్యూనిస్టులకు ఈ సంగతి తెలుసును. కాని మనకు కావలసినది ప్రయోజనం నిర్ధించడం. అభివృద్ధిదాయకంగా వున్నట్టిన్నీ, ఐక్యతకు అనుకూలంగా వున్నట్టిన్నీ, కాంగ్రెసులోని శక్తులతో సమాధానానికి రావడం మీరు చేయవలసిన కార్యం. కాని ప్రస్తుతం మీ రవలంబించే విధానం అభివృద్ధి నిరోధకులను బలపరుస్తూవుంది. మీరు వారికి దూరమవుతూ వున్నారు.

వారేమో జైళ్లలో!

ప్రస్తుతం కాంగ్రెసు నాయకులు జైళ్ళల్లో వున్నారు. మరి యిందువిషయంలో చొరవ చేసుకొని ముందుకు రావలసిందెవరు? ఒక యింటికి నిప్పంటుకుంది. అందులో నివసించే వారు నిప్పును ఆర్పివేయడంలో 'నీవా నేనా ఎవరుముందు చొరవచేసుకునేది' అని తర్కించుకుంటూ కూర్చుంటారా? అలా తర్కించే వాళ్ళు ఏ చ్చివాళ్ళు కాక మరేమైనా అవుతారా? కాబట్టి అందరమూ ఐక్యమవడానికి చొరవచేసుకోదుగదా! లీగేచొరవ చేసుకుంటే ఎంత ప్రతిష్ఠ ఆసంస్థకు! కాంగ్రెసు తర్వాత దేశంలోకల్లా ఎక్కువ శక్తివంతమైన రాజకీయసంస్థ లీగుఒకటే. అందువల్ల ఈ ప్రతిష్టంభన పరిష్కారమయ్యేందుకు, దేశంలో ఐక్యతాస్థాపనకు, నిరంకుశత్వాన్ని దూరంచేసి వాళ్ళచేతులనుంచి జాతీయప్రభుత్వం గుంజుకొనేందుకు, విషమ పరిస్థితిని దేశంఅంతా గుర్తించేటట్లు చేయడానికి, వలసిన చర్యలు తీసుకోవడంలో లీగు చొరవచేసికొంటుందని ఆశించడం సబబేగా!

కాంగ్రెసే అణచివేయబడితే-

ఒకవైపు కాంగ్రెసును అణచివేయాలని నిరంకుశ ప్రభుత్వం విశ్వప్రయత్నం చేస్తూవుంది. మరోవైపు ఏసాధనలు ఫాసిస్టులబారి నుంచి తప్పించుకోడానికి ఎక్కువగా ఉపయోగపడుతవో, వాటిని నాశనం చేయడంలోని పిచ్చిప్రయత్నంలో దేశం నిమగ్నమైవుంది. ఈ విషమపరిస్థితుల్ని గుండెనిబ్బరంతో చూస్తూ మీరుండగలరా? కాంగ్రెసూ, లీగూ, మన రాజకీయ జీవితంయొక్క రెండు చేతులు. ఒక్కచేయి నరికివేయబడితే, మీరొక్కరూ శత్రువునెల్లా సాధించగలరు? మీవంతువచ్చినపుడు, మీకూ అదే దుర్గతి పట్టకుండా వుంటుందా? కాబట్టి నిరంకుశాధికారవర్గం నుంచి కాంగ్రెసును దేశభక్తుల్ని కాపాడడం మీ కర్తవ్యంకూడాను. మీ స్వాతంత్ర్యం, తతిమ్మా భారతీయప్రజల స్వాతంత్ర్యం, సిద్ధించాలంటే ఒక్కటే మార్గం వుంది. కాంగ్రెసును కాపాడడం, వాళ్ళతో రాయబారాలు సాగించడం, సమాధానానికి రావడం. ఇలా చేయకపోతే......వచ్చే పర్యవసానం తలచుకున్నంతమాత్రాన హడలుపుట్టిస్తూంది.

ఐక్యతకై మా విన్నపం

భారతీయ ముస్లింలీగ్ ప్రజానీకంలో ఐక్యతాభావం తలయెత్తినట్లు స్పష్టంగా కనబడుతూ వుంది. ముస్లిం ప్రజలంటే కమ్యూనిస్టుపార్టీకి పూర్తి నమ్మకం వుంది. వారిలో వున్న స్వాతంత్ర్య వాంఛ, సామ్రాజ్యవాద వ్యతిరేకతత్వం కమ్యూనిస్టు పార్టీకి విదితమే. వారు ధీరులని, వుదార స్వభావులని ఆదివరకే మా పార్టీకి తెలుసు. హిందూ ప్రజానీకంలోను, ముస్లిం ప్రజా బాహుళ్యంలోను, ఇట్టి ఐక్యత యేర్పడడానికి నిరంతర కృషి చేయడానికిగాను కమ్యూనిస్టు పార్టీ కంకణం కట్టుకుంది. మనల్నందరినీ యెదుర్కొంటున్న ప్రమాద పరిస్థితుల్లో ఐక్యతను స్థాపించుకొని స్వాతంత్ర్యం సంపాదించుకొందాము. ఈ అత్యవసరమైన మహత్కార్యంలో మాకు సాయపడండి. మేము చేయూత నీయడానికి సంసిద్ధంగా వున్నాము.

రాబోయే ప్రచురణాలు

1. దేశభక్తులు (ఫాసిస్టు వ్యతిరేక నాటికల సంపుటి)

2. గెరిల్లా (ఆక్రమిత సోవియటులోను, ఆక్రమిత యూరప్‌లోను, గెరిల్లాలు గావించుచున్న సాహసకృత్యాల సంక్షిప్త చరిత్ర.)

కాపీలకు యిప్పుడే ఆర్డరివ్వండి. డబ్బు ముందుగా పంపి, మీ పుస్తకాలను రిజర్వు చేసుకొండి.

ప్రజాశక్తి కార్యాలయం, బెజవాడ.

హిందూలా సవరణచట్టం

—కామ్రేడ్ వి. వి. శాస్త్రి—

సెప్టెంబరు 9 వ తేదీ "ప్రజాశక్తి" సంచికలో బి.యన్.రావు కమిటీయొక్క హిందూలా సవరణబిల్లుల గుణలోపాల్ని సూచిస్తూ కామ్రేడ్ కె. చలపతిరావు వ్రాసిన వ్యాసంలోని తప్పులను సవరించడం, అందులోలేని కొత్తవిషయాల్ని చేర్చడం, యీ వ్యాసం యొక్క ఉద్దేశ్యం.

హిందూ ధర్మశాస్త్రం అభివృద్ధి నిరోధక స్వభావాన్ని కలిగివుండడంవల్లనూ, శాసనసభ ఇక్కడ కొంతభాగం, అక్కడ కొంతభాగం, ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా సవరిస్తూ వుండడంవల్లనూ, హిందూ లా ఎంతో అసంతృప్తికరంగా, ఒక అతుకులబొంతవలె తయారైందని ఈకామ్రేడ్ సూచించాడు. ఈ అభిప్రాయం సరియైనదే. హిందూ లా అంతా పూర్తిగా సవరించి, అంతా తిరిగి వ్రాయవలసి యున్నదని (Recodify) సిద్ధాంతరీత్యా అంగీకరించిన శాసనసభ తిరిగి యిప్పుడు ఆ అతుకులబొంతకు మరికొన్ని అతుకులు చేర్చాలనడం శోచనీయంగా వుంది. ప్రస్తుతం వారసత్వ, వివాహ హక్కులకు సంబంధించినంత వరకు హిందూ లాను సవరించి శాసన రూపముగా తయారు చేయాలని శాసన సభయొక్క అభిమతం. తరువాత జాయింటు కుటుంబం, దత్తత, విడాకులు, మనువర్తి, ఇంపార్టిబుల్ ఎస్టేట్సు మొదలైన హిందూ లా లోని యితర భాగాల్ని సవరించి, శాసన రూపంగా తిరిగి వ్రాస్తారుట. హిందూ లా లో ఒక భాగానికీ, తదితర భాగాలకూ అవినాభావ సంబంధం వుందని యింగిత జ్ఞానం గల ప్రతివాడికీ తెలుసును. వివాహ చట్టానికీ, విడాకులకూ; వారసత్వ చట్టానికీ, దత్తతకూ, జాయింటు కుటుంబానికీ, మనువర్తులకూ గల అవినాభావ సంబంధం అందరికి తెలిసిందే. వివాహ వారసత్వపు హక్కులను హిందూ లా లోని ఇతర భాగాల నుండి వేరుచేసి, వాటితో యెట్టి సంబంధం లేకుండానే సవరిస్తే వచ్చే చిక్కులు యిన్నీ, అన్నీ గావు. ఈ రెంటిని మొదట సవరించి, మళ్ళీ యెన్నాళ్ళకో యితర భాగాల్ని సవరింపబోతే వాటిని సవరించడంలో ఈ రెంటిని తిరిగి కదుపవలసిన అగత్యం యేర్పడుతుంది. ఇలాగ ఎంతో గందరగోళానికి తావుంటుంది. ఇంకనూ తిరిగి వ్రాయ (Recodify) వలసిన భాగాలున్నవనీ, అవికూడ తయారైన తర్వాత మొత్తంగా అన్నిటినీ 1946 జనవరి 1 వ తేదీ నుంచి అమలు పెట్టదలచినట్లునూ ప్రభుత్వమే ప్రకటించింది. అలాంటప్పుడు అన్ని భాగాలకు సంబంధించిన బిల్లులను తక్షణమే తయారు చేయించి, అన్నిటినీ కలిపి ఒకేసారి సమగ్రమైన శాసనరూపంలో తేవడానికి ప్రభుత్వానికభ్యంతరం ఏమీ వుండకూడదు. అలా చేయడమే ప్రభుత్వం యొక్క విధి.

వారసత్వపుచట్టం

ప్రస్తుత హిందూలా ప్రకారం స్త్రీకి 'స్త్రీధనం' మీదతప్ప మరి ఎట్టి ఆస్తిపైనను హక్కు లేదని కామ్రేడ్ చలపతిరావు వ్రాసినది వాస్తవం కాదు. ప్రస్తుత శాస్త్రప్రకారం ప్రత్యేకంగా పేర్కొనబడిన కొంతమంది స్త్రీ బంధువులకు ఆస్తి సంక్రమించడంగలదు. ఒక వ్యక్తికి మునిమనుమలదాకా పురుషవారసులు లేనప్పుడు, అతని ఆస్తి తనభార్యకున్ను, ఆమెలేనప్పుడు, తన పుత్రికకున్నూ, ఆమెయు లేనప్పుడు తన తల్లికిన్ని, సంక్రమించడం యిందుకు తార్కాణం. కాని, ప్రస్తుత హిందూలాలో రెండు ప్రధానలోపాలు పేర్కొనదగ్గవి. ధర్మశాస్త్రాలు ఆదేశించినవారు గాని, ప్రత్యేకముగా శాసనంలో పేర్కొనబడ్డవారుగాని తప్ప తదితర స్త్రీలు సాధారణంగా ఆస్తికి వారసులు కాజాలరనేది మొదటిలోపం. కొన్ని అసాధారణ పరిస్థితుల్లో ఆస్తి సంక్రమించినప్పటికీ, స్త్రీలకు ఆ ఆస్తిమీద సంపూర్ణమైన హక్కులు లేవనేది రెండవలోపం.

ప్రస్తుత బి. యన్. రావు బిల్లు ఈ రెండవ లోపాన్ని తొలగించింది. ఆస్తి సంక్రమించినప్పుడల్లా, స్త్రీకి ఆ ఆస్తిమీద సంపూర్ణమైన హక్కులు యిస్తున్నది. కాని మొదటిలోపం తీసివేయబడలేదు. పాత పద్ధతిలో యింకా కొంతమంది స్త్రీ బంధువులు మాత్రం చేర్చబడ్డారు కాని ఆస్తి సంక్రమించే హక్కు విషయంలో స్త్రీ పురుష వివక్షతను పూర్తిగా తొలగించడం శాసనసభ చేయవలసిన కర్తవ్యం.

ప్రాచీన హిందూ ధర్మశాస్త్రాల్లో 'సగోత్రజులు' 'బంధువులు' (పురుషునిద్వారా 14 తరాలదాకా సంబంధం వున్నవాళ్లు గోత్రజులనియు, స్త్రీ ద్వారా సంబధం వున్నవాళ్లు బంధువులనియు ధర్మశాస్త్రాల నిర్వచనం.) వీరిమధ్యవున్న బేధభావాన్ని ఈ బిల్లు తొలగించడంలేదు. వారసత్వవిషయంలో బంధువుకంటె 'సగోత్రజుడి'కెక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతూవుంది. వీన్ని తొలగించి, స్త్రీ పురుష వివక్షత లేకుండా సమీప బంధుత్వ సూత్రం మీదనే ఆస్తి సంక్రమించేటట్లు మార్పు చేయడం ఎంతో అవసరం.

అవినీతికరమైన ప్రవర్తనవల్ల భార్య, భర్త ఆస్తిపై వారసత్వపుహక్కును గోల్పోవుననే సవరణయొక్క ప్రాముఖ్యత క్రిందటి వ్యాసంలో బాగా గుర్తింపబడలేదు. ఆ సవరణ అభివృద్ధి దాయకమైనదే. ప్రస్తుత లా ప్రకారం, చనిపోయిన వ్యక్తికి సంబంధించినవారు అవినీతి ప్రవర్తనగలది అనే నేరాన్ని మోపి వితంతువుకు ఆస్తి సంక్రమించకుండా చేసే అవకాశం వుంది. కాని ఈ సవరణ చట్టరూపంగా అంగీకరింపబడితే, ఆ బాధ లేకుండాపోతుంది. భర్త బ్రతికియుండగా అతను తన భార్య అవినీతి ప్రవర్తనను క్షమించవచ్చు. భర్త, విల్లుద్వారా భార్యకు తన తదనంతరం తన ఆస్తిలో అవినీతి ప్రవర్తనవల్ల హక్కుండకూడదని శాసించడనిగాని, లేక ఈ విషయంలో భార్యా భర్తలకు తగాదా జరిగి కోర్టువారి నిర్ణయం యివ్వబడిందనిగాని, చనిపోయిన భర్తకు సంబంధించినవారు ఋజువుచేయనిదే వితంతువుమీద యిట్టి నేరాన్ని మోపడానికి వీలులేకుండా ఈ సవరణ చేస్తోంది. అంతవరకు ఈ సవరణ అభివృద్ధిదాయకమైనదే. కాని అవినీతి ప్రవర్తనవల్ల ఆస్తిమీద హక్కు గోల్పోవడం స్త్రీల విషయంలోనే వర్తింపజేసి పురుషుల విషయంలో వర్తింపజేయకుండా వుండడమనేది సహించరానిది, అని కామ్రేడ్ చలపతిరావు అభిప్రాయపడడం సరియైనదే.

వివాహచట్టం

ఇక వివాహ వయస్సును నిర్ణయించడంలో సంభవించే యీ క్రింది అవకతవకల్ని సరిచేయడానికి బిల్లు ప్రయత్నించలేదని కామ్రేడ్ చలపతిరావు వివరించి యుండవలసింది.

స్త్రీకి వివాహ వయస్సు 14 సం॥ సంస్కార వివాహ పద్ధతి ప్రకారం గార్డియను అభీష్టానికి వ్యతిరేకంగా స్త్రీ వివాహం చేసుకోవాలంటే అమె కుండవలసిన వయస్సు 16 సం॥

మైనారిటీ వెళ్ళిందనడానికి వుండవలసిన వయస్సు 18 సం॥. రిజిష్టర్డు వివాహ పద్ధతి ప్రకారం గార్డియను అభీష్టానికి వ్యతిరేకంగా స్త్రీ వివాహం చేసుకోవాలంటే ఆమె కుండవలసిన వయస్సు 21 సం॥.

ఈ విధంగా వివిధ వయో హద్దు లేర్పరచడం బాగాలేదు. ఇదే రూపంలో ఈ బిల్లుచట్టమైతే, పరిస్థితు లెలా వుంటాయో ఆలోచిద్దాం.

14 సం॥ మించి, 16 సం॥ లోపు వయస్సు గల స్త్రీని, ఆమె అంగీకారంతో నిమిత్తం లేకుండానే గార్డియన్ ఒక పురుషునికిచ్చి ముడిపెట్టవచ్చు. ఈ విధంగా భర్తను కోరుకొనుటలో స్త్రీ స్వాతంత్ర్యానికి అడ్డు తగులుతూ వుంది.

సంస్కార వివాహ పద్ధతి ప్రకారం ఒక స్త్రీ 16 సం॥ దాటగానే గార్డియన్ అభీష్టం లేకుండా తనకు నచ్చిన పురుషుని వివాహం చేసుకుంటుంది. కాని, ఆమెకు మైనారిటీ వయస్సు (18 సం॥) దాటలేదు. అందువల్ల ఆ పురుషుడు మైనరును ఎత్తుకు పోయాడనే అపరాధానికి నేరస్థు డవడానికి (కోర్టువారి దృష్టిలో) వీలుంది.

16 సం॥ మించి 21 సం॥ వయస్సులోపు గల స్త్రీ గార్డియను అభీష్టం లేకుండా తనకు నచ్చిన పురుషుణ్ణి వివాహం చేసుకోవాలంటే, సంస్కార వివాహ పద్ధతి ననుసరించే తప్ప, రిజిష్టర్డు వివాహపద్ధతి ననుసరించి చేసుకోడానికి వీలు గలుగజేయడం లేదు యీ బిల్లు.

కామ్రేడ్ చలపతిరావు సూచించినట్లు బహుభార్యా నిషేధం మంచిదే. కాని విడాకుల హక్కు స్త్రీ పురుషులకు సమానంగా అంగీకరింపబడితేనేతప్ప, ఈసవరణను నిర్బంధ శాసనంగా చేయడంవల్ల, దానిఉద్దేశ్యమే నెరవేరదు.

ప్రస్తుత విడాకుల చట్టాన్ని గూర్చి వ్రాయడంలో చిన్న తప్పు కామ్రేడ్ చలపతిరావు గావించాడు.

ప్రస్తుతమున్ను, ఈ బిల్లు ప్రకారమున్ను గూడ రిజిష్టరువివాహం చేసికొన్నవాళ్ళకే విడాకులచట్టం వర్తిస్తుంది. ఈ బిల్లు ప్రకారం సంస్కార వివాహ పద్ధతి ననుసరించి చేసుకున్న వివాహాలకు విడాకులనేది లేనేలేదు. ఎప్పటికో తరువాత విడాకుల బిల్లు ప్రవేశపెట్టబడుతుందిట.

ఇప్పటి విడాకుల చట్ట ప్రకారం భర్తతో వుంటే తనకు ప్రాణాపాయం జరుగుతుందని భార్య రుజువు చేస్తేనేతప్ప, ఆమె విడాకులు పొందలేదని కామ్రేడ్ చలపతిరావువ్రాసినది సరిగాదు. క్రూరంగా ప్రవర్తిస్తున్నాడని రుజువు చేస్తే చాలు. హిందూ ధర్మ శాస్త్ర ప్రకారం వివాహమాడిన భార్య తన భర్తకు దూరంగా నివసించాలంటే, తనకు ప్రాణాపాయం జరుగుతుందని రుజువు చెయ్యాలి. అంతేగాని విడాకులు పొందడానికి రుజువు చేయ నక్కరలేదు. ప్రస్తుత శాస్త్ర ప్రకారం యే సందర్భంలోను స్త్రీ విడాకుల తర్వాత తిరిగి వివాహం చేసుకొనే హక్కు లేదు. నూతన చట్టంలో యీ హక్కు కల్పించబడాలి.

ధరల కంట్రోలుకై ఆందోళన

15-9-42 నుండి కృష్ణాజిల్లా కూచిపూడి సెంటరులో స్థానిక కమ్యూనిస్టులు దుకాణముల వద్ద నిలబడి కంట్రోలు ధరలకే సరకులు కొనవలసిందని ప్రబోధం చేస్తూ వచ్చారు. అంతకు పూర్వం సీసా 6 అణాల చొ॥న అమ్మిన కిరసనాయిలు 15, 16 తేదీలలో కంట్రోలుధర ప్రకారమే అమ్మారు. కాని 17 వ తేదీనుంచి అసలు కిరసనాయిలు లేదని వర్తకులు జవాబు చెప్పారు. 16రాత్రి ఒక పెద్ద వర్తకుడు చాలా కిరసనాయిలు డబ్బాలను మరొకచోటకు రహస్యంగా దాటవేశాడు. 18వ తేదీన కూచిపూడి, బార్లపూడి, భట్లపెనుమర్రు, పెడసనగల్లు, అయ్యంకి, పెదపూడి, యద్దనపూడి, నరసంపాలెం, గ్రామాలనుంచి షుమారు 1000 సంతకాలతో తహసీల్దారుగారికి మహజర్లు పంపబడ్డాయి. కొల్లి సీతారామయ్యగారు స్వయంగా తహసీల్దారువద్దకెళ్ళి పరిస్థితు లేవిధంగా విషమించుతున్నాయో తెలియజేశారు. పోలీసులను ఇన్‌స్పెక్షను చేయవలసినదిగా తహసీల్దారు ఆర్డరు చేశారు. వర్తకులు మొండితనం విడువనందున పామర్రు పోలీసులచే ఇన్‌స్పెక్షను చేయించవలసి వచ్చింది. ఇద్దరు వర్తకుల యిండ్లలో దాదాపు 300 మందికి కావలసిన కిరసనాయిలు దొరికింది. వెంటనే దానిని బీద ప్రజలకు పోయించారు. 23 వ తేదీనుంచి కూచిపూడి సెంటరుకు వారానికి 25 డబ్బాల చొప్పున సప్లయి అవుతోంది. రూపాయకు 6 శేర్ల చొప్పున అమ్మే బియ్యం 6 శేర్లు ఇస్తున్నారు.

గుడివాడ విద్యార్థుల విజయం

గుడివాడ పట్టణ విద్యార్థిసంఘ యాజమాన్యాన కలెక్టరుగారివద్దకు తెల్ల కాగితముల ధరలకంట్రోలు అమలు పరచ వలసిందనీ, లేనిచో విద్యార్థి సంఘానికి వర్తకులవద్దనున్న స్టాకు యిప్పించవలెననీ, 3 సార్లు డెప్యూటేషను వెళ్ళారు. 250 సంతకాలతో మహజర్లు పంపారు. మూడవసారి కలెక్టరు విద్యార్థి ప్రతినిధులవెంట రివెన్యూ ఇన్‌స్పెక్టరునుపంపి, వర్తకులవద్ద నుండి 40½ దస్తాల తెల్ల కాగితాలు కంట్రోలు ధరకు యిప్పించారు. తెల్ల కాగితాలు లేవని చెప్పిన వర్తకులనుండి స్టేటుమెంట్లు పుచ్చుకున్నారు.

తణుకు తాలూకాలో

పిట్టలవేమవరం వ్యవసాయ కూలీసంఘం వారు ధరలకంట్రోలును గురించి జిల్లాకలెక్టరుగారు విచారణకై రివెన్యూ ఇన్‌స్పెక్టరును సదరు గ్రామం వెళ్లారు. కూలీలు, పేద ప్రజలందరు, కిరసనాయిలు, బియ్యం, కంట్రోలు ధరకంటె ఎక్కువకు అమ్ముతూన్నట్లు స్టేట్‌మెంట్లిచారు. దీనితో షావుకార్లకు కోపంవచ్చి కిరసనాయిలు వగైరా అమ్మకూడదని ఆలోచించుకొంటున్నారు. కాని, ప్రజలు కృష్ణాజిల్లాలోమాదిరిగా నిర్మాణయుక్తమైన ఆందోళన చేసి, వర్తకుల పన్నాగాన్ని భగ్నంచేయవలసి యుంటుంది. (మిగతా 8 వ పేజీలో)

కామ్రేడ్ స్టాలిన్

సోవియట్ ప్రజలకు, కామ్రేడ్ స్టాలిన్‌కూ అభివందనాలు

మానవజాతి భవిష్యత్తంతా ఆధారపడినట్టి బ్రహ్మాండమైనయుద్ధాలను గావించుతున్న వీరసోవియటు ప్రజలకు మా అభివందనాలు. హిట్లర్‌జర్మనీ నాయకత్వాన, ఫేసిస్టు సామ్రాజ్యవాదులు, ప్రపంచాన్నంతటినీ, సామ్రాజ్యవాద పెత్తనం క్రిందకు లాగాలని, పోరాడుతున్నారు. మీ విజయవంతమైన ప్రతిఘటనాపర్వతం పైన, వారి దురాక్రమణా స్వప్నాలు ముక్కలు ముక్కలై పోతున్నాయి. స్టాలిన్‌గ్రాడ్ గేట్లవద్దను, కాకాసస్‌పర్వత ప్రాంగణాలలోను, హిట్లరు దుండగీడులను మానవాతీతమైన ప్రతిఘటనతో ఆపి, మాదేశంలోకి ఆ దుండగీడులు జొరబడకుండా ఆపారు. అందుకు మా ప్రజలు ప్రత్యేకంగా మీకు ఋణపడియున్నారు.

పోరాటంలో చనిపోయిన వీర యోధుల నష్టానికి మీతోపాటు మేమూ దుఃఖిస్తున్నాం. ఫాసిస్టు మృగాల చేతులలో చిత్రవధలకు, దురంతాలకు, మానహానికి పాల్పడ్డ లక్షల కొలది సోవియటు స్త్రీల, బిడ్డల బాధలకు మేమూ మీతోపాటు వగచుచున్నాం. ఇదివరకు కని విని యెరుగని బాధలను మీ రనుభవించి, అట్టి బాధలనే మా ప్రజలు చవిచూడకుండా మీరు కాపాడారని మా ప్రజలకు తెలియబరచి పుత్తేజపరచడానికి ప్రతిజ్ఞ చేస్తున్నాం.

మీరు గావించిన త్యాగాలు, మీకోసమేగాదు; పశ్చిమ ఖండంలో యూరోపియన్ ప్రజలకు, ప్రాచ్య ఖండంలో ఆశియా ప్రజలకు కూడ మీరు త్యాగాలు గావించారు. మీబలం, పోరాడే ప్రతి దేశ ప్రజలకు అండగా మారింది. సోవియట్‌లో వివిధ జాతుల అభేద్యమైన ఐక్యత- విజయవంతమైన పోరాటానికి ఒకే ఒక పునాదిగా, తమ జాతీయ ఐక్యతను నిర్మించడానికి, బలపరచడానికీ, ప్రతి జాతికీ- ఉత్సాహాన్ని రేకెత్తించుతోంది.

మృత్యువును ధిక్కరించే మీ సాహసం, ఫాసిజం యెడల మీకు గల ద్వేషాగ్నీ, అప్రతిహతమైన మీ దేశభక్తి, మీ అడుగు జాడల నడవడానికి, సమస్త దేశాల దేశ భక్తులను ఉత్తేజపరచుతోంది.

ప్రపంచ ఫాసిజానికి వ్యతిరేకంగా జరిగే ఈ ప్రపంచ పోరాటంలో, ప్రపంచస్వాతంత్ర్య పోరాటాన్ని మీరు నడిపారు.

ఆక్షరాజ్యాల దురాక్రమణదారులకు వ్యతిరేకంగా, భారతదేశ రక్షణాయుద్ధంలో, మీ రక్షణాయుద్ధంలో, అన్ని దేశాల రక్షణాయుద్ధంలో, మీతోగలిసి మేమూ నడుస్తాం! భారతదేశ స్వాతంత్ర్యానికి మీతోకలిసి మేమూ నడుస్తాం!

రెడ్ఆర్మీ - ఇంతవరకెన్నడూ సృజింపబడనంత బలోపేతమైన రెడ్ఆర్మీ- చిరస్థాయి అగుగాక!

సోవియట్ ప్రజానీకం—ప్రపంచ మిదివరకెన్నడూ కనియెరుగనటువంటి అత్యంత ఐక్యతగల్గిన సోవియట్ ప్రజానీకం-చిరస్థాయి అగుగాక.

ప్రపంచ ప్రజలారా ఐక్యంగండి!

స్వాతంత్ర్య కాముకులైన మానవజాతి యొక్క యుద్ధాన్ని నడుపుచున్న స్టాలిన్ మహానాయకునకు ఇవే జోహారులు!

సోవియట్ ప్రజలారా! మీ అడుగు జాడలను మేమిదే అనుసరించుతున్నాం!

జాతీయైక్యత ద[...] ...గా ప్రతిష్టంభనను పరిష్క[...]ంచండి!

భారత కమ్యూనిస్టుపార్టీ సెంట్ర[...]టీ విస్తృత సమావేశ తీర్మానం

[భారత కమ్యూనిస్టు పార్టీయొక్క[...]ల్ కమిటీ, సెప్టెంబరు మూడు - నాలుగు వారాలలో వరుసగా సమా[...] గావించిన ప్రధాన రాజకీయ తీర్మానాన్ని పూర్తిగా యిచట ప్రచురించ[...]ం.

గత ఆగష్టు మాసంలో పార్టీ[...]షేధం తొలగించబడిన తరవాత పార్టీలో అత్యున్నత కమిటీయొక[...]ట్టమొదటి బహిరంగ సమావేశం ఇదే. దేశంలో అన్నిమూలలను[...] మంది కమ్యూనిస్టు నాయకులీ సమావేశానికి హాజరయ్యారు. [...] సెంట్రల్ కమిటీ సభ్యులేగాక; ప్రత్యేకంగా ఆహ్వానించబడ్డ రా[...]ర్టీ నాయకులు కూడా వున్నారు.]

1. 1942 ఆగస్టు 9 వ తేదీన జాతీయ నాయకులు అరెస్టు చేయబడినప్పటినుంచీ, సామ్రాజ్యవాద నిరంకుశాధికారవర్గం ప్రజలపై విచ్చలవిడిగా దారుణ నిర్బంధవిధానం ప్రయోగించుతోంది. పోలీసు- మిలిటరీల భీభత్స పరిపాలన దేశంలో తాండవమాడుతోంది. భారత కమ్యూనిస్టు పార్టీయొక్క సెంట్రల్ కమిటీసమావేశం, ఈనిర్బంధవిధానాన్ని ఐచ్ఛితంగా ఖండించుతోంది. దేశాన్ని ప్రమాదకరమైన విషమావస్థలో ముంచడానికి ప్రధాన బాధ్యత బ్రిటిష ప్రభుత్వానిది. భారతదేశ రక్షణకూ స్వాతంత్ర్యానికేమాత్రమే కాకుండా, మిత్రరాజ్యాల స్వాతంత్ర్య [...]పాసులందరి రక్షణకూ, స్వాతంత్ర్యానికీ, ఈ విషమావస్థవల్ల తీరని భంగం వాటిల్లుతోంది. భారతదేశ స్వాతంత్ర్యం గుర్తించబడుతూ, ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నట్టియు, ప్రధాన రాజకీయపార్టీలచే బలపరచబడునట్టియు, తాత్కాలిక జాతీయ ప్రభుత్వం స్థాపించబడితే, తాము మిత్రరాజ్యాలతో కలిసి ఆయుధ సహితంగా, దేశరక్షణకై ప్రజల్ని ఐక్యపరచి సమీకరించడానికి పూర్తిబాధ్యతను వహించుతామని, కాంగ్రెసు నాయకత్వం తమసంసిద్ధతను ప్రకటించి యుండి. ఫాసిస్టు దురాక్రమణకు వ్యతిరేకంగా జరిగే ఈ ప్రపంచ స్వాతంత్ర్య సంగ్రామంలో తాముకూడా భాగస్వాములై పోరాడటానికి వారు తమ కృతనిశ్చయాన్ని తెలియజేశారు. కాని, బ్రిటిషుప్రభుత్వం భారతీయుల స్నేహ, సహకారాలను సంపాదించే పంథా ననుసరించడానికి బదులు, అధికారాన్ని భారతీయుల కీయ నిరాకరించుతూ వచ్చింది. మనలో జాతీయైక్యత లేకపోవడంవల్లను, మన జాతీయ నాయకత్వంలో నిస్సహాయత- నిరాశ ప్రవేశించడంవల్లను, బ్రిటిషుప్రభుత్వం అవకాశం తీసుకొని ప్రజలపై యుద్ధానికి దూకింది. దేశమంతటా ఈ యుద్ధం వ్యాపించేటట్లు రెచ్చగొట్టుతోంది. ఈ పోరాటాలను పంచమాంగదళంవారు, జపాన్ ఏజంట్లు, పూర్తిగా ఉపయోగించుకొంటున్నారు. చర్చిల్ బ్రిటిష్‌ప్రభుత్వ ప్రధానిహోదాలో ఉపన్యసిస్తూ, యీ కఠిన సామ్రాజ్యవాదవిధానాన్ని తుదివరకూ ఆచరణలో పెడతాం అని బెదరించాడు.

ఇది పంచమాంగదళ విధానం

2. బ్రిటిషు ప్రభుత్వ మవలంబించే యీ విధానం విధ్వంసకరమైన పంచమాంగదళ విధానం. ఇది భారతీయులకు బర్మా, మలయాల దుర్గతిని ప్రసాదిస్తుంది. ఇది బ్రిటిష్, అమెరికా ప్రజలయొక్క, చైనా సోవియట్ ప్రజలయొక్క, ఆదర్శాలకు వెనుకపోటు పొడుస్తుంది. బ్రిటిష్ ప్రభుత్వం యీ విధానాన్ని చివరవరకూ అవలంబిస్తే కాంగ్రెస్ సంస్థను అణచే ప్రయత్నం యిలాగే కొనసాగించితే, బ్రిటిష్ ప్రజలకూ, భారతీయులకూ సమానమైన ఉపద్రవాన్ని తీసుకు రావడంలో యీ పంథా విజయాన్ని తప్పక సాధించుతుందని కమ్యూనిస్టు పార్టీ బ్రిటిషు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తోంది. దిన దినాభివృద్ధి చెందుతున్న యీ ప్రమాదావస్థనుంచి బయటపడాలంటే ఒక్కటే మార్గం వుంది. ప్రజలపైన, కాంగ్రెసుపైన జరుపబడే యీ నిర్బంధ విధానాన్ని ఆపుజేయాలి; గాంధీ మహాత్ముణ్ణీ, కాంగ్రెసు నాయకుల్నీ విడుదల చేయాలి; కాంగ్రెసుపై గల నిషేధాజ్ఞను రద్దు చేయాలి; తాత్కాలిక జాతీయ ప్రభుత్వ స్థాపనకై కాంగ్రెసుతోను, యితర రాజకీయ పార్టీలతోను ముఖ్యంగా ముస్లిం లీగుతో, సంప్రతింపులు జరపాలి: మిత్రరాజ్య సహకారంతో అట్టి ప్రభుత్వం దేశ రక్షణకు, స్వాతంత్ర్య సంపాదనకు, ప్రజలందరినీ ఐక్యపరచి సమీకరించాలి; కాబట్టి యిందుకు కావలసిన అధికారం జాతీయ ప్రభుత్వానికి స్వాధీనం చెయ్యాలి; ఈ జాతీయ ప్రతిష్టంభనను పరిష్కరించుటకవసరమైన జాతీయైక్యతను సాధించడానికి భారత కమ్యూనిస్టు పార్టీ శపథం తీసుకొంటూంది. బ్రిటన్ - అమెరికా దేశాల కార్మిక వర్గం, అభివృద్ధికోరే యితర బ్రిటిషు, అమెరికన్ ప్రజలు - భారతీయుల యీ జాతీయ కోర్కెలకు బ్రిటిషు ప్రభుత్వం అంగీకరించేటట్లు ఒత్తిడి తేవలసిందనీ, తద్వారా ప్రపంచ ప్రజల స్వాతంత్ర్య సంగ్రామంలో అందరలకలిసి విజయాన్ని సాధించడంలో సహాయపడవలసిందనీ, వారిని కమ్యూనిస్టు పార్టీ హెచ్చరించుతోంది.

విధ్వంస క్రియలు, అరాజక చర్యలు.

3. కాంగ్రెసు నాయకులు అరెస్టు చేయబడ్డం వల్లను, పిచ్చెత్తిన నిరంకుశాధికారవర్గం రోజు రోజుకూ నిర్బంధ విధానాన్ని యెక్కువ చేస్తూండడం వల్లను, ప్రజల క్రోధాగ్ని మిన్నుముట్టుతోంది. దేశ మంతటిలోను ప్రజలు సంఘర్షణలకు దిగుతున్నారు. ప్రజల యీ క్రోధాగ్నిని స్వాతంత్ర్య పోరాటంగా సంఘటిత పరచి నడిపించడానికి చిత్తశుద్ధి గల దేశభక్తులెందరో పూనుకుంటున్నారు. కాని వీరి మార్గం యెక్కడికి తీసుకెళుతుందో వీరికే తెలియదు. రాకపోక మార్గాల విధ్వంసం (టెలిగ్రాఫ్ తీగల్ని తెంపడం, రైలు పట్టాలు తొలగించడం మొదలైనవి), ఉత్పత్తిని నిలిపివేయడం, రాజ్యాంగ యంత్రాన్ని అన్ని విధాల స్తంభింపజేయడం - యివి ముఖ్యంగా వీరవలంబించే పద్ధతులు ఈ పద్ధతులద్వారా ప్రభుత్వాన్ని కూలద్రోయవచ్చుననీ, ప్రజలే అధికారాన్ని హస్తగతం చేసుకోవచ్చుననీ, వీరి నమ్మకం. కాని ఫలితం మాత్రం దీనికి విరుద్ధంగా జరుగుతోంది. ప్రజల క్రోధాన్ని యీ విధంగా హానికరమైన మార్గాలలో నడిపించడంవల్ల వారు మన దేశంయొక్క రక్షణను, ఆర్థిక జీవనాన్ని ధ్వంసం చేయడం జరుగుతోంది. దేశంలో అరాజక శక్తులు విచ్చలవిడిగా చెలరేగడం జరుగుతోంది.

ఈ పరిస్థితులు పంచమాంగదళంవారికీ, జపాను ఏజంట్లకూ, ఎక్కువ సహాయం చేస్తున్నాయి. ఈ ఉద్యమంయొక్క నాయకత్వాన్ని తాము లాక్కుని, దేశంయొక్క రక్షణశక్తిని నాశనం చేయడానికి, ఈ పంచమాంగదళం ద్విగుణీకృతోత్సాహంతో ప్రయత్నించుతున్నది. రెండోవిషయం, ఈ వుద్యమం వ్యాపించేకొద్దీ జాతీయ ఆర్థిక జీవనం తారుమారై అరాజకం ఎక్కువౌతుంది. దీనివల్ల ప్రజలకు తీరనినష్టం వాటిల్లుతుంది. రాబోయే దురాక్రమణదారులకెక్కువ సహాయం కలుగుతుంది. దీనివల్ల ప్రజలలో అంతకంతకు ఐక్యత క్షీణిస్తుంది; తద్వారా నిరంకుశాధికారవర్గానికెక్కువబలం కలుగుతుంది. మూడోవిషయం: పోలీసులు-మిలిటరీ నిర్దాక్షిణ్యంగా, విచక్షణలేకుండా ప్రయోగించే నిర్బంధ విధానం, కాల్పులు, లాఠీఛార్జీలు, కొరడా దెబ్బలు, సాముదాయిక జరిమానాలు- ఇవన్నీ - విషమావస్థను యింకా ఎక్కువ చేస్తాయి. దీనిఫలితం ప్రజలలో ఒక భాగం క్రోధావేశంతో ఇంకా ఎక్కువ విధ్వంస క్రియలకు దిగుతుంది. మరోవైపున ప్రజలలో అధికభాగం నిరుత్సాహులై, నిస్సహాయంగా తయారౌతారు. నిరాశ, అపజయభీతి, వారిలోవ్యాపించి జపాన్ అనుకూలభావా లేర్పడుతాయి. దురాక్రమణదారుల్ని యెదుర్కోవాలనే ఉత్సాహం ప్రజలలో నశిస్తుంది.

ఈ విధంగా ఒకవైపున కన్నుగానని దేశభక్తులు ఆవేశపూరితులై చేసే అరాజక చర్యలను పంచమాంగ దళంవారు అవకాశంగా తీసుకొంటూ, మరోవైపున నిరంకుశాధికారులు మతిపోయి క్రూర నిర్బంధవిధానాన్ని తాండవింపజేస్తూంటే, దేశంయొక్క రక్షణశక్తి నశించుతోంది;

ప్రజల ఆత్మవిశ[...] మట్టిపాలౌతు[...] ఫాసిస్టు హం[...] బలిఅయ్యే పరి[...]

ఇదెక్క[...]

4. ఈ స్థితి [...] నాయకత్వం సర్వ[...] సాధించి, దేశంచె[...] బలపరచడంలో[...] ల్నీ చేనేటట్లు[...] రక్షణ కవసరమై[...] నకు ప్రజలందరి[...] అనే సమయాను[...]

రక్షణ కార్యా[...] వాటిలో సహాయ[...] చారు. ఇలా చేస్తే[...] యుల జాతీయ[...] జాతీయ నాయకు[...] సరియైనది కాద[...] రించింది. ఎందు[...] యొక్క భవిష్య[...] లలో స్పైడం అ[...] ఆవకాశాన్ని సా[...] మాట. ఈ వి[...] నిరంకుశాధికార[...] యింకా బలపర్చ[...] అధికార మీయ[...] ఇటు జాతీయ[...] అపజయ భీతి, [...] వచ్చాయి. ఈ[...] జమే జాతీయై[...] గ్రహించవలసి[...] కత్వం తన మా[...] లోనే మరొక[...] సహాయ నిరాక[...] రక్షణ కార్యాలన[...] దానికి పూను[...] సాధించడానికి[...] అవి దీనికి పేరు[...]

నేడు ప్రజల[...] నడుపబడుతూం[...] స్వాతంత్ర్యం[...] వినాశంవైపు[...] సరమైన రక్ష[...] ధ్వంసం చేస్తుం[...]

[...]లం, ఐక్యత, [...] విధంగా దేశం [...]నుపగొడ్డళ్ళకు [...]వస్తున్నాయి.

[...]స్తుంది ?

[...]ఏడిందిః జాతీయ[...]న జాతీయైక్యతను [...]క్షణ కేంద్రాలను [...]యవలసిన పను[...] [...]జాతీయ [...] ప్రభుత్వ సంపాద[...]క; కార్యశూన్యత[...]ను చేపట్టింది. [...]ంది కలుగకుండా [...]చేయ నిశ్చయిం[...] [...]వాదం భారతీ[...] ప్రసాదిస్తుందని [...] ఈ విధానం [...] పార్టీ - హెచ్చ[...] దీని అర్థం దేశం [...]జ్యవాదుల చేతు[...] ముందంజ వేసే [...]ల్ల కిమ్మతం అన్న[...] వలంబించడం వల్ల [...] మొండి వైఖరి[...]ది. భారతీయులకు [...]రించడం జరిగింది. [...]నిస్సహాయత, [...] యెక్కువౌతూ[...] [...]యినా తక్ష[...] [...] అవసరాన్ని [...]ని జాతీయ నాయ[...] [...]నుకూల పంథా [...]యిందుకు వేసింది. [...]స్థతను, విడిచిపెట్టి [...]పేణ వ్యతిరేకించ [...]జాతీయ వాంఛను [...]జాతీయ పోరాటం [...] [...]యే మార్గాన్ని [...] మన జాతీయ [...]తేర్పడు; జాతీయ [...] దేశానికి అత్యవ[...] [...]ను యీ మార్గం [...]ల్ల ప్రజలలో తప్పక

సంఘర్షణలు, అరాజకం, దోపిడ్లు, నిప్పంటించడం, వ్యాపించితీరుతాయి. నిరంకుశాధికారవర్గం జాతీయోద్యమాన్ని పోరాటం అనే పేరుతో రెచ్చగొట్ట గలుగుతుంది. ఇంతేకాద; దేశాభిమానం అనే పేరుతో పంచమాంగ దళ చర్యకు యీ మార్గం ప్రజా సహకారాన్ని సమకూర్చుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే యీ మార్గం ప్రజల ఐక్యతను విచ్ఛిన్నం చేస్తుంది. ఈ ఐక్యత వుంటేనే జాతీయ ప్రభుత్వాన్ని సంపాదించ గలుగుతాం. జాతీయైక్యత వల్లనే జయప్రదమైన జాతీయ ప్రతిఘటన సాధ్యమవుతుంది. ఈ విధంగా జాతీయ నాయకుల కార్య విధానం ప్రజల్ని ఐక్యపరచి జాతీయ ప్రభుత్వాన్ని లాగుకొనేటట్లు; తద్వారా జాతీయ రక్షణనూ, జాతీయ స్వాతంత్ర్యాన్ని సంపాదించుకొనేటట్లు చేయడానికి బదులు నిరంకుశాధికార వర్గానికి సంపూర్ణమైన స్వేచ్ఛను యిచ్చింది. ప్రజల్ని దెబ్బతీయడానికి యీ స్వేచ్ఛ వినియోగపడుతోంది. దేశాన్ని నైతికంగాను, రాజకీయంగాను, విచ్ఛిన్నం చేసి, ప్రజల్ని నిస్సహాయులుగా చేస్తోంది. ఈ పరిస్థితివల్ల ప్రజలు తమ స్వాతంత్ర్యాన్ని సంపాదించుకోజాలకపోవడమే కాకుండా, దురాక్రమణదారునికి మార్గం సరి చేస్తూంది. మన జాతీయ నాయకులు ప్రజల శక్తిపై ఆధారపడకుండా, అంటే జాతీయైక్యతకు కృషి చేయకుండా, సామ్రాజ్యవాద నిరంకుశుల చేతుల్లోనే ముందు పోటు పొడిచే అవకాశాన్ని విడిచిపెట్టడంవల్ల జరుగుతున్న పర్యవసానం యిది. ఇది సర్వ నాశనానికే దారి తీస్తుంది.

అనుకూల పరిస్థితులు

5. అయినా, యీ పరిస్థితుల్ని సరి చేయవచ్చు. సామ్రాజ్యవాద నిరంకుశాధికార వర్గం ప్రజలకింత దూరంగా, యింత దుర్బలావస్థలో యిదివరకెప్పుడూ లేదు. ప్రజల్ని వారెంత యెక్కువగా హింసించి నిర్బంధ విధానాన్ని వ్యాపింపజేస్తారో అంత యెక్కువగా ప్రజలందరూ వారిని అసహ్యించుకుంటారు. కాంగ్రెసు ప్రతికూలకూటమిని నిర్మించాలని వారు చేసిన ప్రయత్నాలన్నీ అధోగతి పాలయ్యాయి. వారి రాజకీయ, ఆర్థిక, మిలిటరీ విధానాలన్నీ దివాలా తీస్తున్నాయి. శత్రుదాడి నెదుర్కొనేటందుకు వారు దేశాన్ని ఐక్యపరచడానికిగానీ, నడిపించడానికిగానీ; దాన్ని రక్షించడానికిగానీ అశక్తులౌతున్నారు.

అజేయచైనాకు, కామ్రేడ్స్ మా-సి-యంగ్, చూ - తే లకు అభివందనాలు



కామ్రేడ్ చూతే

మాచైనా సోదరకమ్యూనిస్టులందరికీ, మీనాయకుడు మా-సి-యాంగ్‌కూ అజేయమైన (Immortal) 8 వ రూట్ ఆర్మీ కమాండరగు చూ-తేకు, భారత కమ్యూనిస్టుపార్టీ కేంద్రకమిటీ 'విస్తృత సమావేశం (Enlarged Plenum) వందనాలర్పించుతోంది.

జయింప శక్యంగానియోధులకుండే ధైర్యంతోను, ప్రాచీన నాగరిక దేశానికుండే ప్రశాంతతో, న్యాయం కొరకు జరిగే పోరాటంలో ఉదయించే ఆత్మవిశ్వాసంతో, జపాను దురాక్రమణదారుని ప్రతిఘటించుచున్న మీ మహాప్రజలకు, మీ ద్వారా మా సోదరాభివాదాలను పంపుచున్నాం.

స్వతంత్ర పతాకం క్రింద అయిదేండ్లుగా జపాను దురాక్రమణదారునికి వ్యతిరేకంగా ఒంటరిగా నిలబడి పోరాడుచున్నారు. ఆ యుద్ధ రంగం మీ యుద్ధ రంగం మాత్రమేగాదు, మాదికూడాను. మీ పవిత్రభూమి రక్షించుతూ వుండుటద్వారా, జపాను మిలిటరీ వాదులను మా సరిహద్దులకు దూరంగా వుండేటట్లు చేశారు. మీ వీర జాతీయ ప్రతిఘటన, ఇండియా జాతీయరక్షణకూడా ఈ సమయాన, మీ ప్రజలకు మా వినయపూర్వక కృతజ్ఞతను తెలియ జేస్తున్నాం.

మా దేశంపై ప్రత్యక్షంగా దాడి సలిపి మా ప్రియ దేశాన్ని హస్తగతం చేసుకోవాలని, జపాను దుండగీడులు, సంసిద్ధమవుతున్నారు. ఈ పరీక్ష సమయంలో మిమ్ముల నుదాహరణగా తీసుకొని, మీ నుండి వుత్సాహాన్ని పొందుతాం. విజయవంతమైన జాతీయ ప్రతిఘటనకు ప్రాణము (Spiritual - strength) జాతీయ ఐక్యత ఒక్కటేనని మా దేశీయులు సోదర దేశభక్తులు తెలిసికొనడానికి మేమెంతో కృషి చేస్తున్నాం. జపాను దాడి వచ్చేముందు (On the eve) మీ దేశంలోపల పరిస్థితి యెంత ప్రమాదకరంగా వుందో, అంత ప్రమాదకరంగా మా దేశంలో పరిస్థితి వుంది. జాతీయ ప్రభుత్వాన్ని సంపాదించడానికిగాను సంయుక్త జాతీయ సంఘటన (యునైటెడ్ నేషనల్ ఫ్రంటు) కోసమూ, స్వతంత్ర ప్రపంచంలో స్వతంత్ర భారత దేశాన్ని పొందడానికిగాను మిత్ర రాజ్యాలతో గలిసి ఫాసిజాన్ని పోరాడటంకోసమూ మేము కృషి చేస్తున్నాము. చరిత్ర చైనాప్రజలను, భారతదేశీయులను, ఒకే యుద్ధంలో సంయుక్తపరచడమేగాదు- ఒకే పోరాటంద్వారా నేడు యావత్ ఆసియాఖండాన్ని విముక్తి గావించే చారిత్రిక బాధ్యతను, ఈ యుద్ధం ప్రజల భుజస్కంధాలపైన పెట్టింది. మనం తీవ్రంగా పోరాడినకొలదీ, మనం ఐక్యమయినకొద్దీ, నిశ్చిత విజయదినం మరింత సమీపిస్తుంది.

రెండోవిషయం : దేశంలో జాతీయైక్యతను సమకూర్చడానికి నేడెంతో చక్కని అవకాశం యేర్పడింది. జాతీయైక్యతను వాంఛించే వాతావరణం ఈ కాంగ్రెసు పోరాటానికి సుముఖులు కానిమాట వాస్తవమే పైగా ఎంతోమంది దానిని వ్యతిరేకించుచున్నారు. ఐనప్పటికీ, వారిని కాంగ్రెసు కోరిన కోర్కెలను బలపరచేటట్లు సమీకరించవచ్చు. ఎందువల్లనంటే, అవన్నీ జాతీయ కోర్కెలు కాబట్టి. భారత దేశ స్వాతంత్ర్యం గుర్తించబడాలి; సర్వతోముఖమైన పరిష్కారానికి సంప్రతింపులు జరపాలి; తాత్కాలిక జాతీయప్రభుత్వం స్థాపించబడాలి; ఈ జాతీయప్రభుత్వం మిత్రరాజ్యాల సహకారంతో దురాక్రమణ దారుల్ని ఎదుర్కొంటూ దేశరక్షణకు నడుంకట్టేటట్లు ప్రజల్ని సమీకరిస్తుంది. ఈ కోర్కెలను నేడు ప్రజలందరూ బలపరచేటట్లు వారిని సమీకరించవచ్చు. ఇదివరకెన్నడూ సాధించబడనంతటి విశాలమైన జాతీయైక్యత నేడు మన కనుచూపుమేరలో వుంది. దాన్ని సాధించగలిగితే, సామ్రాజ్యవాద నిరంకుశాధికారవర్గం యొక్క పన్నాగం పటాపంచలై, కాళ్ళబేరానికి రాకతప్పదు.

మూడోవిషయం : బ్రిటన్-అమెరికా దేశాలలోకార్మికవర్గం, యితరప్రజాసామాన్యం, భారతీయుల స్వాతంత్ర్యహక్కును, జాతీయ ప్రభుత్వకోర్కెను అంతకంతకు విరివిగా బలపరుస్తున్నారు. మిత్రరాజ్యాలలో ఫాసిస్టు ప్రతికూల సంఘటనకు బలం రోజురోజూ వృద్ధిపొందుతోంది. ఆయా దేశాల కమ్యూనిస్టు పార్టీలు దీనికి నాయకత్వం వహించి నడుపుతున్నారు. సోవియట్ రష్యాయొక్క బలం, పలుకుబడి, ఆ ఉద్యమాల శక్తిని ఇంకా యెక్కువ చేస్తూవుంది. వారందరి సహకారంతో మనం మన దేశాన్ని రక్షించుకోవడానికి ఐక్యతను సాధించుకొన గలిగామా, ఈ ప్రపంచ ప్రజాశక్తులు మనకు అండగా నిలబడతాయి. అప్పుడు మనజాతీయవాంఛ కెదురుగా యెవరూ నిలబడలేరు. ఇవన్నీ నేడుమనకున్న అనుకూలపరిస్థితులు. ప్రమాదావస్థలోనే మనకింత చక్కని అవకాశంకూడా లభించుతోంది.

ఐక్యత ఒక్కటే మార్గం

6. సామ్రాజ్యవాదులు, రాజభక్తులు, రాయిస్టులు, సూచించుతున్నట్లు కాంగ్రెసును అణచడానికి దేశంలో నేడు జరిగే అమానుష నిర్బంధవిధానాన్ని యింకా కొనసాగించడం వల్లగాని; ఫార్వర్డుబ్లాక్‌వాదు, కాంగ్రెసుసోషలిస్టులు, చాలామంది సూచించుతున్నట్లు, జాతీయరక్షణ స్థానాలపైన, ఉత్పత్తి కేంద్రాలపైన, నేడు జరిగే దాడులను యింకా తీవ్రతరం చేయడంవల్లగాని; ఈజాతీయప్రతిష్టంభన అంతంకాదు. ఈ విషయాన్ని కమ్యూనిస్టు పార్టీ స్పష్టంగా ప్రకటించుతోంది, మతిపోయిన సామ్రాజ్యవాదు లనుసరిస్తున్న మార్గం, కన్నుగానని దేశభక్తులపంథా, యివిరెండూ ఒకే గమ్యస్థానానికి తీసుకెడతాయి. ఈ రెండు విధానాల పర్యవసానం ఏమంటే, జాతీయ విచ్ఛిన్నం- అరాజకం; ప్రజలలో నిస్సహాయత- అనాలోచితమైన ఆవేశం. వీటివల్ల ఫాసిస్టు దురాక్రమణదారులకేగాని, మరెవరికీ లాభంకలుగదు. ఇక ఒక్కటే మార్గం వుంది. ఆ మార్గాన్ని కార్మికవర్గం, కార్మికవర్గానికి నాయకత్వం వహించిన కమ్యూనిస్టుపార్టీ, నేడు ప్రజల యెదుట పెడుతున్నాయి. కాంగ్రెసు-లీగ్ ఐక్యత పునాదిగాగల అతివిశాలమైన జాతీయైక్యతను సాధించడమే ఈ మార్గం.

జాతీయైక్యత అంటే ఒక మంత్రమువలె పఠించే శబ్దంకాదు. 'పోరాటం' అను పేరుతో విధ్వంస క్రియల ననుసరించే వ్యక్తుల మొగాలపై విసరే ఒక శబ్దమూ కాదు, ఇదొక విప్లవ పంథా. ప్రజలలో అత్యధిక భాగం తమ హక్కుల్ని సాధించుకొనేటందుకు, తమ కోర్కెలను సాధించుకొనేటందుకు, ముందుకు వచ్చేటట్లు వారిని సమీకరించడాని కిది ప్రబలమైన సాధనం. నేటి అంతర్జాతీయ పరిస్థితులలో భారతీయుల చేతుల్లోవున్న వజ్రాయుధం జాతీయైక్యత ఒక్కటే. బ్రిటిషు సామ్రాజ్యవాదుల చేతుల్లో నుంచి అధికారాన్ని లాగుకొనడానికి, విదేశీ దురాక్రమణ నెదుర్కొంటూ దేశాన్ని జయప్రదంగా రక్షించుకోవడానికి భారతీయులీ ఆయుధాన్ని ఉపయోగించితీరాలి. మిలిటరీ విషయాలలోను, రాజకీయంగాను, ఆర్థికంగాను, బ్రిటిషు సామ్రాజ్యవాదుల పరిపాలన నేడున్న దుర్బల స్థితిలో యిదివరకెన్నడూ లేదు. మిత్రరాజ్యాలలో రోజురోజూ వృద్ధి అయ్యే ప్రజల ఫాసిస్టు వ్యతిరేక ఐక్య సంఘటన యెదుట అది నిలబడలేక యెంతో వేగంగా శిథిల మవుతోంది. నేడు ప్రజల కధికారం స్వాధీనం చేయకుండా వుండడానికి దాని చేతుల్లో వున్న చిట్టచివరి ఆయుధం, ప్రజల్ని ఐక్యం కాకుండా వుంచడమే. ఇది తప్ప మరో ఆయుధం దానికి లేనేలేదు.

భారతీయులలో జాతీయైక్యత లేకపోవడమే నేడు యిండియాలో బ్రిటిషు సామ్రాజ్యవాదానికి మిగిలియున్న కాస్త బలానికీ మూలాధారం. భారతీయులకు - మిత్రరాజ్యాల ప్రజలకు మధ్య ఐక్యత కలుగకుండా చేయడానికిది సామ్రాజ్యవాదుల చేతులలో చక్కని సాధనం. ఇందువల్లనే నేటి పరిస్థితులలో సంపూర్ణమైన జాతీయైక్యత ఉంటే నిరంకుశాధికార వర్గపు ప్రతిఘటన కూలిపోవలసినంతటి బ్రహ్మాండమైన శక్తి ఉత్పన్న మవుతుంది. ఈ రోజున జాతీయైక్యతకు, కాంగ్రెస్ - లీగ్ ఐక్యతకు గల ప్రాముఖ్యత యిదే. నేటి ఇండియా పరిపాలకులు భారతీయులతో కాళ్ళ బేరానికి వచ్చేటట్లు చేయగల ఆఖరుపోటు యిదే. కాంగ్రెస్ - లీగు ఐక్యతవల్ల (మిగతా 12 వ పేజీలో)

★ ఆంధ్రావని అంతటా

నిర్బంధవిధాన నిరసన సభలు

బ్రిటిషు ప్రభుత్వ నిర్బంధవిధానం యెడల సర్వత్ర అసంతృప్తి వ్యాపించులోంది.

పశ్చిమగోదావరి

ప॥ గోదావరి జిల్లా వ్యవసాయకూలీసంఘ కార్యనిర్వాహక వర్గం 17-9-42 వ తేదీని కె. గమాసియేలుగారి అధ్యక్షతక్రింద సమావేశమై. దేశంలో నేడు జరిగే అరాజక చర్యలకు ప్రభుత్వ నిర్బంధవిధానమే కారణమనీ; దీనివల్ల ప్రజలలో జపాను అనుకూల భావాలు వ్యాపించుతున్నాయనీ; తక్షణమే ప్రభుత్వం యీవిధానాన్ని విడిచిపెట్టి, జాతీయనాయకుల్ని విడుదలచేయవలసిందనీ ఏకగ్రీవంగా తీర్మానించారు. ప్రజలు అరాజకచర్యలను మాని, నిర్మాణయుక్తంగా జాతీయప్రభుత్వం కొరకు ఆందోళన చేయవలసిందని హెచ్చరించబడింది.

కృష్ణాజిల్లా

బెజవాడ రైతుసంఘ నిర్ణయం ప్రకారము కంకిపాడు ఫిర్కాలో ఎలమంచిలి పరంధామయ్యగారి ఆధ్వర్యమున 16 వ తేదీనుంచి కోమటిగుంట, కోరుటిగుంట, మారేడుమాక తెన్నేరు, ఉప్పలూరు, వెల్పూరు, గూడవల్లి గ్రామాలలో ప్రచారముచేసి బహిరంగసభలు జరుపబడ్డాయి. జాతీయనాయకుల విడుదలను గురించి, చౌకడిపోల ఆవశ్యకతను గురించి, తీర్మానములు. మహజర్లు ప్రభుత్వానికి పంపబడ్డాయి. తెన్నేరులో బహిరంగసభకు 400 మందివచ్చారు. 100 సంతకాలు పెట్టారు. 14 వ తారీఖున వీరులపాడులో అడుసుమిల్లి సూర్యనారాయణగారి అధ్యక్షతక్రింద జరిగిన బహిరంగసభలో జి. రాధాకృష్ణమూర్తి, జొన్నలగడ్డ రామలింగయ్యగారలు జాతీయప్రభుత్వావసరాన్నిగురించి, జాతీయైక్యతను గురించి విపులంగా ఉపన్యసించారు. సభకు 500 మంది వచ్చారు.

15 వ తారీఖున పెదముత్తేవిలో ముల్పూరి వెంకటాద్రిగారి అధ్యక్షతక్రింద జరిగిన బహిరంగసభకు సుమారు 400 మంది హాజరై, జాతీయనాయకుల విడుదల, జాతీయప్రభుత్వం కోరుచూ తీర్మానించారు.

16 వ తేదీన కైకలూరు తాలూకాలో పది మంది వాలంటీర్లదళం కాంగ్రెసు నాయకుల విడుదలనుగురించి, జాతీయవాంఛను గురించీ, హిందూముస్లిం సఖ్యతనుగురించీ, ప్రచారం చేస్తూ, భుజబలపట్నం, పల్లెవాడ, కలిదిండి, సాన రుద్రవరం, బొమ్మినంపాడు, ములగలపల్లి, గ్రామాలలో బహిరంగసభలు జరిపారు. పై గ్రామాలనుంచి వందలాది సంతకములతో మద్రాసు ప్రభుత్వానికి మహజర్లు పంపబడ్డాయి.

20-9-42 వ తారీఖున పెడనలో సమావేశమైన బందరుతాలూకా రైతుసంఘ సాధారణసభ పై తీర్మానములవంటివే గావించింది. గుడ్లవల్లేరు యువజనసంఘం 20 వ తేదీని పొట్లూరి శేషాద్రిరావుగారి అధ్యక్షతను సమావేశమై జైలులోనున్న గాంధీజీని డాక్టరు శ్యాంప్రసాద్ ముఖర్జీ చూచుటకు ప్రభుత్వం నిరాకరించినందుకు, గ్రామస్థులందరిపైనను సాముదాయిక జరిమానాలు విధిస్తూన్నందుకూ, కొందరికి అమానుషమైన కొరడాదెబ్బలశిక్ష విధిస్తూన్నందుకూ, ప్రభుత్వచర్యను ఖండిస్తూ తీర్మానములు గావించారు.

వెల్లిపాడులో 20 తేదీన జాలాది కుటుంబయ్యగారి అధ్యక్షతను రాత్రి 9 గంటలకు బహిరంగసభ జరిగి ప్రజారక్షణ కమిటీల ఆవశ్యకతనుగురించి ఉపన్యాసాలు గావించబడ్డాయి. 9 మందితో గూడిన ప్రజారక్షణ కమిటీ నొకదానిని ప్రజలు ఎన్నుకున్నారు. జాతీయనాయకుల విడుదల, జాతీయప్రభుత్వ స్థాపన, కోరుచు వెల్లిపాడు గ్రామరైతుసంఘం తీర్మానించింది.

గుంటూరుజిల్లా

16 వ తేదీని పల్లెకోనలో శ్రీ సుంకర వెంకటరామయ్యగారి అధ్యక్షతను జరిగిన బహిరంగసభకు సుమారు 150 మంది హాజరయారు. జాతీయనాయకుల విడుదలను కోరుతూ సభలో ఉపన్యాసా లివ్వబడ్డాయి. 17 వ తేదీని పల్లెకోన యువజనసంఘ సాధారణసభ శ్రీ దేవభక్తుని బాపారావుగారి అధ్యక్షత క్రింద సమావేశమై. ప్రజలు ఉద్రేకులై గావించే అరాజక చర్యలకు చింతిస్తూ, జాతీయప్రభుత్వము నేర్పరచవలసిందని ప్రభుత్వాన్ని కోరుచూ తీర్మానాలు గావించింది. అరాజక చర్యలను వ్యతిరేకించే కమ్యూనిస్టుల్ని పోలీసులు అరెస్టుచేస్తూన్నందుకు సభవారు ఖండించారు.

16-9-42 న పొందూరు(ఒంగోలుతాలూకా) గ్రామ యువజనసంఘము తరపున జరిగిన బహిరంగసభలోను, 22 వ తేదీని కామ్రేడ్ డి. సర్వేశ్వరరావు అధ్యక్షతను జరిగిన బాపట్ల బోర్డు హైస్కూలు విద్యార్థిసంఘ సాధారణ సమావేశంలోను, పై తీర్మానములే గావించబడ్డాయి.

16 వ తారీఖున వేటపాలెంలో పట్టణ యువజనసంఘ యాజమాన్యాన నగరసంకీర్తన, సాయంత్రం పి. లోకనాథంగారి అధ్యక్షతను బహిరంగసభ, జరిగింది. సభకు 150 మంది వచ్చారు. జిల్లాలో యిటీవల అనేకమంది కమ్యూనిస్టులను ఎరస్టు చేసినందుకు ప్రభుత్వ విధానాన్ని ఖండిస్తూ, జాతీయనాయకుల విడుదలను కోరుతూ, తీర్మానాలు గావించబడ్డాయి.

సత్తెనపల్లి తాలూకాలో యీ నెల 13 వ తేదీ మొదలు కాంగ్రెసుపై నిషేధం తొలగించి కాంగ్రెసు నాయకుల్ని విడుదల చేయాలనీ; జాతీయ ప్రభుత్వం స్థాపించబడాలనీ, 6 గ్రామాలలో విరివిగా ప్రచారం చేయబడింది. 19 వ తేదీన పై కోర్కెలు తెలియ జేస్తూ 10 గ్రామాలనుండి 100 మంది సత్తెనపల్లి తహసీల్దారును కలుసు కున్నారు. 27 గ్రామాలలో 1350 మంది సంతకాలు చేసిన మహజర్లు యివ్వబడ్డాయి. ధరలకంట్రోలు,ఆహారోత్పత్తి మొదలైన విషయాలను గురించి కూడా ప్రజలు మహజర్లలో తెలియజేశారు. పై అధికారులకు యీ విషయాలను గురించి తెలియజేస్తానని తహసీల్దారు జవాబుచెప్పారు.

క డ ప జి ల్లా

జమ్మలమడుగు తాలూకా ఉప్పలపాడు గ్రామంలో 19వ తేదీని కామ్రేడ్ ఎం. నారపురెడ్డిగారి అధ్యక్షతను, బోడితిప్పనపాడు లో 21 వ తారీఖున కె. సి. మునిరెడ్డిగారి అధ్యక్షతను నిరసన సభలు, తీర్మానాలు, గావింపబడ్డాయి. ఉప్పలపాడు సభకు 300 మంది, బోడితిప్పనపాడు సభకు 500 మంది, ప్రజలు హాజరయారు.

నెల్లూరుజిల్లా

15 వ తేదీ మొదలు 21 వరకు కోవూరు తాలూకాలో పెదపుత్తేడు,శిద్దారెడ్డిపాలెం, తరుణవాయి, చెన్నూరు, కట్టుబడిపాలెం, సంగం, గ్రామాలలో నిరసనసభలు జరిగాయి. మొత్తం 700 మంది సభలకు హాజరైనారు. వై. దశరథరామయ్య. రావి ఆదిశేషయ్యగారలు సభలలో ఉపన్యసించారు. దువ్వూరుగ్రామంలో రివెన్యూ ఇన్‌స్పెక్టరు సభను నిషేధించడంవల్ల జరుగలేదు.

13 వ తేదీని వేగూరులో గ్రామకూలీ, యువజనసంఘాల యాజమాన్యాన ఊరేగింపు, 500 మందితో బహిరంగసభ, జరుపబడ్డాయి. ప్రభుత్వనిర్బంధ విధానాన్ని ఖండిస్తూ తీర్మానాలు గావించబడ్డాయి. 21 వ తేదీని వేగూరు యువజనసంఘసభ్యులు సమావేశమై జాతీయ ప్రభుత్వస్థాపనను కోరుచు తీర్మానాలు గావించారు.

16 వ తేదీని కోసూరులో జరిగిన బహిరంగసభలోకూడా ప్రభుత్వవిధానం నిరసించబడింది. కోవూరులో 16 వ తారీఖున కామ్రేడ్ కె. కృష్ణారావు అధ్యక్షతను జరిగిన బహిరంగ సభలో జాతీయనాయకులను నిర్బంధించినందుకు, కామ్రేడ్ జి. సి. కొండయ్యను అకస్మాత్తుగా అరెస్టుచేసినందుకు, కామ్రేడ్ బాలసుబ్రహ్మణ్యంను కోవూరులో ఇంటర్ను చేసినందుకు ప్రభుత్వచర్యను ఖండిస్తూ తీర్మానాలు గావించారు.

వెంకటగిరితాలూకాలో శ్రీ పి. చెంగయ్యగారు, గొల్లగుంట, పంజాం, చిన్నపరెడ్డిపల్లె చిలమనూరు, కోటంచేడు,ఎనివాడ, కుందాం, అత్తివరం, పెరిమిడి, గ్రామాలలో నిరసన సభలుజరిపి, ప్రభుత్వవిధానాన్ని ఖండించారు.

20 వ తేదీని ఆత్మకూరులో యువజన సంఘం తరపున జరిగిన బహిరంగసభలో ఏ. గంగాధరం, బి. శంకరయ్యగారలు ఉపన్యసించినతరువాత కాంగ్రెసునాయకుల విడుదల. జాతీయప్రభుత్వ స్థాపన లను కోరుచు తీర్మానించబడింది. ఫాసిస్టు వ్యతిరేకులైన కమ్యూనిస్టులను అరెస్టు చేస్తూన్న ప్రభుత్వవిధానాన్ని సభ్యులు ఖండించారు.

ఇతరచోట్ల

15 వ తేదీని వేములమడలోను, 16 న చెర్వుకొమ్ముపాలెంలోను, రాయచోటితాలూకా సుండుపల్లె ఫిర్కా గ్రామములలోను, నిరసన సభలు జరిగాయి. ఖమ్మంమెట్టు (హైదరాబాదు)లో ఊరేగింపు, మందుముల నరసింగరావుగారి ఆధ్యక్షతను బహిరంగసభ, జరిగాయి. సభకు 600 మంది హాజరయారు. రావి నారాయణరెడ్డి, ఆలం గారలు సభలో ఉపన్యసించారు. "జపాను మనశత్రువు" మొదలైన నినాదాలు వ్రాయబడిన 700 చేతిరుమాళ్లు సభలో అమ్మబడ్డాయి.

13-9-42 వ తేదీని రాజమండ్రి నగర ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ జనరల్‌బాడీసభ కామ్రేడ్ డి. అప్పలస్వామి అధ్యక్షతను సమావేశమై జాతీయనాయకులను విడుదలచేసి, జాతీయప్రభుత్వంకొరకు సంప్రతింపులు జరుపవలెనని ప్రభుత్వాన్ని కోరుచు తీర్మానించారు.

బందరులో 13 న తారీఖున, కామ్రేడ్ టి. వెంకటేశ్వరరావుగారి అధ్యక్షతను జరిగిన ప్రెస్‌వర్కర్సు యూనియన్ అయిదవ వార్షికోత్సవంలో ప్రభుత్వ నిర్బంధవిధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ తీర్మానాలు గావించబడ్డాయి.

22-9-42 వ తేదీని నెల్లూరు జిల్లా రైతు సంఘ కార్యనిర్వాహకవర్గ బోయిన పెంచలనర్సారెడ్డిగారి అధ్యక్షతక్రింద సమావేశమై ఇట్టి తీర్మానమేగావించింది.

23 వ తేదీని నందిగామ విద్యార్థి సంఘ సాధారణ సమావేశం కామ్రేడ్ సి. హెచ్. ఎల్. నరసింహమూర్తిగారి అధ్యక్షతక్రింద జరిగి, ప్రభుత్వవిధానాన్ని ఖండిస్తూ తీర్మానించింది. జాతీయప్రభుత్వాన్ని కోరుచు 200 మంది విద్యార్థుల సంతకాలతో మహజరు పంపబడింది.

• • •

రా య బా ర ం

తూర్పు గోదావరిజిల్లాలో యిటీవల అరెస్టు గావింపబడిన కామ్రేడ్సు సి. వి. కె. రావు మొదలైన కమ్యూనిస్టులను, డిటెన్యూలను, విడుదలచేయవలసిందనీ; కామ్రేడ్ కొరపాటిపై వారంటు ఉపసంహరించు కొనవలసిందనీ ప్రభుత్వాన్ని కోరుచు జిల్లా కలెక్టరు వద్దకు 18 వ తేదీన రాయబారం వెళ్ళారు.

• • •

కయ్యూరు కామ్రేడ్సును విడుదల చేయాలి.

కయ్యూరు రైతునాయకుల ఉరిశిక్షను రద్దు చేసి వారిని విడుదలచేయవలసిందిగా ప్రభుత్వమునుకోరుచూ రాజమండ్రి నగర ట్రేడ్‌యూనియన్ కౌన్సిలు, ప॥ గోదావరిజిల్లా వ్యవసాయ కూలీసంఘం; బెజవాడ తాలూకా కంకిపాడు ఫిర్కా గ్రామాలలోను; వేగురు యువజన సంఘం, కోవూరు తాలూకా ఊటుకూరు గ్రామ యువజనసంఘం; వెల్లిపాడు గ్రామ రైతుసంఘం; తీర్మానాలు గావించాయి. రాయచోటి తాలూకా సుండుపల్లె ఫిర్కా గ్రామాల ప్రజలు 1500సంతకాలతో మహజర్లుపంపారు.

ధరల కంట్రోలుకై ఆందోళన

[5 వ పేజీ తరువాయి]

ఆహారపదార్థాల ధరలను కంట్రోలు ధరలకమ్మించవలసిందనీ; లేనిచో ప్రభుత్వమే చౌక డిపోలు పెట్టవలసిందనీ, కోరుచు పశ్చిమ గోదావరిజిల్లా వ్యవసాయకూలీసంఘములోను, వేములమడ బహిరంగసభలోను, గుడ్లవల్లేరు యువజన సంఘంలోను, బందరుతాలూకా రైతుసంఘములోను, బందరు ప్రెస్‌వర్కర్సు వార్షికోత్సవంలోను, పెద్దముత్తేవి బహిరంగ సభలోను; కంకిపాడు ఫిర్కాలో అనేక గ్రామాలలోను; కోవూరు, కోసూరు బహిరంగ సభలలోను తీర్మానాలు గావించబడ్డాయి. ఊటుకూరులో 100 మంది సంతకాలతో మహజరు పంపబడింది.

"ఐక్యమయితే మీ కోర్కెను నిరాకరించగల వారెవరూ లేరు"

[పీపుల్సువార్ ప్రత్యేక విలేఖరి ప్రత్యేక కేబిల్సుద్వారా లండన్ నుండి పంపిన రెండువార్తలను ఈ క్రింద ప్రకటించుతున్నాం.]

ఈ వారంలో, మూడు పెద్దసంఘటనలు జరిగాయి. అవి: ట్రేడ్ యూనియన్ కాంగ్రెసు సమావేశం, సోవియటు యూనియన్‌పైన, ఇండియాపైన, చర్చిల్ గావించిన ఉపన్యాసాలు.

ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్

ట్రేడ్ యూనియన్ కాంగ్రెసు ప్రస్తుతసమావేశం. ఇదివరకు కాన్ఫరెన్సుల కంటె. ఆంతరంగిక పారిశ్రామిక విషయాలలో, తగినంత రాజకీయ పురోగమనాన్ని చూపించింది. ట్రేడ్ యూనియన్ ఆర్గానిజేషన్ను కుంటువరచు నట్లుగా ట్రేడ్ డిస్ప్యూట్ యాక్ట్ (కార్మికులకు యజమానులకు గలిగే తగాదాలకు సంబంధించిన చట్టం)కు ఈ మధ్యకొన్ని సవరణలను ప్రభుత్వం తీసుకొచ్చింది. దీని విషయంలోను, ఫ్యాక్టరీలలో కార్మికుల పలుకుబడిని అధికంగా సంపాదించే పద్ధతులను గురించీ, ఉత్పత్తిని అధికం చేసే పద్ధతులను గురించీ, ముడిపదార్థాల కొఱతకు కారణమైన గుత్తాధికారుల సంకుచిత విధానాలపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చే విషయంలోను, ట్రేడ్ యూనియన్ కాంగ్రెసు గావించిన తీర్మానాలు రాజకీయంగా పురోగమన వైఖరి నవలంబించాయి. ఇదివరలో, పై విషయమంతా మేనేజ్‌మెంటుకూ, ప్రభుత్వానికీ మాత్రమే సంబంధించిన విషయమని, భావింప బడేది. కాని ఇప్పుడా వైఖరి పోయింది. ఇక, ఆంగ్లో - సోవియటు- అమెరికన్ కార్మిక సంఘ (ట్రేడ్ యూనియన్) ఐక్యత, యూరప్‌లో రెండవరంగం తెరచడం, హిందూదేశ సమస్య, మొదలగు విషయాలలో పూర్వంలాగానే ట్రేడ్ యూనియన్ కాంగ్రెసు, కొద్ది చిన్నమార్పులు దప్ప, వెనుకబడేవుంది.

అయినప్పటికీ ఒక విషయం గుర్తించాలి. యూరప్‌పై వెంటనే దాడిచేయాలని 15 లక్షలమంది వోటు నిచ్చారు. ప్రభుత్వం 1942 లోనే రెండవరంగాన్ని ఏర్పరచే వాగ్దానాన్ని నెరవేరుస్తుందనే నమ్మకంతో, తక్కినవారు, జనరల్ కౌన్సిలు పెట్టిన తీర్మానాన్నే సపోర్టు చేశారు.

ఇండియాను గురించి జరిగిన చర్చ, ఇండియా ప్రతిష్టంభనను గురించి బ్రిటిషు ప్రజల వృద్ధియగుచున్న ఆందోళనను తెలియ పరుస్తున్నది.

రెండవరంగం విషయంలో చర్చిల్ సాకులు

మధ్యప్రాచ్యానికి, సోవియటు యూనియనుకూ తన ప్రయాణంపై చర్చిల్ గావించిన రిపోర్టు, వైట్‌హాల్ స్ట్రాటజీ తెలియజేస్తుంది. అమెరికా నుండి నౌకలను అప్పుతీసుకొని, మధ్యప్రాచ్య రంగానికి అపారమైన అదనపు సైనికసహాయాన్ని (Reinforcements) పంపడాన్ని గురించి వర్ణించిన పిదప చర్చిల్ ఇలా తేల్చిపారేశాడు. "రష్యన్లకు సముద్రాల సమస్యలన్నీ అర్థంగావు. మనం సముద్ర జంతువులం, రష్యన్లు భూమిమీద జంతువులు." యదార్థవిషయాన్ని కప్పిపుచ్చడానికే చర్చిల్ ఇలాఅన్నాడు. ఒక ప్రఖ్యాత బ్రిటిష్ ఆఫీసరు ఇలా అన్నాడు. "ఎర్రసముద్రానికి ఒక డివిజనును పంపించే సాధనసంపత్తితో, యూరప్‌తీరంలో ఏ ప్రాంతానికైనా సరే, 3 రోజులలో, 28 డివిజన్లను పంపవచ్చు."

ఈ దేశంలోను, యూరప్‌లోను రెండవరంగం తెరవాలని బ్రహ్మాండమైన ప్రజావుద్యమం సాగుతున్నట్లు, నాకు రోజూ రిపోర్టులు వస్తున్నాయి. అవన్నీ వివరంగా ఈ యడం అసాధ్యం. డౌనింగు స్ట్రీట్‌కు, వైట్‌హాల్‌కు (బ్రిటిషు ప్రభుత్వ కార్యాలయానికి) ఫ్యాక్టరీ కార్మికుల నుండి, ట్రేడ్‌యూనియన్ల నుండి, పబ్లికు మీటింగుల నుండి, తీర్మానపరంపరలు వచ్చి పడుతున్నాయి.

ముస్లిం దేశాలు రెండవరంగాన్ని కోరుతున్నాయి

ఈ ప్రపంచ వ్యాపిత వుద్యమానికి ఉదాహరణగా డెమాస్కస్ (సిరియా) పత్రికలు ఈ క్రిందివిషయాన్ని తెలియజేస్తున్నాయి. "పశ్చిమయూరప్‌లో ఇంగ్లండ మెరికాలు జోక్యం కలుగ జేసికొంటే, అక్షరాజ్యాలకు వ్యతిరేకంగా మిత్ర రాజ్యాలకు సహాయం చేయడానికి సిరియాకు అవకాశమున్నదని, అందుకే పశ్చిమ యూరప్‌లోకలుగ జేసుకొవలెనని కోరుతూ సిరియాలో పెద్ద ఉద్యమం సాగింది. Beirouth Saoutulchaab అనే పత్రిక ఇలావ్రాస్తున్నది. సిరియాలో, ప్రతి చర్చలోను చర్చించే ప్రధాన విషయం రెండవరంగమే. పాలస్టయన్‌లో అరేబియన్ దేశాలన్నిటిలోని ప్రజలు, రెండవ రంగం తెరవవలసిందని కోరుతున్నారు. ఈజిప్టును ప్రాచ్యదేశాల ఆరబ్ ప్రజలను రక్షించే దిట్టమైన మార్గం, ఫ్రాన్సు—బెల్జియం—హాలండు— తీరాలందు యుద్ధాలను పెంపొందించడమనీ; చీనా, ఇండియాలను రక్షించడం అంటే హిట్లర్‌ని నాశనం చేయడమనీ; అరేబియను ప్రజాసామాన్యానికి తెలుసు."

— సెప్టెంబరు 14

• • •

అందరి మనస్సులనూ—రాజకీయాలకు సంబంధంలేని వారి మనస్సుల సైతం—కలతపెట్టే అత్యంత ప్రముఖసమస్యలు రెండు. ఒకటి యూరప్‌లో రెండవ రంగం తెరిచేది యెప్పుడు? రెండవది ఇండియా రక్షణ. పశ్చిమయూరపూ, భారతదేశమూ, ఈ రెండూ నిశ్చితరంగాలు, అని రోజురోజుకూ ఎక్కువగా గుర్తింపబడుతోంది. యూరప్‌రంగం జర్మనీపై దాడి సాగించడానికి, జపానుమీదకు బర్మాగుండా దాడి సాగించడానికి భారతదేశమూ, ముఖ్యమైనవి. ఇదివరకు ఆస్ట్రేలియాకు అదనపు సైనిక సహాయం (Reinforcements) పంపవలసిందని కోరిన ఆస్ట్రేలియన్‌ప్రభుత్వం సైతం, జపాను వ్యతిరేక స్ట్రాటజీ, ఇండియానుండి బర్మాగుండా దెబ్బ గొట్టడమేనని గుర్తించుతోంది. అవిధంగా చైనాతో రాకపోకలకు ప్రతిబంధకాన్ని ఎగురగొట్టవచ్చు. ఆవిధంగా ఇంత దూరం వ్యాపించిన జపాన్ రాకపోకల సాధనాలుగూడా ఎగురగొట్టవచ్చు.

టోరీలుసైతం మేల్కొన్నారు

ఈ సిద్ధాంతం (స్ట్రాటజీకి సంబంధించిన) భారతీయుల యెడ వైట్‌హాల్ అవలంబించే రాజకీయ స్ట్రాటజీని పునరాలోచించేటట్లు తప్పక చేస్తుంది. ఈ సందర్భంలో, టోరీపత్రిక "స్పెక్టేటర్" సంపాదకీయంలో వ్రాసిన మాటలు ప్రాముఖ్యమైనవి. ఆ పత్రిక ఇలా వ్రాసింది. "మన సంపూర్ణస్వాతంత్ర్య వాగ్దానాన్ని నెరవేర్చడం అంత సాధ్యమైన విషయంకాని మాట నిజమే. కానిఅదిఅసలేఅసాధ్యం అయిన విషయంగాదు. ప్రభుత్వం మాటిమాటికి అది అసాధ్యమని నొక్కిచెప్పడం, చాలాదూరానికి తీసుకువెళ్ళింది. హిందూదేశంలో సర్వతోముఖ సహకారము, సుహృద్భావము లభించే పక్షాన, సాహసించి, దండయాత్రను ఎదుర్కొనడానికి సన్నాహాలు గావించుచున్న ఈ విషమ సమయంలో కూడ మార్పులు గావింపవలసి యుంటుంది. అత్యధిక సంఖ్యాకులు భారతీయులతో నిండిన వైస్రాయి కార్యనిర్వాహకవర్గం, త్వరగాను ధైర్యంగాను తీసుకొన్న చర్యమూలంగా వినాశము నుండి రక్షింపబడిన ఇండియాకంటె—ఆంగ్లో-అమెరికన్ శక్తులతోను, తదితర మిత్రరాజ్యాలతోను, ఎట్టి షరతులు లేకుండా సహాయం చేయదలచిన ఐక్యభారత దేశం—జపాను దాడికి ఎక్కువ దృఢమైన ప్రతిబంధకంగా వుంటుంది. సంపూర్ణమైనచట్టం రెండునెలల్లోనో, మూడునెలల్లోనో నిర్మింపబడజాలదన్న మాట నిజమే."

పోరాటానికి ఐక్యంగండి

" కాని ఇండియాలోని గొప్ప రాజకీయ పక్షాలు వర్ణాలూ గనుక, అంటే కాంగ్రెసు, ముస్లిములు, భిన్న జాతులూ, అందరూ తమతమ సంఖ్యాబలాన్ననుసరించిన ప్రాతినిధ్యంతో ఒక కార్యనిర్వాహక వర్గాన్ని (వైస్రాయి)ఏర్పరుచ అంగీకరించినట్లయితే, అప్పుడు ఒక్క మిలటరీరంగంలో తప్పితే (ఇది కాంగ్రెస్ కూడా కోరడంలేదు.) తక్కిన సంపూర్ణ అధికారాన్ని హస్తగతం చేయవలసి వుంటుంది. వారి కోర్కె తిరస్కరించ వీలులేని దవుతుంది."

అయినా, "స్పెక్టేటర్" ఈవిధంగా ముగించింది. "అసలు ఉన్న చిక్కుకంతా మూలకారణము, వాస్తవ విషయమూ ఏమంటే — హిందూదేశంలోని వివిధ పార్టీలు ఐక్యం కావడంలేదు."

— సెప్టెంబరు 22

బోల్షివిక్ పోటీ

అక్టోబరు నెలాఖరుకు 500 మంది చందాదార్లను చేర్పించాలని సెప్టెంబరు మొదటివారంలో కోటా నిర్ణయించాము. కాని యీ నెలలో 167 మంది చందాదార్లు మాత్రమే చేర్చబడ్డారు. అందులో 135 మంది అర్ధసంవత్సర చందాదారులు. అంటే పార్టీ నిర్ణయించిన కోటా ప్రకారం సెప్టెంబరు నెలాఖరుకు పూర్తి చేయాలిసిన కోటా పూర్తిచేయబడలేదు.

భారతరాజకీయ పరిస్థితులు అతి విషమావస్థలో నున్న యీ సమయములో సరియైన మార్గాన్ని చూపించి భారతప్రజానీకాన్ని సంఘటితపరచుటకు మన పత్రిక ప్రధానసాధనమన్న విషయం మరువకూడదు. అలాంటప్పుడు మన పార్టీపత్రికను చిరస్థాయిగా చేసికొనుటకు పార్టీసభ్యులు బోల్షివిక్ పోటీతో చురుకుగా పనిచేయకపోవటం శోచనీయం.

కామ్రేడ్స్, బోల్షివిక్ ఉత్సాహంతో కృషిచేయండి. మనపార్టీ పత్రికద్వారా మన పార్టీ ఆశయాలనూ కార్యక్రమాన్ని ప్రజాసామాన్యంలో విరివిగా వ్యాపింపచేయండి. పత్రికను చిరస్థాయిగా చేసికొనుటకు చందాదార్లను విరివిగా చేర్పించండి.

జిల్లా.	సెప్టెంబరులో చేర్పించింది	అక్టోబరు నెలాఖరుకు యింకా చేర్పించాల్పింది.
వైజాగ్	—	10
తూర్పుగోదావరి	10	10
ప॥ గోదావరి	31	69
కృష్ణా	35	115
గుంటూరు	18	57
నెల్లూరు	53	22
చిత్తూరు	4	6
కడప	4	6
కర్నూలు	5	15
అనంతపూర్	1	9
నైజాం	6	14
	167	333

★ ఆంధ్రావని అంతటా

నిర్బంధవిధాన నిరసన సభలు

బ్రిటిషు ప్రభుత్వ నిర్బంధవిధానం మొదల [illegible] ఆంధ్ర[illegible] వ్యాపించుతోంది.

పశ్చిమగోదావరి

ప॥ గోదావరి జిల్లా వ్యవసాయకూలీసంఘ [illegible] వర్గం 17-9-42 వ తేదీని [illegible] గారి అధ్యక్షతక్రింద సమావేశమై, దేశంలో నేడు జరిగే అరాజక చర్య లకు ప్రభుత్వ నిర్బంధవిధానమే కారణమనీ; మీసల్ల ప్రజలలో జపాను అనుకూల భావాలు వ్యాపించుతున్నాయనీ; తక్షణమే ప్రభుత్వం యీవిధానాన్ని విడిచిపెట్టి, జాతీయనాయకుల్ని విడుదలచేయవలసిందని ఏకగ్రీవంగా తీర్మానించారు. ప్రజలు అరాజకచర్యలను మాని, నిర్మాణయుక్తంగా జాతీయప్రభుత్వం కొరకు ఆందోళన చేయవలసిందని హెచ్చరించబడింది.

కృష్ణాజిల్లా

బెజవాడ రైతుసంఘ నిర్ణయం ప్రకారము కంకిపాడు ఫిర్కాలో ఎలమంచిలి వనంథా మయ్యగారి ఆధ్వర్యమున 16 వ తేదీనుంచి కోమటిగుంట, కోడిటిగుంట, మారేడుమాక తెన్నేరు, ఉప్పలూరు, వెల్పూరు, గూడవల్లి గ్రామాలలో ప్రచారముచేసి బహిరంగసభలు జరుపబడ్డాయి. జాతీయనాయకుల విడుదలను గురించి, చౌకడిపోల ఆవశ్యకతను గురించి, తీర్మానములు, మహజర్లు ప్రభుత్వానికి పంపబడ్డాయి. తెన్నేరులో బహిరంగసభకు 400 మందివచ్చారు. 100 సంతకాలుపెట్టారు. 14 వ తారీఖున వీరులపాడులో అమనుమిల్లి సూర్య నారాయణగారి అధ్యక్షతక్రింద జరిగిన బహిరంగసభలో జి. రాధాకృష్ణమూర్తి, జొన్నలగడ్డ రామలింగయ్యగారలు జాతీయప్రభుత్వావసరాన్ని గురించి, జాతీయైక్యతను గురించి విపులంగా ఉపన్యసించారు. సభకు 500 మంది వచ్చారు.

15 వ తారీఖున పెదముత్తేవిలో ముల్పూరి వెంకటప్పయ్యగారి అధ్యక్షతక్రింద జరిగిన బహిరంగసభకు సుమారు 400 మంది హాజరై, జాతీయనాయకుల విడుదల, జాతీయప్రభుత్వం కోరుచూ తీర్మానించారు.

16 వ తేదీన కైకలూరు తాలూకాలో పది మంది వాలంటీర్లదళం కాంగ్రెసు నాయకుల విడుదలనుగురించి, జాతీయవాంఛను గురించీ, హిందూముస్లిం సఖ్యతనుగురించీ, ప్రచారం చేస్తూ, భుజబలపట్నం, పల్లెవాడ, కలిదిండి, సాన రుద్రవరం, బొమ్మినంపాడు, ములగల పల్లి, గ్రామాలలో బహిరంగసభలు జరిపారు. పై గ్రామాలనుంచి వందలాది సంతకములతో మద్రాసు ప్రభుత్వానికి మహజర్లు పంపబడ్డాయి.

20-9-42 వ తారీఖున పెడనలో సమావేశమైన బందరుతాలూకా రైతుసంఘ సాధారణ సభ పై తీర్మానములవంటివే గావించింది. గుడ్లవల్లేరు యువజనసంఘం 20 వ తేదీని పొట్లూరి శేషాద్రిరావుగారి అధ్యక్షతను సమావేశమై జైలులోనున్న గాంధీజీని డాక్టరు శ్యాంప్రసాద్ ముఖర్జీ చూచుటకు ప్రభుత్వం 'నిరాకరించినందుకు, గ్రామస్థులందరిపైనను సామూహిక జరిమానాలు విధిస్తున్నందుకూ, కొందరికి అమానుషమైన కొరడాదెబ్బలశిక్ష విధిస్తున్నందుకూ, ప్రభుత్వవిధానాన్ని ఖండిస్తూ తీర్మానములు గావించారు.

వెల్దిపాడులో 20 తేదీన జూలూరి [illegible] అయ్యగారి అధ్యక్షతను రాత్రి 9 గంటలకు బహిరంగసభ జరిగి ప్రజారక్షణ కమిటీల ఆవశ్యకతనుగురించి ఉపన్యాసాలు గావించబడ్డాయి. 9 మందితో గూడిన ప్రజారక్షణ కమిటీ నొకదానిని ప్రజలు ఎన్నుకున్నారు. జాతీయనాయకుల విడుదల, జాతీయప్రభుత్వ స్థాపన, కోరుచు వెల్దిపాడు గ్రామరైతుసంఘం తీర్మానించింది.

గుంటూరుజిల్లా

16 వ తేదీని పల్లెకోనలో శ్రీ [illegible] వెంకటరామయ్యగారి అధ్యక్షతను జరిగిన బహిరంగసభకు సుమారు 150 మంది హాజరయారు. జాతీయనాయకుల విడుదలను కోరుతూ సభలో ఉపన్యాసా లివ్వబడ్డాయి. 17 వ తేదీని పల్లెకోన యువజనసంఘ సాధారణసభ శ్రీ దేవభక్తుని బాపారావుగారి అధ్యక్షత క్రింద సమావేశమై, ప్రజలు ఉద్రేకులై గావించే అరాజక చర్యలకు చింతిస్తూ, జాతీయప్రభుత్వము నేర్పరచవలసిందని ప్రభుత్వాన్ని కోరుచూ తీర్మానాలు గావించింది. అరాజక చర్యలను వ్యతిరేకించే కమ్యూనిస్టుల్ని పోలీసులు అరెస్టుచేస్తున్నందుకు సభవారు ఖండించారు.

16-9-42 న పొందూరు(ఒంగోలుతాలూకా) గ్రామ యువజనసంఘము తరపున జరిగిన బహిరంగసభలోను, 22 వ తేదీని కామ్రేడ్ డి. సర్వేశ్వరరావు అధ్యక్షతను జరిగిన బాపట్ల బోర్డు హైస్కూలు విద్యార్థిసంఘ సాధారణ సమావేశంలోను, పై తీర్మానములే గావించబడ్డాయి.

16 వ తారీఖున పేటపాలెంలో పట్టణ యువజనసంఘ యాజమాన్యాన నగరసంకీర్తన, సాయంత్రం పి. లోకనాథంగారి అధ్యక్షతను బహిరంగసభ, జరిగింది. సభకు 150 మంది వచ్చారు. జిల్లాలో యిటీవల అనేకమంది కమ్యూనిస్టులను అరెస్టు చేసినందుకు ప్రభుత్వవిధానాన్ని ఖండిస్తూ, జాతీయనాయకుల విడుదలను కోరుతూ, తీర్మానాలు గావించబడ్డాయి.

సత్తెనపల్లి తాలూకాలో యీ నెల 13 వ తేదీ మొదలు కాంగ్రెసుపై నిషేధం తొలగించి కాంగ్రెసు నాయకుల్ని విడుదల చేయాలనీ; జాతీయ ప్రభుత్వం స్థాపించబడాలనీ, 6 గ్రామాలలో విరివిగా ప్రచారం చేయబడింది. 19 వ తేదీన పై కోర్కెలు తెలియ జేస్తూ 10 గ్రామాలనుండి 100 మంది సత్తెనపల్లి తహసీల్దారును కలుసు కున్నారు. 27 గ్రామాలలో 1350 మంది సంతకాలు చేసిన మహజర్లు యివ్వబడ్డాయి. ధరలకంట్రోలు,ఆహారోత్పత్తి మొదలైన విషయాలను గురించి కూడా ప్రజలు మహజర్లలో తెలియజేశారు. పై అధికారులకు యీ విషయాలను గురించి తెలియజేస్తానని తహసీల్దారు జవాబుచెప్పారు.

కర్నూలు జిల్లా

జమ్మలమడుగు తాలూకా ఉప్పలపాడు గ్రామంలో 19వ తేదీన కామ్రేడ్ ఎం. నారపు రెడ్డిగారి అధ్యక్షతను, పోడిలిప్పనపాడు లో 21 వ తారీఖున కె. సి. మునిరెడ్డిగారి అధ్యక్షతను [illegible] సభలు, తీర్మానాలు, గావించబడ్డాయి. ఉప్పలపాడు సభకు 300 మంది, పోడిలిప్పనపాడు సభకు 500 మంది, ప్రజలు హాజరయారు.

నెల్లూరుజిల్లా

15 వ తేదీ మొదలు 21 వరకు కోవూరు తాలూకాలో పెనుబ్రోలు,సిద్ధారెడ్డిపాలెం, తలమంచి [illegible]ణవాయి, చెన్నూరు, [illegible]టుబడిపాలెం, సంగం, గ్రామాలలో నిరసనసభలు జరిగాయి. మొత్తం 700 మంది సభలకు హాజరైనారు. పై. దశరథరామయ్య, రావి ఆదిశేషయ్యగారలు సభలలో ఉపన్యసించారు. దువ్వూరుగ్రామంలో రివెన్యూ ఇన్ స్పెక్టరు సభను నిషేధించడంవల్ల జరుగలేదు.

13 వ తేదీని వేగూరులో గ్రామసూలీ, యువజనసంఘాల యాజమాన్యాన ఊరేగింపు, 500 మందితో బహిరంగసభ, జరుపబడ్డాయి. ప్రభుత్వనిర్బంధ విధానాన్ని ఖండిస్తూ తీర్మానాలు గావించబడ్డాయి. 21 వ తేదీని వేగూరు యువజనసంఘసభ్యులు సమావేశమై జాతీయప్రభుత్వస్థాపనను కోరుచు తీర్మానాలు గావించారు.

16 వ తేదీని కోసూరులో జరిగిన బహిరంగసభలోకూడా ప్రభుత్వవిధానం నిరసించబడింది. కోవూరులో 16 వ తారీఖున కామ్రేడ్ కె. కృష్ణారావు అధ్యక్షతను జరిగిన బహిరంగ సభలో జాతీయనాయకులను నిర్బంధించినందుకు, కామ్రేడ్ జి. సి. కొండయ్యను అకస్మాత్తుగా అరెస్టుచేసినందుకు, కామ్రేడ్ వాలసుబ్రహ్మణ్యంను కోవూరులో ఇంటర్న్మెంటు చేసినందుకు ప్రభుత్వవిధానం ఖండిస్తూ తీర్మానాలు గావించారు.

వెంకటగిరితాలూకాలో శ్రీ పి. వెంగయ్యగారు, గొల్లగుంట, పంజాం, చిన్నపరెడ్డిపల్లె చిలమనూరు, కోటంపేడు,ఎనివాడ, కుందాం, ఆత్తివరం, పెరిమిడి, గ్రామాలలో నిరసన సభలుజరిపి, ప్రభుత్వవిధానాన్ని ఖండించారు.

20 వ తేదీని ఆత్మకూరులో యువజన సంఘం తరపున జరిగిన బహిరంగసభలో ఏ. గంగాధరం, బి. శంకరయ్యగారలు ఉపన్యసించినతరువాత కాంగ్రెసునాయకుల విడుదల, జాతీయప్రభుత్వ స్థాపన లను కోరుచు తీర్మానించబడింది. ఫాసిస్టు వ్యతిరేకులైన కమ్యూనిస్టులను అరెస్టు చేస్తూన్న ప్రభుత్వవిధానాన్ని సభ్యులు ఖండించారు.

ఇతరచోట్ల

15 వ తేదీని వేములమడలోను, 16 న చెర్వుకొమ్ముపాలెంలోను, రాయచోటితాలూకా సుండుపల్లె ఫిర్కా గ్రామములలోను, నిరసన సభలు జరిగాయి. ఖమ్మంమెట్టు (హైదరాబాదు)లో ఊరేగింపు, మందుముల నరసింగరావుగారి అధ్యక్షతను బహిరంగసభ, జరిగాయి. సభకు 600 మంది హాజరయారు. రావి నారాయణరెడ్డి, ఆలం [illegible] గారలు సభలో ఉపన్యసించారు. "జపాను మనశత్రువు" మొదలైన నినాదాలు వ్రాయబడిన 700 చేతిరుమాళ్లు సభలో అమ్మబడ్డాయి.

13-9-42 న తేదీని రాజమండ్రి నగర ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ [illegible] కామ్రేడ్ డి. [illegible] అధ్యక్షతను సమావేశమై జాతీయనాయకులను విడుదలచేసి, జాతీయప్రభుత్వంతో [illegible] జరుపవలెను ప్రభుత్వాన్ని కోరుచు తీర్మానించారు.

బందరులో 13 న తారీఖున, కామ్రేడ్ టి. వెంకటేశ్వరరావుగారి అధ్యక్షతను జరిగిన ప్రెస్ వర్కర్సు యూనియన్ ఆయుధ వార్షికోత్సవంలో ప్రభుత్వ నిర్బంధవిధానాన్ని తీవ్రంగా ఖండిస్తూ తీర్మానాలు గావించబడ్డాయి.

22-9-42 వ తేదీని నెల్లూరు జిల్లా రైతు సంఘ కార్యనిర్వాహకవర్గ [illegible] పెంచల నర్సారెడ్డిగారి అధ్యక్షతక్రింద సమావేశమై ఇట్టి తీర్మానమేగావించింది.

23 వ తేదీని నందిగామ విద్యార్థి సంఘ సాధారణ సమావేశం కామ్రేడ్ సి. హెచ్. ఎల్. నరసింహమూర్తిగారి అధ్యక్షతక్రింద జరిగి, ప్రభుత్వవిధానాన్ని ఖండిస్తూ తీర్మానించింది. జాతీయప్రభుత్వాన్ని కోరుచు 200 మంది విద్యార్థుల సంతకాలతో మహజరు పంపబడింది.

రాయచోరం

తూర్పు గోదావరిజిల్లాలో యిటీవల అరెస్టు గావింపబడిన కామ్రేడ్స్ సి. వి. కె. రావు మొదలైన కమ్యూనిస్టులను, డిటెన్యూలను, విడుదలచేయవలసిందనీ; కామ్రేడ్ కొరపాటిపై వారంటు ఉపసంహరించు కొనవలసిందనీ ప్రభుత్వాన్ని కోరుచు జిల్లా కలెక్టరు వద్దకు 18 వ తేదీన రాయచోరం వెళ్ళారు.

కయ్యూరు కామ్రేడ్సును విడుదల చేయాలి.

కయ్యూరు రైతునాయకుల ఉరిశిక్షను రద్దు చేసి వారిని విడుదలచేయవలసిందిగా ప్రభుత్వమునుకోరుచూ రాజమండ్రి నగర ట్రేడ్ యూనియన్ కౌన్సిలు, ప॥ గోదావరిజిల్లా వ్యవసాయ కూలీసంఘం; బెజవాడ తాలూకా కంకిపాడు ఫిర్కా గ్రామాలలోను; వేగూరు యువజన సంఘం, కోవూరు తాలూకా [illegible] గ్రామ యువజనసంఘం; వెల్దిపాడు గ్రామ రైతుసంఘం; తీర్మానాలు గావించాయి. రాయచోటి తాలూకా సుండుపల్లె ఫిర్కా గ్రామాల ప్రజలు 1500సంతకాలతో మహజర్లుపంపారు.

ధరల కంట్రోలుకై ఆందోళన

[5 వ పేజీ తరువాయి]

ఆహారపదార్థాల ధరలను కంట్రోలు ధరం కమ్మించవలసిందనీ; లేనిచో ప్రభుత్వమే చౌక డిపోలు పెట్టవలసిందనీ, కోరుచు పశ్చిమగోదావరిజిల్లా వ్యవసాయకూలీసంఘములోను, వేములమడ బహిరంగసభలోను, గుడ్లవల్లేరు యువజన సంఘంలోను, బందరుతాలూకా రైతుసంఘములోను, బందరు ప్రెస్ వర్కర్సు వార్షికోత్సవంలోను, పెద్దముత్తేవి బహిరంగ సభలోను; కంకిపాడు ఫిర్కాలో అనేక గ్రామాలలోను; కోవూరు, కోసూరు బహిరంగ సభలలోను తీర్మానాలు గావించబడ్డాయి. డిటుకూరులో 100 మంది సంతకాలతో మహజరు పంపబడింది.

"ఐక్యమయితే మీ కోర్కెను నిరాకరించగల వారెవరూ లేరు"

[పీపుల్సువార్ ప్రత్యేక విలేఖరి ప్రత్యేక కేబిల్సుద్వారా లండన్ నుండి పంపిన రెండువార్తలను ఈ క్రింద ప్రకటించుతున్నాం.]

ఈవారంలో, మూడు పెద్దసంఘటనలు జరిగాయి. అవి: ట్రేడ్ యూనియన్ కాంగ్రెసు సమావేశం, సోవియటు యూనియన్ పైన, ఇండియాపైన, చర్చిల్ గావించిన ఉపన్యాసాలు.

ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్

ట్రేడ్ యూనియన్ కాంగ్రెసు ప్రస్తుతసమావేశం, ఇదివరకు కాన్ఫరెన్సుల కంటె, ఆంతరంగిక పారిశ్రామిక విషయాలలో, తగినంత రాజకీయ పురోగమనాన్ని చూపించింది. ట్రేడ్ యూనియన్ ఆర్గానిజేషన్ను కుంటువరచు నట్లుగా ట్రేడ్ డిస్ప్యూట్ యాక్ట్ (కార్మికులకు యజమానులకు గలిగే తగాదాలకు సంబంధించిన చట్టం)కు ఈ మధ్యకొన్ని సవరణలను ప్రభుత్వం తీసుకొచ్చింది. దీని విషయంలోను, ఫ్యాక్టరీలలో కార్మికుల పలుకుబడిని అధికంగా సంపాదించే పద్ధతులను గురించీ, ఉత్పత్తిని అధికం చేసే పద్ధతులను గురించీ, ముడిపదార్థాల కొఱతకు కారణమైన గుత్తాధికారుల సంకుచిత విధానాలపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చే విషయంలోను, ట్రేడ్ యూనియన్ కాంగ్రెసు గావించిన తీర్మానాలు రాజకీయంగా పురోగమన వైఖరి నవలంబించాయి. ఇదివరలో, పై విషయమంతా మేనేజ్మెంటుకూ, ప్రభుత్వానికీ మాత్రమే సంబంధించిన విషయమని, భావింప బడేది. కాని ఇప్పుడా వైఖరి పోయింది. ఇక, ఆంగ్లో - సోవియటు- అమెరికన్ కార్మిక సంఘ (ట్రేడ్ యూనియన్) ఐక్యత, యూరప్లో రెండవరంగం తెరచడం, హిందూదేశ సమస్య, మొదలగు విషయాలలో పూర్వంలాగానే ట్రేడ్ యూనియన్ కాంగ్రెసు, కొద్ది చిన్నమార్పులు దప్ప, వెనుకబడేవుంది.

అయినప్పటికీ ఒక విషయం గుర్తించాలి. యూరప్పై వెంటనే దాడిచేయాలని 15 లక్షలమంది వోటు నిచ్చారు. ప్రభుత్వం 1942 లోనే రెండవరంగాన్ని ఏర్పరచే వాగ్దానాన్ని నెరవేరుస్తుందనే నమ్మకంతో, తక్కినవారు, జనరల్ కౌన్సిలు పెట్టిన తీర్మానాన్నే సపోర్టు చేశారు.

ఇండియాను గురించి జరిగిన చర్చ, ఇండియా ప్రతిష్టంభనను గురించి బ్రిటిషు ప్రజల వృద్ధియగుచున్న ఆందోళనను తెలియ పరుస్తున్నది.

రెండవరంగం విషయంలో చర్చిల్ సాకులు

మధ్యప్రాచ్యానికి, సోవియటు యూనియనుకూ తన ప్రయాణంపై చర్చిల్ గావించిన రిపోర్టు, వైట్ హాల్ స్ట్రాటజీ తెలియజేస్తుంది. అమెరికా నుండి నౌకలను అప్పుతీసుకొని, మధ్యప్రాచ్య రంగానికి అపారమైన అదనపు సైనికసహాయాన్ని (Reinforcements) పంపడాన్ని గురించి వర్ణించిన పిదప చర్చిల్ ఇలా తేల్చిపారేశాడు. "రష్యన్లకు సముద్రాల సమస్యలన్నీ అర్థంగావు. మనం సముద్రి జంతువులం, రష్యన్లు భూమిమీద జంతువులు." యదార్థవిషయాన్ని కప్పిపుచ్చడానికే చర్చిల్ ఇలాఅన్నాడు. ఒక ప్రఖ్యాత బ్రిటిష్ ఆఫీసరు ఇలా అన్నాడు. "ఎర్రసముద్రానికి ఒక డివిజనును పంపించే సాధనసంపత్తితో, యూరప్తీరంలో ఏ ప్రాంతానికైనా సరే, 3 రోజులలో, 28 డివిజన్లను పంపవచ్చు."

ఈ దేశంలోను, యూరప్లోను రెండవరంగం తెరవాలని బ్రహ్మాండమైన ప్రజావుద్యమం సాగుతున్నట్లు, నాకు రోజూ రిపోర్టులు వస్తున్నాయి. అవన్నీ వివరంగా ఈ యెడం అసాధ్యం. డౌనింగు స్ట్రీట్కు, వైట్ హాలుకు (బ్రిటిషు ప్రభుత్వ కార్యాలయానికి) ఫ్యాక్టరీ కార్మికుల నుండి, ట్రేడ్యూనియన్ల నుండి, పబ్లికు మీటింగుల నుండి, తీర్మానపరంపరలు వచ్చిపడుతున్నాయి.

ముస్లిం దేశాలు రెండవరంగాన్ని కోరుతున్నాయి

ఈ ప్రపంచ వ్యాపిత వుద్యమానికి ఉదాహరణగా డెమాస్కస్ (సిరియా) పత్రికలు ఈ క్రిందివిషయాన్ని తెలియజేస్తున్నాయి. "పశ్చిమయూరప్లోఇంగ్లండమెరికాలు జోక్యం కలుగ జేసికొంటే, అక్షరాజ్యాలకు వ్యతిరేకంగా మిత్ర రాజ్యాలకు సహాయం చేయడానికి సిరియాకు అవకాశమున్నదని, అందుకే పశ్చిమ యూరప్లోకలుగ జేసుకొవలెనని కోరుతూ సిరియాలో పెద్ద ఉద్యమం సాగింది. Beirouth Saoutulchaab అనే పత్రిక ఇలావ్రాస్తున్నది. సిరియాలో, ప్రతి చర్చలోను చర్చించే ప్రధాన విషయం రెండవరంగమే. పాలస్టయన్లో అరేబియన్ దేశాలన్నిటిలోని ప్రజలు, రెండవ రంగం తెరవవలసిందని కోరుతున్నారు. ఈజిప్టును ప్రాచ్యదేశాల అరబ్ ప్రజలను రక్షించే దిట్టమైన మార్గం, ఫ్రాన్సు—బెల్జియం—హాలండు—తీరాలందు యుద్ధాలను పెంపొందించడమనీ; చీనా, ఇండియాలను రక్షించడం అంటే హిట్లర్ని నాశనం చేయడమనీ; అరేబియను ప్రజాసామాన్యానికి తెలుసు."

— సెప్టెంబరు 14

• • •

అందరి మనస్సులనూ—రాజకీయాలకు సంబంధంలేని వారి మనస్సుల సైతం—కలతపెట్టే అత్యంత ప్రముఖసమస్యలు రెండు. ఒకటి యూరప్లో రెండవ రంగం తెరిచేది యెప్పుడు? రెండవది ఇండియా రక్షణ. పశ్చిమయూరపూ, భారతదేశమూ, ఈ రెండూ నిశ్చితరంగాలు, అని రోజురోజుకూ ఎక్కువగా గుర్తింపబడుతోంది. యూరప్రంగం జర్మనీపై దాడి సాగించడానికి, జపానుమీదకు బర్మాగుండా దాడి సాగించడానికి భారతదేశమూ, ముఖ్యమైనవి. ఇదివరకు ఆస్ట్రేలియాకు అదనపు సైనిక సహాయం (Reinforcements) పంపవలసిందని కోరిన ఆస్ట్రేలియన్ప్రభుత్వం సైతం, జపాను వ్యతిరేక స్ట్రాటజీ, ఇండియానుండి బర్మాగుండా దెబ్బ గొట్టడమేనని గుర్తించుతోంది. ఆవిధంగా చైనాతో రాకపోకలకు ప్రతిబంధకాన్ని ఎగురగొట్టవచ్చు. ఆవిధంగా ఇంత దూరం వ్యాపించిన జపాన్ రాకపోకల సాధనాలుగూడా ఎగురగొట్టవచ్చు.

టోరీలుసైతం మేల్కొన్నారు

ఈ సిద్ధాంతం (స్ట్రాటజీకి సంబంధించిన) భారతీయుల యెడ వైట్ హాల్ అవలంబించే రాజకీయ స్ట్రాటజీని పునరాలోచించేటట్లు తప్పక చేస్తుంది. ఈ సందర్భంలో, టోరీపత్రిక "స్పెక్టేటర్" సంపాదకీయంలో వ్రాసిన మాటలు ప్రాముఖ్యమైనవి. ఆ పత్రిక ఇలా వ్రాసింది. "మన సంపూర్ణస్వాతంత్ర్య వాగ్దానాన్ని నెరవేర్చడం అంత సాధ్యమైన విషయంకాని మాట నిజమే. కానిఅదిఅసలేఅసాధ్యం అయిన విషయంగాదు. ప్రభుత్వం మాటిమాటికి అది అసాధ్యమని నొక్కిచెప్పడం, చాలాదూరానికి తీసుకువెళ్ళింది. హిందూదేశంలో సర్వతోముఖ సహకారము, సుహృద్భావము లభించే పక్షాన, సాహసించి, దండయాత్రను ఎదుర్కొనడానికి సన్నాహాలు గావించుచున్న ఈ విషమ సమయంలో కూడ మార్పులు గావింపవలసి యుంటుంది. అత్యధిక సంఖ్యాకులు భారతీయులతో నిండిన వైస్రాయి కార్యనిర్వాహకవర్గం, త్వరగాను ధైర్యంగాను తీసుకొన్న చర్యమూలంగా వినాశము నుండి రక్షింపబడిన ఇండియాకంటె—ఆంగ్లో-అమెరికన్ శక్తులతోను, తదితర మిత్రరాజ్యాలతోను, ఎట్టి షరతులు లేకుండా సహాయం చేయదలచిన ఐక్యభారతదేశం—జపాను దాడికి ఎక్కువ దృఢమైన ప్రతిబంధకంగా వుంటుంది. సంపూర్ణమైనచట్టం రెండునెలల్లోనో, మూడునెలల్లోనో నిర్మింపబడజాలదన్న మాట నిజమే."

పోరాటానికి ఐక్యంగండి

" కాని ఇండియాలోని గొప్ప రాజకీయ పక్షాలు వర్ణాలూ గనుక, అంటే కాంగ్రెసు, ముస్లిములు, నిమ్నజాతులూ, అందరూ తమతమ సంఖ్యాబలాన్ననుసరించిన ప్రాతినిధ్యంతో ఒక కార్యనిర్వాహక వర్గాన్ని (వైస్రాయి)ఏర్పరుచ అంగీకరించినట్లయితే, అప్పుడు ఒక్క మిలటరీరంగంలో తప్పితే (ఇది కాంగ్రెస్ కూడా కోరడంలేదు.) తక్కిన సంపూర్ణ అధికారాన్ని హస్తగతం చేయవలసి వుంటుంది. వారి కోర్కె తిరస్కరించ వీలులేని దవుతుంది."

అయినా, "స్పెక్టేటర్" ఈవిధంగా ముగించింది. "అసలు ఉన్న చిక్కుకంతా మూలకారణము, వాస్తవ విషయమూ ఏమంటే — హిందూదేశంలోని వివిధ పార్టీలు ఐక్యం కావడంలేదు."

— సెప్టెంబరు 22

బోల్షివిక్ పోటీ

అక్టోబరు నెలాఖరుకు 500 మంది చందాదార్లను చేర్పించాలని సెప్టెంబరు మొదటివారంలో కోటా నిర్ణయించాము. కాని యీ నెలలో 167 మంది చందాదార్లు మాత్రమే చేర్చబడ్డారు. అందులో 135 మంది అర్ధసంవత్సర చందాదారులు. అంటే పార్టీ నిర్ణయించిన కోటా ప్రకారం సెప్టెంబరు నెలాఖరుకు పూర్తి చేయాలిసిన కోటా పూర్తిచేయబడలేదు.

భారతరాజకీయ పరిస్థితులు అతి విషమావస్థలో నున్న యీ సమయములో సరియైన మార్గాన్ని చూపించి భారతప్రజానీకాన్ని సంఘటితపరచుటకు మన పత్రిక ప్రధానసాధనమన్న విషయం మరువకూడదు. అలాంటప్పుడు మన పార్టీపత్రికను చిరస్థాయిగా చేసికోనుటకు పార్టీసభ్యులు బోల్షివిక్ పోటీతో చురుకుగా పనిచేయకపోవటం శోచనీయం.

కామ్రేడ్స్, బోల్షివిక్ ఉత్సాహంతో కృషిచేయండి. మనపార్టీ పత్రికద్వారా మన పార్టీ ఆశయాలనూ కార్యక్రమాన్ని ప్రజాసామాన్యంలో విరివిగా వ్యాపింపచేయండి. పత్రికను చిరస్థాయిగా చేసికొనుటకు చందాదార్లను విరివిగా చేర్పించండి.

జిల్లా.	సెప్టెంబరులో చేర్పించింది	అక్టోబరు నెలా ఖరుకు యింకా చేర్పించాల్సింది.
వైజాగ్	—	10
తూర్పుగోదావరి	10	10
ప॥ గోదావరి	31	69
కృష్ణా	35	115
గుంటూరు	18	57
నెల్లూరు	53	22
చిత్తూరు	4	6
కడప	4	6
కర్నూలు	5	15
అనంతపూర్	1	9
నైజాం	6	14
	167	333

ఈ "పోరాటం"పై ప్రశ్నలు - సమాధానాలు

కామ్రేడ్ జి. అధికారి

ప్రశ్న 1.

పోలీసు స్టేషనులను తగులబెట్టడం, ఆయుధాలను కొల్లగొట్టడం, ప్రభుత్వ నిరంకుశ యంత్రాంపై దెబ్బ తీయడం, మొదలగు పనులన్నిటినీ, ప్రజలు గావించినప్పుడు కమ్యూనిష్టులయిన మీరు యిదివరలో యెక్కువగా స్తుతించారు. ఇప్పుడు యీ పనులనే గూండాయిజమని, పంచమదళ చర్యయని, నిందిస్తున్నారు. ఎప్పుడూ యీ విధంగానే నిందించే సామ్రాజ్యవాదులకు, వారి యేజంట్లకు, మీకు యేమి భేదం ?

జవాబు :

మొట్ట మొదటనే ఒక విషయం బాగా గ్రహించాలి. అది : జాతీయనాయకుల అరెస్టువల్ల కలిగిన న్యాయమైన కోపోద్రేకంతో ప్రజాసామాన్యం చేసిన పనులన్నిటినీ రౌడీల, గూండాల చర్యలని, కమ్యూనిష్టులు యెక్కడా చెప్పలేదు. విరివిగా పోలీసులపై దాడిజేయడం, రాకపోకల సాధనాల్ని ధ్వంసం చేయడం, మొదలైన అరాచక కార్యాలు, తనంతటదే వచ్చిన ప్రజా ఉద్రేకంయొక్క స్వరూపాలు. క్రూరమై, అణచివేసే నిరంకుశ పరిపాలనపై యెన్నాళ్ళనుంచో కూడబెట్టిన ప్రజా క్రోధం ఒక్కసారి యిలా బ్రద్దలైందన్నమాట. మతివున్న దేశభక్తుడెవ్వడూ ఈకార్యాలను రౌడీలు, గూండాలు చేసేపనులు మాత్రమే అని త్రోసిపుచ్చడు. తాము నమ్మిన నాయకులపై యీ నిరంకుశ ప్రభుత్వం క్రూరంగా దెబ్బతీయుటయొక్క ఫలితంగానే తనంతటదే వచ్చిన యీ పొంగు, వచ్చింది. మూడేండ్లుగా పెరుగుచున్న యుద్ధ భారాలు, అధికారాన్ని ప్రజల అధీనం చేయడానికి ప్రభుత్వం నిరాకరించడంవల్ల వచ్చిన ఆశాభంగం యీ ఉద్రేకాన్ని తీవ్రం చేశాయి.

అయితే కమ్యూనిష్టులు యీ విధముగా ప్రశ్నిస్తున్నారు : ఈ ప్రజా ద్వేషానికి యెట్టి రూపం యివ్వబడుతోంది ? ఎవరు యిట్టి పరిస్థితులను స్వలాభానికై ఉపయోగించుకొంటున్నారు ? ఈ పరిస్థితులను యింకా విషమం చేయడంవల్ల దేశాన్ని యే దారికి తీస్తున్నది ? కమ్యూనిష్టులు యిట్టి కార్యాలను స్తుతించిన మాట నిజమే : కాని, ఎప్పుడు ? రాజకీయ పరిస్థితి ప్రజలను సంయుక్త పర్చటానికి అనుకూలమై, ఈ పనులకు వారి సహాయం సమకూర్చినప్పుడే: కార్మికులు సర్వ వ్యాపిత సమ్మెతోను, రైతుల తిరుగుబాటుతోను, సపోర్టు చేయబడిన సంఘటిత విప్లవ స్థాయికి ప్రజా తిరుగుబాటును ఐక్యపరచి, తీసికొని పోయినప్పుడే; ప్రజలందరూ ఏకమై అధికారాన్ని విప్లవం ద్వారా స్వాధీనం చేసుకోడానికి పరిస్థితి అనుగుణ్యంగా వున్నపుడు మాత్రమే. ప్రజా హింసతోను, ప్రజా విప్లవంతోను, కమ్యూనిష్టులు యెప్పుడూ చెలగాటాలు ఆడరు. దేశం నేడు వున్న అపాయ పరిస్థితిలో దేశ భక్తులనేకమంది యీ ప్రజా ఉద్రేకాన్ని పెడత్రోవను నడిపిస్తున్నారు. సరఫరా కేంద్రాలమీద, రక్షణ కేంద్రాలమీద "గెరిల్లా" దాడులు సాగిస్తున్నారు. మన ఉత్పత్తినే భగ్నం చేసుకుంటున్నారు. ఈ పద్ధతులు తెలిసో; తెలియకో, ఫాసిస్టు దురాక్రమణదారులకు సహాయం చేసే రౌడీలయొక్క, పంచమాంగ దళంయొక్క, పనులకు తోడ్పడు తున్నాయని కమ్యూనిష్టుల దృఢాభిప్రాయం. ఇట్టి విషమ పరిస్థితుల్ని అధికం చేయడంవల్లజరిగేదేమంటే అధికారం ఈయ నిష్టంలేని బ్రిటిషు ప్రభుత్వము నుండి జాతీయ ప్రభుత్వం గుంజుకోటం కాదు. పైగా నిరంకుశ పరిపాలన యింకా కొంతకాలం ఉండడం జరుగుతుంది. దీనివల్ల యిదివరకే అపాయకరముగా నున్న పరిస్థితి మరింత అపాయకరమౌతుంది.

అసలు సంగతేమంటే కాంగ్రెసు నాయకుల అరెస్టువల్ల వ్యాపించిన ఈ ప్రజా ఉత్తేజానికి కారకులు రౌడీలు, గూండాలు, పంచమాంగదళంవారు అని చెప్పుచున్నారు. కమ్యూనిష్టులు కారు. ఈ ప్రజా ఉద్రేకాన్ని ఒక ఉద్యమంగా "ఆర్గనైజ్" చేసి జాతీయ రక్షణను, ఆర్థిక జీవితాన్ని, ధ్వంసం చేయ సమకట్టిన గూండాలకు, రౌడీలకు, పంచమదళం వారికి పెడమార్గాల పోయే యీ దేశభక్తులు సహాయం చేస్తున్నారు. ఈ దేశభక్తులే గూండాలకు, పంచమాంగ దళంవారికి ఒక ఉన్నత స్థానం కల్పిస్తున్నారు. ఆవిధంగా వారి క్రూర కృత్యాలకు త్రోవ శుభ్రపరుస్తున్నారు. పోలీసు ఠానాలపై దాడుల వార్తలు విని పులకరం చెందే జాతీయవాది విప్లవం ప్రారంభమయిం దనుకుంటాడు. ఇంకా తీగెలు తెగగొట్టండని, రైలు పట్టాలు పీకిపారేయండని విద్యార్థులకు, కాంగ్రెసు వాలంటీర్లకు, అతడు ఉద్రేకం పుట్టించడం తన కర్తవ్యమని భావిస్తాడు. అలాచేస్తే యీ ప్రభుత్వం కూలిపోతుం దనుకుంటాడు. తనంతటదే వచ్చిన యీ ప్రజా ఉద్రేకపు విసరులో యేదో ఒకటి వస్తుంది అనుకుంటాడు యీ కాంగ్రెసు "ఆర్గనైజరు". కాని "వచ్చేది" యేమిటంటే, ఈ నిరంకుశ పరిపాలన ఓటమిగాదు; ఈ ఉద్రేకాన్ని వేయివేయిగా క్రూరంగా అణగద్రొక్కివేయడం జరుగుతుంది. ఇంకా "వచ్చేవి"ఏమిటంటే, జపాను అనుకూల భావాన్ని వృద్ధిచేసేటటువంటి. జపానువారు "స్వతంత్రం ఇచ్చేవారు"గా ఆహ్వానించాలనే కోర్కెను పుట్టించేటటువంటి నిస్సహాయత, నిరాశ.

ఈ విధంగా ప్రస్తుతపు అల్లరులను ఎక్కువ చేద్దామని, "ఆర్గనైజ్" చేద్దామని, ఉబలాటపడే ఈ జాతీయవాదులు రౌడీలకు, పంచమదళానికి, త్రోవ చక్కజేయడమే కాకుండా మన ప్రజల నైతికబలాన్ని (Morale) పీల్చివేయడానికి కూడా ఒక విధంగా తోడ్పడుతున్నారు.

ఈ ఉబుకునంతా రౌడీల, పంచమదళాంగంయొక్క పని అని నిందిస్తూ, అతి క్రూరమైన వివేచనలేని నిర్బంధ విధానంతో దీనిని అణచివేయడానికి చూసేది, సామ్రాజ్యవాద నిరంకుశ పాలకులు. ఈ విధంగా ఈ నిరంకుశాధికారులు బర్మా విషాదాంత నాటకానికి దారితీసే పరిస్థితులను మన దేశంలో కల్పిస్తున్నారు. ఈ అల్లరులను అధికం చేయాలని, "ఆర్గనైజు" చేయాలని, అనుకునే దేశ భక్తులంతా యీ నిరంకుశాధికారుల వలలో పడుతున్నారు. దేశానికి విపత్తును తొందరగా తీసుకొస్తున్నారు.

దీని పరిణామాన్ని స్పష్టముగా గుర్తించే కమ్యూనిష్టులు యిట్టి అరాచక కార్యాలనుంచి దేశభక్తులను తొలగించి, ప్రజా బాహుళ్యాన్ని యీ క్రోధాగ్నినుండి రక్షింపటానికి ప్రయత్నిస్తున్నారు. అరాచక చర్యలనుండి ప్రజలను తొలగించి, మన జాతీయోద్యమం రౌడీలకు, జపాన్ యేజంట్లకు కీలుబొమ్మ కాకుండా కమ్యూనిష్టులు కాపాడుతున్నారు. నిరంకుశాధికారుల చేతులలో పడి, దెబ్బలు తిని, నిర్జీవంగాకుండా ఉండేటట్లు మన జాతీయ ఉద్యమాన్ని కాపాడటానికి వారు కృత నిశ్చయులు. ఈ కర్తవ్యాన్ని వారెలా నెరవేరుస్తున్నారు? పెడత్రోవను పోయే వీరత్వాన్ని, త్యాగాన్ని పొగడటంవల్లకాదు; యీ పెడమార్గాన్నుండి దేశభక్తుల్ని, ప్రజల్ని తిప్పి, వారి శక్తులను, జాతీయ రక్షణను బలపరచడానికి, జాతీయ ప్రభుత్వాన్ని సాధించటానికి, యిందు కవసరమైన జాతీయ ఐక్యతను నిర్మించటానికి, వినియోగపడేటట్లు చేస్తారు.

నిర్బంధానికి ప్రతిగా "పోరాటమా?"

ప్రశ్న 2.

ఈ పోరాటం నిర్బంధానికి దారి తీస్తుందని, అది ప్రజా బలాన్ని దెబ్బ తీస్తుందని అంటారు మీరు సరే ప్రభుత్వ వ్యతిరేక పోరాటంయేదైనా నిర్బంధం తీసుకు వస్తుంది : కాని ప్రభుత్వంతో పోట్లాడకుండా వుండటానికి అది యెప్పుడూ కారణంగాదు. నిర్బంధాన్ని తిప్పి కొట్టటానికి మాతో మీరు యెందుకు కలవరు? అట్లాచేస్తే పోరాటాన్ని వినాశం గాకుండా విజయానికి తీసికెళ్ళగలం.

జవాబు :

నిర్బంధాన్ని తీసుకువస్తుందిగదా అని ఈ వుద్యమాన్ని వ్యతిరేకించం మేము. ఈ వుద్యమం నిరంకుశ పాలక వర్గాన్ని దెబ్బ తీయదు, పైగా ప్రజలపై దెబ్బగొడుతుంది కాబట్టి, మేం వ్యతిరేకిస్తున్నాం. జపానును ప్రతిఘటించటానికి మనకు బలాన్ని యివ్వదు, పైగా జపానువారిని దేశంలో అడుగు బెట్టనిచ్చి, జాతీయ విచ్ఛిన్నం కలుగజేస్తుంద, గాబట్టి మేం వ్యతిరేకిస్తున్నాం. అట్టి ఫలితాలను కలుగజేసే యీ "పోరాటా"న్ని రక్షించటం సాధ్యమే కాదు. "నిర్బంధాన్ని" యెదుర్కొనే "పోరాటం" మరొకదానిని దానికి కల్పినా విజయానికి అది దారితీయదు. నిర్బంధ వ్యతిరేక పోరాటంలో పాల్గొనండయ్యా అని మీరు కోరినప్పుడు, మీ ఉద్దేశ్యం యిది : ఈ "పోరాటా"న్ని వృద్ధి చేయడానికి మాతో కలవండి అని. కాని అది యెక్కడకు దారితీస్తుందో మాకుతెలుసు. నిర్బంధ విధానాన్ని ప్రతిఘటించడానికి కాదు సరిగదా, అది ప్రజలమీద స్వారీ చేయడానికే దారితీస్తుంది.

జాతీయ రక్షణ సాధనాలను, జాతీయ ఆర్థిక జీవనాన్ని విచ్ఛిన్నంచేసే ఈ "పోరాటం" కార్యరంగానికి కవసరమైన ఐక్యత లేకుండా చేస్తుంది. ఇప్పటికే ప్రజలలో చాలమంది జపాను దాడియొక్క ప్రమాదం యదార్థమని గుర్తిస్తున్నారు. మనకున్న ఆ కొద్ది రక్షణలనూ ధ్వంసంచేసే ఈ పోరాటానికి సహాయం చేయ నిరాకరించుతున్నారు. ఈ పోరాటాన్ని యెంత వరకు కార్యాచరణకు గావలసిన ఐక్యత క్షీణిస్తుంది. ఎందుకంటే క్రమక్రమంగా యెక్కువమంది ప్రజలు యీ పోరాటం యెక్కడికి దారితీస్తుందో గ్రహిస్తారు. కాని సంపూర్ణ ఐక్యత ప్రాతిపదికగా ఉంటేనే నిర్బంధ విధానాన్ని తిప్పిగొట్టటానికి వీలు ఔతుంది. అందువలన ప్రస్తుత "పోరాటాన్ని" వృద్ధిచేయటం వలన నిర్బంధ వ్యతిరేక పోరాటం ఆర్గనైజు చేయబడదు. విధ్వంసానికి దారితీస్తున్న ఈ ఉద్యమాన్ని మనం ఒక్కసారిగా అరికట్టితేనే గాని అట్టి నిర్బంధ వ్యతిరేక పోరాటంరాదు. నాయకుల విడుదలకు, నిర్బంధాన్ని ఎదుర్కోడానికి, మా పోరాటపంథా యేమిటంటే : విధ్వంసంకల్గిస్తున్న ఈ ఉద్యమాన్ని అరికట్టటానికి కృషి చేయడం; దీనితోపాటు అన్ని వర్గాలను ఐక్యపరచి నాయకుల విడుదలకోసం, సంప్రతింపులను తిరిగి ప్రారంభించడంకోసం, జాతీయ ప్రభుత్వం స్థాపించడంకోసం, దాని కవసరమైన కాంగ్రెసు-లీగు ఐక్యతకొరకు దేశీయులందరినీ ఐక్యపరచి కృషిచేయటం. నిర్బంధ చర్యని ఎదుర్కొనే ఉద్దేశంతో ఈ "పోరాటం"లో పాల్గొనటం అంటే అర్థం, నిర్బంధ విధానంతో పోరాడటంకాదు, దానిని విచ్చలవిడిగా వదలిపెట్టడం అన్నమాట; మన దేశాన్ని, జాతీయ ఉద్యమాన్ని, ఇష్టం వచ్చినట్లు ధ్వంసం చేయండని పంచమదళానికి ధారాళంగా అవకాశం ఇవ్వడమన్నమాట.

జయపతాక!

జయపతాకము నెత్తరా, విజయగీతికపాడరా,
ఎదిరిగుండెల కలచివేసి, బెదురు కలిగించాలిరా॥
ఫాసిజాన్నిఎదుర్పరా, తరిమితరిమీ కొట్టరా,
ప్రజలనెల్లా కూడకట్టుకు, పోరు సాగింతామురా॥
మనలదోపిడిచేయు కొరకే, జాపు సేనలు వచ్చెదినిరా,
బానిసత్వము బాపవచ్చెద, మనుట మోసపు మాటరా॥
ఎవ్వడైనా సరియెమనకు, భూమిమెట్టితె తన్నరా,
బెదురుగిదురు చూపబోతే, గూబకదలేతామురా॥
ఒక్కఅడుగుతో సాగిరారా, పరుల దాస్యము చాలులేరా.
అన్ని పక్ష లేకమైతే, మన్ని అణచగలారు గలరా॥
పరులు మాకే మివ్వలేదని, గునిసి చీనా తగ్గెనటరా,
ఉన్నదానిని కూర్చుకొని ఐదేళ్లగా పోరాడలేదా॥
పల్లెలూ - పట్నాలలో స్వాతంత్ర్య జ్యోతి రగుల్పెరా,
ఏదిరా జాపాను సైన్యము, చచ్చి మంటను గలియలేదా॥
పిరికి కండలు కోసినా మన, యింట వంటే లేవురా,
ఇచ్చకాలకు తల్లి దేశము, కుదువ బెట్టగ వద్దురా॥
గుండె విరిచి, అడుగు కలిపి, వైరి నడ్డగ - నడవరా.
తప్పుచేసీ తరతరాలుగ, బిడ్డలని బాధించకుమురా॥

—కామ్రేడ్ రామమోహన్

నాజీ - శ్రేణుల - వెనుక

— ఇది యుద్ధవీరుల గాథ. ఈ యుద్ధ కాలంలోని సాహిత్యంలో ఇది ఒక గొప్ప ఉన్నత స్థానాన్ని పొందుతుందనడంలో సందేహం లేదు.

— మెయిస్కీ

వెల అర్ధరూపాయి

"ప్రజాయుద్ధమంటే ఏమిటో రష్యాలోనే చూడగలం"

— వెండెల్ విల్కీ

నేటికి సుమారు 5 వారాలనుంచి స్టాలిన్‌గ్రాడ్ నగరం కొరకు భీషణ సంగ్రామం జరుగుతోంది. దీన్ని దగ్ధంచేసి, వాల్గానదిమీదుగా రష్యన్ రక్షణ కేంద్రాలను, దక్షిణముగా కాకేసస్ పర్వత కనుమలను, చేరుకోవాలని నాజీల ఆశయం. ఇందుకు వీరు ఏమ శక్తినంతటినీ స్టాలిన్‌గ్రాడ్ నగరంపై ఒడ్డుతున్నారు. సుమారు 10 లక్షలమంది జర్మన్లు స్టాలిన్‌గ్రాడ్‌పై కేంద్రీకరించబడ్డారు. నగరానికి 3 వైపులనుంచి శత్రుసేనలు దాడి సల్పుతున్నాయి. రోజూ రిజర్వు సేనలు వచ్చి జర్మన్లకు సహాయ పడుతున్నాయి.

రష్యన్‌ల ధైర్య సాహసాలు

కాని నగరంలో రష్యన్ సేనలు అపూర్వమైన ధైర్య సాహసాలతో శత్రువు నెదుర్కొంటున్నాయి. వాల్గానది గట్టున 35 మైళ్ళ వరకు స్టాలిన్‌గ్రాడ్ విస్తరించియుంది. కొద్ది వారాల క్రితంవరకూ నగరంలో యుద్ధ సామగ్రిని తయారుచేసి పంపుతూ వుండేవారు. కాని నేడో; దేహదారుఢ్యం గల ప్రతి నగరవాసి యుద్ధంలో చేరి పోరాడుతున్నాడు. స్త్రీలను, శిశువులను వాల్గానదిమీదుగా యితర ప్రదేశాలకు చేర్చారు. నగరంలో ప్రతి వీధి; ప్రతి యిల్లు, యింట్లోవున్న ప్రతి గది ఒక్కొక్క యుద్ధరంగంగా మారిపోయింది. అనేక వీధులలో కుప్పలు కుప్పలుగా పడియున్న జర్మన్ శవాలను పూడ్చటానికి వ్యవధిగాని, మనుష్యులుగాని లేరట. "ప్రపంచ మంతటిలోను ఉన్నతమైన మిలిటరీ యంత్రంపై నేడు యుద్ధం సాగించబడుతోంది. శత్రువుయొక్క నిర్ణయాలను కాలయాపన చేయడంలో ఇంతటి జిత్తులమారి జాతి యింకెక్కడా లేదు. సోవియటు సైనికుడు తన దేశపు పరిస్థితి యెడల చూపే విశ్వాసం మరే సైనికుడు, ఎక్కడా చూపడు." అంటూ లెఫ్టినెంట్ జనరల్ డీట్‌మార్ అనే ఒక జర్మన్ సైన్యాధికారి రేడియోలో ఉపన్యసించాడు. శత్రువులు సహితం కొనియాడే అద్వితీయ ధైర్య సాహసాలు రష్యన్లచే ప్రదర్శించబడుతున్నాయి. ఎన్ని గాయాలు తగిలినా యుద్ధరంగాన్ని విడిచి వెళ్ళడానికి రష్యను సైనికులు నిరాకరిస్తున్నారు. కూలిపోయిన ప్రతి యిల్లు, పడిపోయిన ప్రతి గోడ, విరిగిపోయిన ప్రతి స్తంభం, ఒక్కొక్క అడ్డుగోడగా వినియోగపడుతోంది రష్యన్లకు.

టిమోషెంకో యెత్తుగడలు

ఈవిధంగా నగరంలో రష్యన్లు హోరాహోరీగా పోరుసల్పుతూంటే, నగరంబయట ఉత్తరదిశగా టిమోషెంకో సేనాని జర్మన్ సేనలను చెండాడుతూ వారు నగరంలో ప్రవేశించకుండా నగరవాసులకు సహాయపడుతున్నాడు. స్టాలిన్‌గ్రాడ్ యుద్ధరంగంలో మార్షల్ టిమోషెంకోదే పైచేయిగావుంది. ఎందువల్లనంటే, నగరంయొక్క వాయువ్యదిశలో టిమోషెంకో సేనలు నాజీశ్రేణులమధ్య తీవ్రమైన తిరుగుదాడులు చేయడంవల్ల జర్మన్ సేనాని వాన్‌బాక్ స్వరక్షణార్థమై అనేక కొత్తదళాలు, కొత్తవిమానాలు, కొత్తటాంకులు, తెప్పించుకోవలసివచ్చింది. ఎక్కణ్ణుంచి ? నగరంయొక్క ఇతర దిశలనుంచి. ఇందువల్ల నగరంలో రష్యన్లపై ఒత్తిడితక్కువ అవుతోంది. టిమోషెంకో సేనలు నగరానికి వాయువ్యదిశలో పట్టు కొన్న ఒక ప్రదేశం యుద్ధవ్యూహానికెంతో ప్రాధాన్యత వహిస్తుందని మిలిటరీ అధికారులంటున్నారు.

విమానదాడులు

స్టాలిన్ నగరాన్ని స్వాధీనంచేసుకొనేటందుకు యుద్ధంలో ఇదివరకెన్నడూ ఉపయోగించనన్ని యెక్కువ విమానాలను జర్మన్లు ఉపయోగించుతున్నారని సోవియట్ అధికార వార్తతెల్పుతోంది. కొన్ని వీధులలో బాంబులు వేయడంగాని, టాంకులు నడిపించడంగాని, మానుకున్నారట. కారణం, జర్మను సేనలు, రష్యన్ సేనలు, ఇంచు మించు ఒకే వీధిలో, అప్పుడప్పుడు యిరుగుపొరుగు యిండ్లలో ఉండి యుద్ధం చేస్తున్నారు. జర్మన్లు పైనుంచి బాంబుచేసినా, క్రిందినుంచి టాంకులుపయోగించినా, తమ సైనికులుకూడా నశిస్తారు. కాని మొత్తంమీద, 24 గంటలూ జర్మన్లు ఏదో ఒక వైపున విమానదాడి సల్పకుండా వుండటం లేదు.

వాల్గా నది

నగరానికి ఉత్తర, పశ్చిమ, దక్షిణ, దిశలలో రష్యన్లు శత్రుదాడుల నెదుర్కొంటూంటే, తూర్పునవున్న వాల్గానదినిదాటి ప్రతిరోజూ, ప్రతి రాత్రీ, కొత్త రిజర్వు దళాలు, కొత్త సప్లయిలు వచ్చి చేరుతున్నాయి. వాల్గానది అవతల రష్యన్ సేనలుండి, నదిమీదుగా శత్రుశ్రేణుల మధ్యకు, వెనుకవైపుకు, ఫిరంగులుపేల్చి, ముందుకు రాకుండా ఆపుతున్నారు.

కామ్రేడ్ కంభంపాటి సత్యనారాయణ

కార్మికుల సాహసం

స్టాలిన్‌గ్రాడ్ నగరరక్షణలో కార్మికులు ప్రదర్శించే సాహసం అద్వితీయమైనది. ఉదాహరణకు జర్మన్‌టాంకులొక పెద్దఫ్యాక్టరీ ఆవరణలో ప్రవేశించబోతున్నాయి. వెంటనే కార్మికులు ఆయుధాలు ధరించి, టాంకులలో అతివేగంగావెళ్ళి యుద్ధరంగంలో ప్రవేశించారు. రష్యన్ సైనికులక్కడికి వచ్చేసరికి కార్మికులింకా పోరాడుతూనే వున్నారు. స్త్రీ కార్మికులు తుపాకులలో తూటాలు దట్టించడం, చిన్న బాలికలు గాయపడినవారికి చికిత్స చేయడం, స్త్రీలు వారిని బయటికి తీసుకెళ్ళడం, ఈ విధంగా ఆ కార్మిక వీరులు, వీరవనితలు శత్రువుదాడిని ఆపగలిగారు. అనేకమంది స్త్రీ, పురుషులు చనిపోయినమాట వాస్తవమే. అయినప్పటికీ జర్మను సేనలను కాలాతీతంచేసి, స్థానిక రక్షణలను కాపాడుకొన గలిగారు.

వాయువ్యదిశలో

స్టాలిన్‌గ్రాడ్‌యొక్క వాయువ్యదిశలో నేడు జరిగే యుద్ధం ఇతరచోట్ల జరిగేయుద్ధాలకంటె భీకరరూపందాల్చింది. ఉభయపక్షాలు వీధులలో హోరాహోరీగా తూమీతుపాకులతోను, టాంకులతోను, పోరుసల్పుతున్నారు.

జర్మన్ సేనలు యీ 5 వారాలలోను చేసిన భగీరథ ప్రయత్నాలకు ఫలితం స్టాలిన్‌గ్రాడ్ రంగంలో రష్యన్లదే పైచేయిగా వుంది. వాల్గానది గట్టు చేరుకోవాలని ఉవ్విళ్ళూరిన జర్మన్ల ఆశ అడియాస అయింది. మొదటి నాలుగు వారాలలోను జర్మన్ల రెండు లక్షల సైన్యం, 1500 టాంకులు పూర్తిగా నాశనం చేయబడ్డాయని సోవియట్ అధికార వార్త తెల్పుతోంది.

ఇటు కాకేసస్ ప్రాంతంలో మోజ్దాక్ రంగంలో కూడా రష్యన్లు జర్మన్ దాడులను ఆపగలుగుతున్నారు. గ్రోజ్నీ నూనె గనులు చేరుకోవడంగాని, కాకేసస్ పర్వత కనుమలు ప్రవేశించడంగాని, జర్మన్లకు సాధ్యము కాలేదు.

రష్యన్లను గురించి వెండల్‌విల్కీ

ఇటీవల రష్యాకు వచ్చి యుద్ధ రంగాలు సందర్శించిన వెండల్ విల్కీ (అమెరికన్ అధ్యక్షుని ప్రతినిధి) యీ విధంగా ప్రకటించాడు : "ప్రజా యుద్ధ మంటే యేమిటో యిక్కడే (రష్యాలో) చూడగలం. హిట్లరిజాన్ని నాశనం చేయడానికి పూర్తిగా నిశ్చయించుకున్నది రష్యన్ ప్రజలేనని చెప్పాలి. వారే విధంగా నెలల తరబడి పోరాడుతున్నారో విఁటే, యే అమెరికన్‌వాసీ ఆశ్చర్యపడకుండా వుండలేడు. లక్షలాది రష్యన్ స్త్రీలు, యెనిమిది - పది యేండ్ల పిల్లలతోసహా యుద్ధ పరిశ్రమలలో యెడతెగకుండా పని చేస్తున్నారు. వ్యవసాయ క్షేత్రాలలో పంటలు పండిస్తున్నారు. దారుఢ్యం గల ప్రతి పురుషుడు సైన్యంలోగాని, యుద్ధ పరిశ్రమలలోగాని వున్నాడు. అయినప్పటికీ యే రష్యా దేశీయుడు యుద్ధంనుంచి వెనుకముగు వేయాలని కోరడంలేదు"

రెండవరంగం

రష్యా- చైనాలలో ఫాసిస్టు హంతకుల కోర్కెలు నెరవేరడంలేదు. ఇతర రంగాలలో కూడా మిత్రరాజ్యాలకు కొద్ది జయాలు కలిగాయి. అయినప్పటికీ, ఈవారం, స్వాతంత్ర్య ప్రియులందరినీకలవరపెట్టే వార్తవింటున్నాం. 1942 వ సంవత్సరం యూరపులో రెండవ రంగాన్ని నిర్మించడం విషయమై బ్రిటన్-రష్యాలమధ్య ఒడంబడిక జరిగినట్లు పాఠకులకు జ్ఞాపకమే. కాని, ఆక్లాజుల వ్యాఖ్యానం చేయడంలో నేడు రష్యాకు, పాశ్చాత్య మిత్ర రాజ్యాలకు, మధ్య అభిప్రాయభేదాలు వచ్చినట్లు రూటర్ విలేఖరి తెలియజేస్తున్నాడు. మాస్కో రేడియో ఇలా ప్రకటించింది :— "రష్యా- జర్మనీ యుద్ధం 15 నెలలనుంచి జరుగుతోంది. అయినప్పటికీ నాజీలు అచంచలంగా తమ యుద్ధ వ్యూహాన్ని కొనసాగించుకొంటూ ఎలా పోతున్నారో ప్రపంచానికంతకూ తెలుస్తూనేవుంది. కనుకనే నేడు ప్రజలలో క్రమక్రమంగా హెచ్చుమంది, తనశక్తినంతటినీ ఒకేదేశంపై కేంద్రీకరించే హిట్లరు యుద్ధధాటిని భగ్నంచేయాలనీ. అందుకోసం యూరపులో రెండవరంగాన్ని నిర్మించాలనీ, కోరుతున్నారు."

అమెరికన్ రాయబారి వెండల్‌విల్కీకూడా యిలా ప్రకటించాడు :- "బ్రిటన్, అమెరికా, దేశాలనుండి తమకువచ్చే సహాయమంతటిలోను రెండవరంగంద్వారా పొందగల సహాయమే గట్టిదనీ, దాన్ని అడగడానికి తమకు హక్కువున్నదనీ, రష్యన్లు భావిస్తున్నారు." మరో ప్రకటనలో విల్కీ యిలా చెప్పాడు : "మన మిలిటరీ నిపుణులు ఎంతత్వరగా నిర్ణయించడానికి సమ్మతిస్తే అంత త్వరగా యూరపులో నిజమైన రెండవరంగాన్ని మనంనిర్మించాలి. అలా నిర్మించడంవల్లనే ఎక్కువ సహాయంచేయగలమని ఇప్పుడునేను స్పష్టంగాతెలుసుకున్నాను."

అలెగ్జాండ్రావ్ అను రష్యన్ ప్రచార శాఖాధికారి కూడా యూరపులో రెండవరంగాన్ని నిర్మించడం అత్యవసరమనీ, అలా నిర్మించితే తప్పక హిట్లర్-జర్మనీని ఓడించవచ్చుననీ, ఉపన్యసించాడు. లండన్‌నుంచి హిందూ పత్రికా విలేఖరి పంపిన వార్త ప్రకారము సామాన్య బ్రిటిష్ దేశస్థుడు ఈజిప్టులోగాని, మెడగాస్కర్‌లోగాని, పసిఫిక్ సముద్రంలోగాని, జరిగే యుద్ధాలను ఆసక్తితో చూడటం లేదు, స్టాలిన్‌గ్రాడ్ యుద్ధంయెడలనే ఆదుర్దా పడుతున్నాడు. అమెరికన్లు రష్యాకు చేయగల సహాయాన్నంతటినీ చేసితీరాలని పెద్ద అమెరికన్ బ్యాంకింగు కంపెనీలలో ఒకడైన మారన్ కంపెనీ అధ్యక్షుడు వ్రాశాడు.

ప్రపంచ మంతటిలోను ప్రజలు రెండవ రంగంకొరకు ఆందోళన చేస్తుంటే; యిటు బ్రిటిష్ విదేశాంగమంత్రి గోళ్ళు గిల్లుకుంటూ యుద్ధంలో గెలిస్తే ప్రపంచంలో యెలాంటి పరిస్థితు లుంటాయో, యూరపుపై దాడిచేస్తే ఆయా దేశాలలో యెలాంటి ప్రభుత్వాలు నిర్మించబడాలో, వేదాంత ఘోషలు చేయడం ప్రపంచ ప్రజలందరినీ ఆపత్తులో ముంచివేస్తుంది.

ఇట్టి ఆపత్తు సంభవించకుండా చేయడానికి యూరప్ ఆక్రమిత రాజ్యాలలోను, తదితర రాజ్యాలలోను ఫాసిస్టు ప్రతికూలోద్యమం యెక్కువౌతోంది. స్వీడన్‌లో యిటీవల జరిగిన రాష్ట్ర యెన్నికలతో నాజీ అనుకూలపార్టీ పూర్తిగా ఓడిపోయింది. ఈ ఎన్నిక ఫలితాలు చూచి, జర్మన్ రేడియో యిలా ప్రకటించింది. "జర్మనీయొక్కగుప్పెంలోకమ్యూనిజానికికేంద్రమైన మరొకరాజ్యాన్ని మేం సహింపజాలం."

ఫ్రాన్సులో కార్మికుల్ని జర్మనీకి పంపించే నిబంధనలు కొన్ని ప్రకటించబడ్డాయి. వాలంటీర్ల పేరుతో వీరిని నిర్బంధించి, జర్మనీకి పంపుతున్నారు. నిరాకరించినవారికి శిక్షలు కూడా విధింపబడుతున్నాయి. తమ కుటుంబాలకు దూరమై, చావు బ్రతుకులమధ్య జీవించడానికి ఫ్రెంచి కార్మికు లంగీకరించడంలేదు.

జర్మనీలోకూడా నాజీ అధికారుల గుండెలు కొట్టుకుంటున్నాయి. స్టాలిన్‌గ్రాడ్ పట్టణాన్ని స్వాధీనం చేసుకొనకపోయినా, జర్మన్ల మిలిటరీ లక్ష్యం యిదివరకే నెరవేరిందనీ, స్టాలిన్‌గ్రాడ్ స్వరక్షణకు మాత్రమే వినియోగపడుతుంది కాబట్టి అక్కడ జరిగే యుద్ధం ముఖ్యమైనది కాదనీ, ఒక జర్మను పత్రిక వ్రాసింది. మొన్న శనివారంనాడు జర్మనీ రేడియోలో విదేశాంగమంత్రి రిబ్బెన్‌ట్రాఫ్ యిలా ఉపన్యసించాడు : "మన సేనలచే లాగుకొనబడిన ప్రదేశాలకై శత్రువు యింకా పోరు సల్పుతూనే వున్నాడు. కాబట్టి కఠినమైన యుద్ధాలే మన మెదుర్కోవలసియుంది."

ఈ విధంగా ఆక్రమిత రాజ్యాలలో ప్రజల అసంతృప్తి వ్యాపించుతూ జర్మనీలో అపజయాలను కప్పిపుచ్చడానికి మాయ మాటలు చెప్పబడే యీ సమయంలో బ్రిటన్ - అమెరికాలు యూరప్‌లో రెండవరంగాన్ని నిర్మిస్తే హిట్లర్ నాశనం తప్పదు.

సవరణ

6 వపేజీలో 'హిందూలా సవరణ చట్టం" అనే వ్యాసంచివర "అంతేగాని" అను మాటలతో ప్రారంభమయిన వాక్యాలు తొలగించబడియుండవలసింది. ఈ పొరపాటును పాఠకులు గుర్తించవలెను.

ఈ "పోరాటం" పై ప్రశ్నలు - సమాధానాలు

కామ్రేడ్ జి. అధికారి

ప్రశ్న 1.

పోలీసు స్టేషనులను తగులబెట్టడం, ఆయుధాలను కొల్లగొట్టడం, ప్రభుత్వ నిరంకుశ యంత్రంపై దెబ్బ తీయడం, మొదలగు పనులన్నిటినీ, ప్రజలు గావించినప్పుడు కమ్యూనిష్టులయిన మీరు యిదివరలో యెక్కువగా స్తుతించారు. ఇప్పుడు యీ పనులనే గూండాయిజమని, పంచమదళ చర్య యని, నిందిస్తున్నారు. ఎప్పుడూ యీ విధంగానే నిందించే సామ్రాజ్యవాదులకు, వారి యేజంట్లకు, మీకు యేమి భేదం ?

జవాబు :

మొట్ట మొదటనే ఒక విషయం బాగా గ్రహించాలి. అది : జాతీయనాయకుల అరెస్టువల్ల కలిగిన న్యాయమైన కోపోద్రేకంతో ప్రజాసామాన్యం చేసిన పను లన్నిటినీ రౌడీల, గూండాల చర్యలని, కమ్యూనిష్టులు యెక్కడా చెప్పలేదు. విరివిగా పోలీసులపై దాడిజేయడం, రాకపోకల సాధనాల్ని ధ్వంసం చేయడం, మొదలైన అరాచక కార్యాలు, తనంతటదే వచ్చిన ప్రజా ఉద్రేకంయొక్క స్వరూపాలు. క్రూరమై, అణచివేసే నిరంకుశ పరిపాలనపై యెన్నాళ్ళనుంచో కూడబెట్టిన ప్రజా క్రోధం ఒక్కసారి యిలా బ్రద్దలైందన్నమాట. మతివున్న దేశభక్తుడెవ్వడూ ఈకార్యాలను రౌడీలు, గూండాలు చేసేపనులు మాత్రమే అని త్రోసిపుచ్చడు. తాము నమ్మిన నాయకులపై యీ నిరంకుశ ప్రభుత్వం క్రూరంగా దెబ్బ తీయుటయొక్క ఫలితంగానే తనంతటదే వచ్చిన యీ పొంగు, వచ్చింది. మూడేండ్లుగా పెరుగుచున్న యుద్ధ భారాలు, అధికారాన్ని ప్రజల అధీనం చేయడానికి ప్రభుత్వం నిరాకరించడంవల్ల వచ్చిన ఆశాభంగం యీ ఉద్రేకాన్ని తీవ్రం చేశాయి.

అయితే కమ్యూనిష్టులు యీ విధముగా ప్రశ్నిస్తున్నారు: ఈ ప్రజా ద్వేషానికి యెట్టి రూపం యివ్వబడుతోంది ? ఎవరు యిట్టి పరిస్థితులను స్వలాభానికై ఉపయోగించుకొంటున్నారు ? ఈ పరిస్థితులను యింకా విషమం చేయడంవల్ల దేశాన్ని యే దారికి తీస్తున్నది ? కమ్యూనిష్టులు యిట్టి కార్యాలను స్తుతించిన మాట నిజమే : కాని, ఎప్పుడు ? రాజకీయ పరిస్థితి ప్రజలను సంయుక్త పర్చటానికి అనుకూలమై, ఈ పనులకు వారి సహాయం సమకూర్చినప్పుడే: కార్మికులు సర్వ వ్యాపిత సమ్మెతోను, రైతుల తిరుగుబాటుతోను, సపోర్టు చేయబడిన సంఘటిత విప్లవ స్థాయికి ప్రజా తిరుగుబాటును ఐక్యపరచి, తీసికొని పోయినప్పుడే; ప్రజలందరూ ఏకమై అధికారాన్ని విప్లవం ద్వారా స్వాధీనం చేసుకోడానికి పరిస్థితి అనుగుణ్యంగా వున్నపుడు మాత్రమే. ప్రజా హింసతోను, ప్రజా విప్లవంతోను, కమ్యూనిష్టులు యెప్పుడూ చెలగాటాలు ఆడరు. దేశం నేడు వున్న అపాయ పరిస్థితిలో దేశ భక్తులనేకమంది యీ ప్రజా ఉద్రేకాన్ని పెడత్రోవను నడిపిస్తున్నారు. సరఫరా కేంద్రాల మీద, రక్షణ కేంద్రాలమీద "గెరిల్లా" దాడులు సాగిస్తున్నారు. మన ఉత్పత్తినే భగ్నం చేసుకుంటున్నారు. ఈ పద్ధతులు తెలిసో; తెలియకో, ఫాసిస్టు దురాక్రమణదారులకు సహాయం చేసే రౌడీలయొక్క, పంచమాంగ దళం యొక్క, పనులకు తోడ్పడు తున్నాయని కమ్యూనిష్టుల దృఢాభిప్రాయం. ఇట్టి విషమ పరిస్థితుల్ని అధికం చేయడంవల్లజరిగేదేమంటే అధికారం ఈయ నిష్టంలేని బ్రిటిషు ప్రభుత్వము నుండి జాతీయ ప్రభుత్వం గుంజుకోటం కాదు. పైగా నిరంకుశ పరిపాలన యింకా కొంతకాలం ఉండడం జరుగుతుంది. దీనివల్ల యిదివఱకే అపాయకరముగా నున్న పరిస్థితి మరింత అపాయకరమౌతుంది.

అసలు సంగతేమంటే కాంగ్రెసు నాయకుల అరెస్టువల్ల వ్యాపించిన ఈ ప్రజా ఉత్తేజానికి కారకులు రౌడీలు, గూండాలు, పంచమాంగదళంవారు అని చెప్పుచున్నారు. కమ్యూనిస్టులు కారు. ఈ ప్రజా ఉద్రేకాన్ని ఒక ఉద్యమంగా "ఆర్గనైజ్" చేసి జాతీయ రక్షణను, ఆర్థిక జీవితాన్ని ధ్వంసం చేయ సమకట్టిన గూండాలకు, రౌడీలకు, పంచమదళం వారికి పెడమార్గాల పోయే యీ దేశభక్తులు సహాయం చేస్తున్నారు. ఈ దేశభక్తులే గూండాలకు, పంచమాంగ దళంవారికి ఒక ఉన్నత స్థానం కల్పిస్తున్నారు. ఆవిధంగా వారి క్రూర కృత్యాలకు త్రోవ శుభ్రపరుస్తున్నారు.

పోలీసు ఠాణాలపై దాడుల వార్తలు విని పులకరం చెందే జాతీయవాది విప్లవం ప్రారంభమయిం దనుకుంటాడు. ఇంకా తీగెలు తెగగొట్టండని, రైలు పట్టాలు పీకిపారేయండని విద్యార్థులకు, కాంగ్రెసు వాలంటీర్లకు, అతడు ఉద్రేకం వుట్టించడం తన కర్తవ్యమని భావిస్తాడు. అలాచేస్తే యీ ప్రభుత్వం కూలిపోతుం దనుకుంటాడు. తనంతటదే వచ్చిన యీ ప్రజా ఉద్రేకపు విసరులో యేదో ఒకటి వస్తుంది అనుకుంటాడు యీ కాంగ్రెసు "ఆర్గనైజరు". కాని "వచ్చేది" యేమిటంటే, ఈ నిరంకుశ పరిపాలన ఓటమిగాదు; ఈ ఉద్రేకాన్ని వేయివేయిగా క్రూరంగా అణగద్రొక్కివేయడం జరుగుతుంది. ఇంకా "వచ్చేది" ఏమిటంటే, జపాను అనుకూల భావాన్ని వృద్ధిచేసేటటువంటి. జపానువారు "స్వతంత్రం ఇచ్చేవారు"గా ఆహ్వానించాలనే కోర్కెను పుట్టించేటటువంటి నిస్సహాయత, నిరాశ.

ఈ విధంగా ప్రస్తుతపు అల్లరులను ఎక్కువ చేద్దామని, "ఆర్గనైజ్" చేద్దామని, ఉబలాటపడే ఈ జాతీయవాదులు రౌడీలకు, పంచమదళానికీ, త్రోవ చక్కజేయడమే కాకుండా మన ప్రజల నైతికబలాన్ని (Morale) పీల్చివేయడానికి కూడా ఒక విధంగా తోడ్పడుతున్నారు.

ఈ ఉబుకునంతా రౌడీల, పంచమదళాంగం యొక్క పని అని నిందిస్తూ, అతి క్రూరమైన వివేచనలేని నిర్బంధ విధానంతో దీనిని అణచివేయడానికి చూసేది, సామ్రాజ్యవాద నిరంకుశ పాలకులు. ఈ విధంగా ఈ నిరంకుశాధికారులు బర్మా విషాదాంత నాటకానికి దారితీసే పరిస్థితులను మన దేశంలో కల్పిస్తున్నారు. ఈ అల్లరులను అధికం చేయాలని, "ఆర్గనైజు" చేయాలని, అనుకునే దేశ భక్తులంతా యీ నిరంకుశాధికారుల వలలో పడుతున్నారు. దేశానికి విపత్తును తొందరగా తీసుకొస్తున్నారు.

దీని పరిణామాన్ని స్పష్టముగా గుర్తించే కమ్యూనిష్టులు యిట్టి అరాచక కార్యాలనుంచి దేశభక్తులను తొలగించి, ప్రజా బాహుళ్యాన్ని యీ క్రోధాగ్నినుండి రక్షింపటానికి ప్రయత్నిస్తున్నారు. అరాచక చర్యలనుండి ప్రజలను తొలగించి, మన జాతీయోద్యమం రౌడీలకు, జపాన్ యేజంట్లకు కీలుబొమ్మ కాకుండా కమ్యూనిస్టులు కాపాడుతున్నారు. నిరంకుశాధికారుల చేతులలో పడి, దెబ్బలు తిని, నిర్జీవం గాకుండా ఉండేటట్లు మన జాతీయ ఉద్యమాన్ని కాపాడటానికి వారు కృత నిశ్చయులు. ఈ కర్తవ్యాన్ని వారెలా నెరవేరుస్తున్నారు ? పెడత్రోవను పోయే వీరత్వాన్ని, త్యాగాన్ని పొగడటంవల్లకాదు; యీ పెడమార్గాన్నుండి దేశభక్తుల్ని, ప్రజల్ని తిప్పి, వారి శక్తులను, జాతీయ రక్షణను బలపరచడానికి, జాతీయ ప్రభుత్వాన్ని సాధించటానికి, యిందు కవసరమైన జాతీయ ఐక్యతను నిర్మించటానికి, వినియోగపడేటట్లు చేస్తారు.

నిర్బంధానికి ప్రతిగా "పోరాటమా ?"

ప్రశ్న 2.

ఈ పోరాటం నిర్బంధానికి దారి తీస్తుందని, అది ప్రజా బలాన్ని దెబ్బ తీస్తుందని అంటారు మీరు సరే ప్రభుత్వ వ్యతిరేక పోరాటంయేదైనా నిర్బంధం తీసుకు వస్తుంది : కాని ప్రభుత్వంతో పోట్లాడకుండా వుండటానికి అది యెప్పుడూ కారణంగాదు. నిర్బంధాన్ని తిప్పి కొట్టటానికి మాతో మీరు యెందుకు కలవరు ? అట్లాచేస్తే పోరాటాన్ని వినాశం గాకుండా విజయానికి తీసికెళ్ళగలం.

జవాబు :

నిర్బంధాన్ని తీసుకువస్తుందిగగా అని ఈ వుద్యమాన్ని వ్యతిరేకించం మేము. ఈ వుద్యమం నిరంకుశ పాలక వర్గాన్ని దెబ్బ తీయదు, పైగా ప్రజలపై దెబ్బగొడుతుంది కాబట్టి, మేం వ్యతిరేకిస్తున్నాం. జపానును ప్రతిఘటించటానికి మనకు బలాన్ని యివ్వదు, పైగా జపానువారిని దేశంలో అడుగు బెట్టనిచ్చి, జాతీయ విచ్ఛిన్నం కలుగజేస్తుంద, గాబట్టి మేం వ్యతిరేకిస్తున్నాం. అట్టి ఫలితాలను కలుగజేసే యీ "పోరాటా"న్ని రక్షించటం సాధ్యమే కాదు. "నిర్బంధాన్ని" యెదుర్కొనే "పోరాటం" మరొకదానిని దానికి కల్పినా విజయానికి అది దారితీయదు. నిర్బంధ వ్యతిరేక పోరాటంలో పాల్గొనండయ్యా అని మీరు కోరినప్పుడు, మీ ఉద్దేశ్యం యిది : ఈ "పోరాటా"న్ని వృద్ధి చేయడానికి మాతో కలవండి అని. కాని అది యెక్కడకు దారితీస్తుందో మాకుతెలుసు. నిర్బంధ విధానాన్ని ప్రతిఘటించడానికి కాదు సరిగదా, అది ప్రజలమీద స్వారీ చేయడానికే దారితీస్తుంది.

జాతీయ రక్షణ సాధనాలను, జాతీయ ఆర్థిక జీవనాన్ని విచ్ఛిన్నంచేసే ఈ "పోరాటం" కార్యరంగానికి అవసరమైన ఐక్యత లేకుండా చేస్తుంది. ఇప్పటికే ప్రజలలో చాలమంది జపాను దాడియొక్క ప్రమాదం యదార్థమని గుర్తిస్తున్నారు. మనకున్న ఆ కొద్ది రక్షణలనూ ధ్వంసంచేసే ఈ పోరాటానికి సహాయం చేయ నిరాకరించుతున్నారు. ఈ పోరాటాన్ని యెంత వఱకు కార్యాచరణకు గావలసిన ఐక్యత క్షీణిస్తుంది. ఎందుకంటే క్రమక్రమంగా యెక్కువమంది ప్రజలు యీ పోరాటం యెక్కడికి దారితీస్తుందో గ్రహిస్తారు. కాని సంపూర్ణ ఐక్యత ప్రాతిపదికగా ఉంటేనే నిర్బంధ విధానాన్ని తిప్పిగొట్టటానికి వీలుఔతుంది. అందువలన ప్రస్తుత "పోరాటాన్ని" వృద్ధిచేయటం వలన నిర్బంధ వ్యతిరేక పోరాటం ఆర్గనైజు చేయబడదు. విధ్వంసానికి దారితీస్తున్న ఈ ఉద్యమాన్ని మనం ఒక్కసారిగా అరికట్టితేనే గాని అట్టి నిర్బంధ వ్యతిరేక పోరాటంరాదు. నాయకుల విడుదలకు, నిర్బంధాన్ని ఎదుర్కొడానికి, మా పోరాటపంథా యేమిటంటే: విధ్వసంసంకల్పిస్తున్న ఈ ఉద్యమాన్ని అరికట్టటానికి కృషిచేయడం; దీనితోపాటు అన్ని వర్గాలను ఐక్యపరచి నాయకుల విడుదలకోసం, సంప్రతింపులను తిరిగి ప్రారంభించడంకోసం, జాతీయ ప్రభుత్వం స్థాపించడంకోసం. దాని కవసరమైన కాంగ్రెసు-లీగు ఐక్యతకొరకు దేశీయులందరినీ ఐక్యపరచి కృషిచేయటం. నిర్బంధ చర్యని ఎదుర్కొనే ఉద్దేశంతో ఈ "పోరాటం"లో పాల్గొనటం అంటే అర్థం, నిర్బంధ విధానంతో పోరాడటంకాదు. దానిని విచ్చలవిడిగా వదలి పెట్టడం అన్నమాట; మన దేశాన్ని, జాతీయ ఉద్యమాన్ని, ఇష్టం వచ్చినట్లు ధ్వంసం చేయండని పంచమదళానికి ధారాళంగా అవకాశం ఇవ్వడమన్నమాట.

జయపతాక!

జయపతాకము నెత్తరా, విజయగీతికపాడరా,
ఎదిరిగుండెల కలచివేసి, బెదురు కలిగించాలిరా॥
ఫాసిజాన్ని ఎదుర్చరా, తరిమితరిమీ కొట్టరా,
ప్రజలనెల్లా కూడకట్టుకు, పోరు సాగింతామురా॥
మనలదోపిడిచేయు కొరకే, జాపు సేనలు వచ్చెదినిరా,
జానిసత్వము బాపవచ్చెద, మనుట మోసపు మాటరా॥
ఎవ్వడైనా సరియెమనకు, భూమిమెట్టితె తన్నరా,
బెదురుగిదురు చూపబోతే, గూబకదలేతామురా॥
ఒక్కఅడుగుతో సాగిరారా, పరుల దాస్యము చాలులేరా.
అన్ని పక్ష లేకమైతే, మన్ని అణచగలారు గలరా॥
పరులు మాకే మివ్వలేదని, గునిసి చీనా తగ్గెనటరా,
ఉన్నదానిని కూర్చుకొని ఐదేళ్లుగా పోరాడలేదా॥
పల్లెలూ - పట్నాలలో స్వాతంత్ర్య జ్యోతి రగుల్చెరా,
ఏదిరా జాపాను సైన్యము, చచ్చి మంటను గలియలేదా॥
వీరికి తండలు కోసినా మన, యింట వంటే లేవురా,
ఇచ్చకాలకు తల్లి దేశము, కుదువ బెట్టగ వద్దురా॥
గుండె విరిచీ, అడుగు కలిపీ, వైరి నడ్డగ - నడవరా.
తప్పుచేసీ తరతరాలుగ, బిడ్డలని బాధించకుమురా॥

—కామ్రేడ్ రామమోహన్

నాజీ - శ్రేణుల - వెనుక

— ఇది యుద్ధవీరుల గాథ. ఈ యుద్ధకాలంలోని సాహిత్యంలో ఇది ఒక గొప్ప ఉన్నత స్థానాన్ని పొందుతుందనడంలో సందేహం లేదు.

— మెయిస్కీ
వెల అర్ధరూపాయి

"ప్రజాయుద్ధమంటే ఏమిటో రష్యాలోనే చూడగలం"

— వెండెల్ విల్కీ

కామ్రేడ్ కంభంపాటి సత్యనారాయణ

నేటికి సుమారు 5 వారాలనుంచి స్టాలిన్‌గ్రాడ్ నగరం కొరకు భీషణ సంగ్రామం జరుగుతోంది. దీన్ని దగ్ధంచేసి, వాల్గానది మీదుగా రష్యన్ రక్షణ కేంద్రాలను, దక్షిణముగా కాకేసస్ పర్వత కనుమలను, చేరుకోవాలని నాజీల ఆశయం. ఇందుకు వీరు తమ శక్తినంతటినీ స్టాలిన్‌గ్రాడ్ నగరంపై ఒడ్డుతున్నారు. సుమారు 10 లక్షలమంది జర్మన్లు స్టాలిన్‌గ్రాడ్‌పై కేంద్రీకరించబడ్డారు. నగరానికి 3 వైపులనుంచి శత్రుసేనలు దాడి సల్పుతున్నాయి. రోజూ రిజర్వు సేనలు వచ్చి జర్మన్లకు సహాయ పడుతున్నాయి.

రష్యన్‌ల ధైర్య సాహసాలు

క్రాంతి నగరంలో రష్యన్ సేనలు అపూర్వమైన ధైర్య సాహసాలతో శత్రువు నెదుర్కొంటున్నాయి. వాల్గానది గట్టున 35 మైళ్ళ వరకు స్టాలిన్‌గ్రాడ్ విస్తరించియుంది. కొద్ది వారాల క్రితంవరకూ నగరంలో యుద్ధ సామగ్రిని తయారుచేసి పంపుతూ వుండేవారు. కాని నేడో; దేహదారుఢ్యం గల ప్రతి నగరవాసి యుద్ధంలో చేరి పోరాడుతున్నారు. స్త్రీలను, శిశువులను వాల్గానదిమీదుగా యితర ప్రదేశాలకు చేర్చారు. నగరంలో ప్రతి వీధి; ప్రతి యిల్లు, యింట్లోవున్న ప్రతి గది ఒక్కొక్క యుద్ధరంగంగా మారిపోయింది. అనేక వీధులలో కుప్పలు కుప్పలుగా పడియున్న జర్మన్ శవాలను పూడ్చటానికి వ్యవధిగాని, మనుష్యులుగాని లేరట. "ప్రపంచ మంతటిలోను ఉన్నతమైన మిలిటరీ యంత్రంపై నేడు యుద్ధం సాగించబడుతోంది. శత్రువుయొక్క నిర్ణయాలను కాలయాపన చేయడంలో ఇంతటి జిత్తుల మారి జాతి యింకెక్కడా లేదు. సోవియటు సైనికుడు తన దేశపు పరిస్థితి యెడల చూపే విశ్వాసం మరే సైనికుడు, ఎక్కడా చూపడు." అంటూ లెఫ్టినెంట్ జనరల్ డీట్‌మార్ అనే ఒక జర్మన్ సైన్యాధికారి రేడియోలో ఉపన్యసించాడు. శత్రువులు సహితం కొనియాడే అద్వితీయ ధైర్య సాహసాలు రష్యన్లచే ప్రదర్శించబడుతున్నాయి. ఎన్ని గాయాలు తగిలినా యుద్ధరంగాన్ని విడిచి వెళ్ళడానికి రష్యను సైనికులు నిరాకరిస్తున్నారు. కూలిపోయిన ప్రతి యిల్లు, పడిపోయిన ప్రతి గోడ, విరిగిపోయిన ప్రతి స్తంభం, ఒక్కొక్క అడ్డుగోడగా వినియోగపడుతోంది రష్యన్లకు.

టిమోషెంకో యెత్తుగడలు

ఈ విధంగా నగరంలో రష్యన్లు హోరాహోరీగా పోరుసల్పుతూంటే, నగరంబయట ఉత్తరదిశగా టిమోషెంకో సేనాని జర్మన్ సేనలను చెండాడుతూ వారు నగరంలో ప్రవేశించకుండా నగరవాసులకు సహాయపడుతున్నాడు. స్టాలిన్‌గ్రాడ్ యుద్ధరంగంలో మార్షల్ టిమోషెంకోదే పైచేయిగావుంది. ఎందువల్లనంటే, నగరంయొక్క వాయువ్యదిశలో టిమోషెంకో సేనలు నాజీశ్రేణులమధ్య తీవ్రమైన తిరుగుదాడులు చేయడంవల్ల జర్మన్ సేనాని వాన్‌బాక్ స్వరక్షణార్థమై అనేక కొత్తదళాలు, కొత్తవిమానాలు, కొత్తటాంకులు, తెప్పించుకోవలసివచ్చింది. ఎక్కణ్ణుంచి ? నగరంయొక్క ఇతర దిశలనుంచి. ఇందువల్ల నగరంలో రష్యన్లపై ఒత్తిడితక్కువ అవుతోంది. టిమోషెంకో సేనలు నగరానికి వాయువ్యదిశలో సల్పు కొన్న ఒక ప్రదేశం యుద్ధవ్యూహానికెంతో ప్రాధాన్యత వహిస్తుందని మిలిటరీ అధికారులంటున్నారు.

విమానదాడులు

స్టాలిన్ నగరాన్ని స్వాధీనంచేసుకొనేటందుకు యుద్ధంలో ఇదివరకెన్నడూ ఉపయోగించనన్ని యెక్కువ విమానాలను జర్మన్లు ఉపయోగించుతున్నారని సోవియట్ అధికార వార్తతెల్పుతోంది. కొన్ని వీధులలో బాంబులు వేయడంగాని, టాంకులు నడిపించడంగాని, మానుకున్నారట. కారణం, జర్మను సేనలు రష్యన్ సేనలు, ఇంచు మించు ఒకే వీధిలో, అప్పుడప్పుడు యిరుగుపొరుగు యిండ్లలో ఉండి యుద్ధం చేస్తున్నారు. జర్మన్లు పైనుంచి బాంబుచేసినా, క్రిందినుంచి టాంకులుపయోగించినా, తమ సైనికులుకూడా నశిస్తారు. కాని మొత్తంమీద, 24 గంటలూ జర్మన్లు ఏదో ఒక వైపున విమానదాడి సల్పకుండా వుండటం లేదు.

వాల్గా నది

నగరానికి ఉత్తర, పశ్చిమ, దక్షిణ, దిశలలో రష్యన్లు శత్రుదాడుల నెదుర్కొంటూంటే, తూర్పునవున్న వాల్గానదినిదాటి ప్రతి రోజూ, ప్రతి రాత్రీ, కొత్త రిజర్వు దళాలు, కొత్త సప్లయిలు వచ్చి చేరుతున్నాయి. వాల్గా నది అవతల రష్యన్ సేనలుండి, నదిమీదుగా శత్రుశ్రేణుల మధ్యకు, వెనుకవైపుకు, ఫిరంగులుపేల్చి, ముందుకు రాకుండా ఆపుతున్నారు.

కార్మికుల సాహసం

స్టాలిన్‌గ్రాడ్ నగరరక్షణలో కార్మికులు ప్రదర్శించే సాహసం అద్వితీయమైనది. ఉదాహరణకు జర్మన్‌టాంకులొక పెద్దఫ్యాక్టరీ ఆవరణలో ప్రవేశించబోతున్నాయి. వెంటనే కార్మికులు ఆయుధాలు ధరించి, టాంకులలో అతివేగంగావెళ్ళి యుద్ధరంగంలో ప్రవేశించారు. రష్యన్ సైనికులక్కడికి వచ్చేసరికి కార్మికులింకా పోరాడుతూనే వున్నారు. స్త్రీ కార్మికులు తుపాకులలో తూటాలు దట్టించడం, చిన్న బాలికలు గాయపడినవారికి చికిత్స చేయడం, స్త్రీలు వారిని బయటికి తీసుకెళ్ళడం, ఈ విధంగా ఆ కార్మిక వీరులు, వీరవనితలు శత్రువుదాడిని ఆపగలిగారు. అనేకమంది స్త్రీ, పురుషులు చనిపోయినమాట వాస్తవమే. అయినప్పటికీ జర్మను సేనలను కాలాతీతంచేసి, స్థానిక రక్షణలను కాపాడుకొన గలిగారు.

వాయువ్యదిశలో

స్టాలిన్‌గ్రాడ్‌యొక్క వాయువ్యదిశలో నేడు జరిగే యుద్ధం ఇతరచోట్ల జరిగేయుద్ధాలకంటె భీకరరూపందాల్చింది. ఉభయపక్షాలు వీధులలో హోరాహోరీగా టామీతుపాకులతోను, టాంకులతోను, పోరుసల్పుతున్నారు.

జర్మన్ సేనలు యీ 5 వారాలలోను చేసిన భగీరథ ప్రయత్నాలకు ఫలితం స్టాలిన్‌గ్రాడ్ రంగంలో రష్యన్లదే పైచేయిగా వుంది. వాల్గానది గట్టు చేరుకోవాలని ఉవ్విళ్ళూరిన జర్మన్ల ఆశ అడియాశ అయింది. మొదటి నాలుగు వారాలలోను జర్మన్ల రెండు లక్షల సైన్యం, 1500 టాంకులు పూర్తిగా నాశనం చేయబడ్డాయని సోవియట్ అధికార వార్త తెల్పుతోంది.

ఇటు కాకేసస్ ప్రాంతంలో మోజ్డాక్ రంగంలో కూడా రష్యన్లు జర్మన్ దాడులను ఆపగలుగుతున్నారు. గ్రోజ్నీ నూనె గనులు చేరుకోవడంగాని, కాకేసస్ పర్వత కనుమలు ప్రవేశించడంగాని, జర్మన్లకు సాధ్యము కాలేదు.

రష్యన్లను గురించి వెండల్‌విల్కీ

ఇటీవల రష్యాకు వచ్చి యుద్ధ రంగాలు సందర్శించిన వెండల్ విల్కీ (అమెరికన్ అధ్యక్షుని ప్రతినిధి) యీ విధంగా ప్రకటించాడు : "ప్రజా యుద్ధ మంటే యేమిటో యిక్కడే (రష్యాలో) చూడగలం. హిట్లరిజాన్ని నాశనం చేయడానికి పూర్తిగా నిశ్చయించుకున్నది రష్యన్ ప్రజలేనని చెప్పాలి. వారే విధంగా నెలల తరబడి పోరాడుతున్నారో వింటే, యే అమెరికన్‌వాసీ ఆశ్చర్యపడకుండా వుండలేడు. లక్షలాది రష్యన్ స్త్రీలు, యెనిమిది - పది యేండ్ల పిల్లలతోసహా యుద్ధ పరిశ్రమలలో యెడతెగకుండా పని చేస్తున్నారు. వ్యవసాయ క్షేత్రాలలో పంటలు పండిస్తున్నారు. దారుఢ్యం గల ప్రతి పురుషుడు సైన్యంలోగాని, యుద్ధ పరిశ్రమలలోగాని వున్నాడు. అయినప్పటికీ యే రష్యా దేశీయుడు యుద్ధంనుంచి వెనుకడుగు వేయాలని కోరడంలేదు"

రెండవ రంగం

రష్యా- చైనాలలో ఫాసిస్టు హంతకుల కోర్కెలు నెరవేరడంలేదు. ఇతర రంగాలలో కూడా మిత్రరాజ్యాలకు కొద్ది జయాలు కలిగాయి. అయినప్పటికీ, ఈవారం, స్వాతంత్ర్య ప్రియులందరినీకలవర పెట్టే వార్తవింటున్నాం. 1942 వ సంవత్సరం యూరపులో రెండవ రంగాన్ని నిర్మించడం విషయమై బ్రిటన్-రష్యాలమధ్య ఒడంబడిక జరిగినట్లు పాఠకులకు జ్ఞాపకమే. కాని, ఆక్లాజులు వ్యాఖ్యానం చేయడంలో నేడు రష్యాకు, పాశ్చాత్య మిత్ర రాజ్యాలకు, మధ్య అభిప్రాయభేదాలు వచ్చినట్లు రూటర్ విలేఖరి తెలియజేస్తున్నాడు. మాస్కో రేడియో ఇలా ప్రకటించింది :— "రష్యా- జర్మనీ యుద్ధం 15 నెలలనుంచి జరుగుతోంది. అయినప్పటికీ నాజీలు అచంచలంగా తమ యుద్ధ వ్యూహాన్ని కొనసాగించుకొంటూ ఎలా పోతున్నారో ప్రపంచానికంతకూ తెలుస్తూనేవుంది. కనుకనే నేడు ప్రజలలో క్రమక్రమంగా హెచ్చుమంది, తనశక్తినంతటినీ ఒకేదేశంపై కేంద్రీకరించే హిట్లరు యుద్ధధాటిని భగ్నంచేయాలనీ. అందుకోసం యూరపులో రెండవరంగాన్ని నిర్మించాలనీ, కోరుతున్నారు."

అమెరికన్ రాయబారి వెండల్‌విల్కీకూడా యిలా ప్రకటించాడు :- "బ్రిటన్, అమెరికా, దేశాలనుండి తమకువచ్చే సహాయమంతటిలోను రెండవరంగంద్వారా పొందగల సహాయమే గట్టిదనీ, దాన్ని అడగడానికి తమకు హక్కు వున్నదనీ, రష్యన్లు భావిస్తున్నారు." మరో ప్రకటనలో విల్కీ యిలా చెప్పాడు : "మన మిలిటరీ నిపుణులు ఎంతత్వరగా నిర్మించడానికి సమ్మతిస్తే అంత త్వరగా యూరపులో నిజమైన రెండవరంగాన్ని మనంనిర్మించాలి. అలా నిర్మించడంవల్లనే ఎక్కువ సహాయంచేయగలమని ఇప్పుడునేను స్పష్టంగాతెలుసుకున్నాను."

అలెగ్జాండ్రాన్ అను రష్యన్ ప్రచార శాఖాధికారి కూడా యూరపులో రెండవరంగాన్ని నిర్మించడం అత్యవసరమనీ, అలా నిర్మించితే తప్పక హిట్లర్-జర్మనీని ఓడించవచ్చుననీ, ఉపన్యసించాడు. లండన్‌నుంచి హిందూ పత్రికా విలేఖరి పంపిన వార్త ప్రకారము సామాన్య బ్రిటిష్ దేశస్థుడు ఈజిప్టులోగాని, మెడగాస్కర్‌లోగాని, పసిఫిక్ సముద్రంలోగాని, జరిగే యుద్ధాలను ఆసక్తితో చూడటం లేదు, స్టాలిన్‌గ్రాడ్ యుద్ధంయెడలనే ఆదుర్దా పడుతున్నాడు. అమెరికన్లు రష్యాకు చేయగల సహాయాన్నంతటినీ చేసితీరాలని పెద్ద అమెరికన్ బ్యాంకింగు కంపెనీలలో ఒకడైన మారన్ కంపెనీ అధ్యక్షుడు వ్రాశాడు.

ప్రపంచ మంతటిలోను ప్రజలు రెండవ రంగంకొరకు ఆందోళన చేస్తుంటే; యిటు బ్రిటిష్ విదేశాంగమంత్రి గోళ్ళు గిల్లుకుంటూ యుద్ధంలో గెలిస్తే ప్రపంచంలో యెలాంటి పరిస్థితు లుంటాయో, యూరపుపై దాడిచేస్తే ఆయా దేశాలలో యెలాంటి ప్రభుత్వాలు నిర్మించబడాలో, వేదాంత ఘోషలు చేయడం ప్రపంచ ప్రజలందరినీ ఆపత్తులో ముంచివేస్తుంది.

ఇట్టి ఆపత్తు సంభవించకుండా చేయడానికి యూరప్ ఆక్రమిత రాజ్యాలలోను, తదితర రాజ్యాలలోను ఫాసిస్టు ప్రతికూలోద్యమం యెక్కువౌతోంది. స్వీడన్‌లో యిటీవల జరిగిన రాష్ట్ర యెన్నికలతో నాజీ అనుకూలపార్టీ పూర్తిగా ఓడిపోయింది. ఈ ఎన్నిక ఫలితాలు చూచి, జర్మన్ రేడియో యిలా ప్రకటించింది. "జర్మనీయొక్కగుమ్మంలోకమ్యూనిజానికికేంద్రమైన మరొకరాజ్యాన్ని మేం సహింపజాలం."

ఫ్రాన్సులో కార్మికుల్ని జర్మనీకి పంపించే నిబంధనలు కొన్ని ప్రకటించబడ్డాయి. వాలంటీర్ల పేరుతో వీరిని నిర్బంధించి, జర్మనీకి పంపుతున్నారు, నిరాకరించినవారికి శిక్షలు కూడా విధింపబడుతున్నాయి. తమ కుటుంబాలకు దూరమై, చావు బ్రతుకులమధ్య జీవించడానికి ఫ్రెంచి కార్మికు లంగీకరించడంలేదు.

జర్మనీలోకూడా నాజీ అధికారుల గుండెలు కొట్టుకుంటున్నాయి. స్టాలిన్‌గ్రాడ్ పట్టణాన్ని స్వాధీనం చేసుకొనకపోయినా, జర్మన్ల మిలిటరీ లక్ష్యం యిదివరకే నెరవేరిందనీ, స్టాలిన్‌గ్రాడ్ స్వరక్షణకు మాత్రమే వినియోగపడుతుంది కాబట్టి అక్కడ జరిగే యుద్ధం ముఖ్యమైనది కాదనీ, ఒక జర్మను పత్రిక వ్రాసింది. మొన్న శనివారంనాడు జర్మనీ రేడియోలో విదేశాంగమంత్రి రిబ్బెన్‌ట్రాఫ్ యిలా ఉపన్యసించాడు : "మన సేనలచే లాగుకొనబడిన ప్రదేశాలకై శత్రువు యింకా పోరు సల్పుతూనే వున్నాడు. కాబట్టి కఠినమైన యుద్ధాలే మన మెదుర్కొవలసియుంది."

ఈ విధంగా ఆక్రమిత రాజ్యాలలో ప్రజల అసంతృప్తి వ్యాపించుతూ జర్మనీలో అపజయాలను కప్పిపుచ్చడానికి మాయ మాటలు చెప్పబడే యీ సమయంలో బ్రిటన్ - అమెరికాలు యూరప్‌లో రెండవరంగాన్ని నిర్మిస్తే హిట్లర్ నాశనం తప్పదు.

సవరణ

5 వ పేజీలో 'హిందూలా సవరణ చట్టం" అనే వ్యాసంచివర "అంతేగాని" అను మాటలతో ప్రారంభమయిన వాక్యాలు తొలగించబడియుండవలసింది. ఈ పొరపాటును పాఠకులు గుర్తించవలెను.

జాతీయైక్యత ద్వారా ప్రతిష్ఠంభనను పరిష్కరించండి!

(7 వ పేజీ తరువాయి) చర్చిల్, అమెరీలలో "హృదయ పరివర్తన" వస్తుందని కాదు. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల యొక్క, భారతీయులయొక్క బలాబలాలను అది తారుమారు చేయబోతుంది. జాతీయ ప్రభుత్వం కావాలని భారతీయులు ప్రకటించిన వాంఛను సాధించడంలో జాతీయైక్యత ఒక అప్రతిహతమైనశక్తి.

ప్రధాన కర్తవ్యం- ఐక్యతకొరకు ప్రజావుద్యమం

7. ప్రస్తుతం పార్టీ పూనుకొని నెరవేర్చవలసిన ముఖ్యమైన కర్తవ్యాలు మూడు:

(ఏ) జాతీయైక్యతకోసం దేశమంతటా బ్రహ్మాండమైన ప్రజావుద్యమాన్ని సంఘటిత పర్చడం.

(బి) ప్రస్తుతపు ఉద్యమం ఎలా వినాశనికి, అరాచకానికి దారితీస్తూవుందో, ఎలా ఈ ఉద్యమం ఆత్మహత్యాతుల్యమైనదో, తెలియ చెప్పుతూ కార్మికుల్లోను, రైతాంగంలోను, విద్యార్థుల్లోను, నిరంతర రాచకీయ ప్రచారం సాగించడం.

(సి) కాంగ్రెసు-లీగు ఐక్యత కొఱకు హిందూ-ముస్లిం ప్రజాసామాన్యంలో ఎడతెగని ఆందోళన జరపడం.

ఈ ఐక్యతా వుద్యమంయొక్క ప్రధాన నినాదాలు యివి:

మహాత్మాగాంధిని, తదితర జాతీయ నాయకుల్ని విడుదల చేయాలి.

నిర్బంధవిధానం మానివెయ్యాలి.

విధ్వంసక చర్యలు, అరాచకచర్యలు, విరమించాలి.

కాంగ్రెసుపైగల నిషేధం తొలగాలి.

సర్వతోముఖ మైన ఒడంబడికకు సంప్రదింపులు జరపాలి.

భారతదేశరక్షణకు తాత్కాలికజాతీయ ప్రభుత్వాన్ని నెలకొల్పాలి.

జాతీయ పరిస్థితిలో కలిగే వివిధమార్పుల్ని దృష్టిలో ఉంచుకొంటూ, స్థానిక పరిస్థితుల కనుగుణ్యంగా, ఈ వుద్యమంయొక్క స్వరూపాన్ని, నినాదాలను, మార్పుచేయవచ్చును. ఉద్యమం వీలైనంత విశాలంగాను, ఫలప్రదంగాను వుండేటట్లు చూడడమే మనలక్ష్యం. స్థానికంగా ప్రజల విశాలమైన సహకారం పొందడానికి అనువైన విధంగా సంయుక్త మహాజరు తయారుచేసి ప్రజల సంతకాలు తీసుకోవడంతో ఈ వుద్యమం ఆరంభంకావచ్చును. చర్చలు, ప్రైవేటు సభలద్వారా ఈ ఉద్యమం అభివృద్ధి చెందవచ్చును. శాంతపరిస్థితుల్ని, పౌరసత్వపు హక్కుల్ని, తిరిగి నెలకొల్పడానికి గావించే ఉద్యమమయ్యేటట్లు దీనిని ముందుకు తీసుకుపోవాలి. చివరకు ఈ ఉద్యమ ఫలితంగాఅన్ని పక్షాలతో కూడిన రక్షణకమిటీలు ఏర్పడాలి. ఈ కమిటీలు సాముదాయక జరిమానాల వుపసంహరణకున్ను, ఆహారపదార్థాల సమస్యాపరిష్కారానికిన్ని, అధికలాభాలు అరికట్టడడానికిన్ని, ఫాసిస్టు దురాక్రమణను ప్రతిఘటించడానికిని, ప్రజల పట్టుదలను యినుమడింపజేయడానికిన్ని పూనుకోవాలి.

కాంగ్రెసు - లీగు ఐక్యత

కాంగ్రెసు - లీగు ఐక్యత విషయంలో యివ్వవలసిన నినాదాలు యివి:

(ఏ) తాత్కాలిక జాతీయ ప్రభుత్వ స్థాపనకై కాంగ్రెసు-లీగులు రాజీ పడాలి, దేశాన్ని జయప్రదంగా సంరక్షించుకోవడానికీ, స్వాతంత్ర్య సంపాదనకూ అట్టి జాతీయ ప్రభుత్వం అవసరం.

(బి) కొన్ని ప్రదేశాలలో ముస్లిం ప్రజల స్వయం నిర్ణయహక్కు విషయమై, కాంగ్రెస్, ముస్లింలీగు, యిప్పుడనుసరించుతూన్న పంథాలు తక్షణమే రాజీకి అవకాశం కలిగింటున్నాయి. అయితే ఉభయ పక్షాలలోను కొంత సుహృద్భావం అవసరం.

ఈ రెండు నినాదాల ఆధారంపై ముస్లిం ప్రజా సామాన్యంలోను, హిందూ ప్రజా సామాన్యంలోను, జాతీయైక్యతకై వుద్యమాన్ని నిర్మించాలి. పాకిస్థాన్ కోర్కెలో వున్న ప్రధానాంశం ముస్లిం జాతుల ప్రత్యేక పరిపాలనా హక్కేననీ; విడిపోయే హక్కు యిందులో ఒక భాగం అనీ; ఈ హక్కును నిరాకరించడం న్యాయం కాదనీ, హిందూ ప్రజలకు మనం బోధించాలి. ఈ హక్కును గుర్తిస్తే వెంటనే ఐక్యత, అటు తరవాత స్వాతంత్ర్యం యెలా వస్తాయో వారికి బోధించాలి. ఈ విధముగా నేడు లభ్యమయే ఐక్యతద్వారా రేపింతకంటె యెక్కువ ఐక్యత సాధ్యమవుతుంది. అప్పుడు మనమంతా కలిసి సంపాదించుకొనబోయే స్వాతంత్ర్యానికి యీ జాతీయైక్యత బలీయమైన పునాదిగా వుంటుంది. ఇదే విధముగా మనం కాంగ్రెసు అభిమానులలో కూడా ప్రచారం చేయాలి. ముస్లిం జాతుల స్వయం నిర్ణయ హక్కును కాంగ్రెసు వెంటనే గుర్తించడం ఎంత అవసరమో తద్వారా కాంగ్రెసు - లీగు ఐక్యతను సాధించడంవల్ల దేశానికంతకూ యెంత ఉపయోగమో మనం వారిని ఒప్పించాలి. ఇక ముస్లిం ప్రజల విషయం: ముస్లిములు హిందువులతోను, కాంగ్రెసుతోనుకలిసి సంయుక్తకార్యాచరణను సాగిస్తేనే ముస్లిం ప్రజలస్వాతంత్ర్యం ఎందుకు లభ్యమౌతుందో వారికి మనం చూపుతాం. కాబట్టి ముస్లిం లీగు నాయకులు కాంగ్రెసు - లీగు ఐక్యతకు పూనుకొనేటట్లు ముస్లిం ప్రజలు కృషి చేయవలసిందని వారిని హెచ్చరిస్తాం.

కార్మికవర్గంలో మన కర్తవ్యాలు

అన్నిటికంటె ప్రధాన విషయమేమంటే జాతీయ ప్రతిష్టంభనను అంతమొందించి, జాతీయప్రభుత్వాన్ని లాక్కోవడానికవసరమైన ప్రజలందరి ఐక్యతకు గట్టి పునాది మన కార్మికోద్యమంయొక్క శక్తి, ఐక్యత. కాబట్టి, మనం నెరవేర్చవలసిన మొట్టమొదటి ప్రధానకర్తవ్యమేమంటే పారిశ్రామిక కేంద్రాలలో కార్మిక సంఘాల నాయకత్వాన్నీ, పార్టీనాయకత్వాన్నీ, గట్టి పునాదులపై పునర్నిర్మించాలి. విద్రోహులు, తప్పుతోవను నడిచే దేశభక్తులు, కార్మికుల్ని విధ్వంసక్రియలకు, అరాజకానికీ, పురికొల్పటానికి చేసే ప్రయత్నాలు కొనసాగకుండా చూడవలసి యుంటుంది. ఇందుకుగాను:

(ఏ) వీధి మూలలలోను, పేటలలోను, మనం సభల నేర్పాటు చేయాలి. ఈ సభలన్నిటిద్వారా మనం కార్మికులలో ఎడతెగని రాజకీయ ప్రచారం సాగించాలి.

(బి) పేటలలోను, మిల్లులలోను, ఉత్సాహవంతులతోకూడిన రక్షణకమిటీలను యేర్పరచాలి. ఈ కమిటీలు గాభరాపుట్టించే వార్తలకు తగిన జవాబులిస్తూవుండాలి; రౌడీజం వ్యాపించకుండా చూడాలి; ఉత్పత్తిస్థానాలను నాశనం గావించాలనీ, ఉత్పత్తిని స్తంభింపజేయాలనీ, రెచ్చగొట్టే విద్రోహుల ప్రయత్నాలు ఫలించకుండా చేయాలి.

(సి) యూనియన్ పనులలో మనం ఇప్పటికంటె యెక్కువ శక్తిని, దృష్టిని కేంద్రీకరించాలి. యుద్ధ అలవెన్సు, బోనస్, డిస్మిస్ చేయడం, మొదలైన దైనందిన సమస్యల యెడ మనం చాలా యెక్కువ శ్రద్ధ వహించాలి. కార్మికుల కోర్కెలను రాబట్టుకోవడానికి వారి నందరినీ ఐక్యపరచాలి. ఈ విషయంతో ప్రస్తుతం వున్న లీగల్ అవకాశాల నన్నింటినీ ఉపయోగించుకోవాలి. రెచ్చగొట్టాలని ప్రయత్నించే వ్యక్తులు, రాజకీయ సమయానుకూలవాదులు, ముందంజ వేసి యీ సాకుతో పరిశ్రమల్ని స్థంభింపచేయకుండా జాగ్రత్తపడాలి.

(డి) దేశంలో శాంతిని నెలకొల్పి దాన్ని కాపాడటంలోను; జాతీయైక్యతకు కొనసాగే ఉద్యమాన్ని అభివృద్ధి చేయడంలోను; జాతీయ వాంఛను సాధించడంలోను; యీ విధంగా ప్రజ లందరినీ నడిపించడంలోను, కార్మికవర్గం నిర్వహించవలసిన పాత్ర యెంత ప్రధానమైనదో వారు గ్రహించేటట్లు చేయాలి.

రైతులలో మన విధులు

పల్లెటూళ్ళలో నివసించు రైతులలో మనం విధ్వంసకారులకు వ్యతిరేకంగాను, అరాజక చర్యలకు వ్యతిరేకంగాను తీవ్రమైన రాజకీయ ప్రచారం చేయవలసియుంది. శాంతిని నెలకొల్పడానికీ, పోయిన పౌరసత్వపు హక్కుల్ని తిరిగి సంపాదించుకోడానికీ ఐక్యత అవసరము కాబట్టి, వారిలో ఐక్యత నేర్పరచడానికి మనం పూనుకోవాలి. సాముదాయిక జరిమానాలు విధించబడిన గ్రామాలలోను, పల్లెసీమలోను అన్ని పార్టీల ప్రాతినిధ్యం గల ఐక్య కమిటీలను మనం నిర్మించడానికి కృషి చేయాలి, ఈ కమిటీలు శాంతిని నెలకొల్పి శాంతిని కాపాడాలి. సాముదాయిక జరిమానాలు రద్దు చేయబడేటట్లు ఆందోళన చేయాలి. పల్లెటూళ్ళలో మన నినాదాలు యివి: శాంతిని నెలకొల్పడానికి ఐక్యత కావాలి; జాతీయ నాయకుల విడుదలకై ఐక్యత కావాలి; జాతీయ వాంఛలను సాధించడానికీ, దేశాన్ని రక్షించుకోవడానికీ, ఐక్యత కావాలి; ఆహార పదార్థాలు చాలకపోవడం, వాటి ధరల నిర్ణయం, విపరీతమైన శిస్తు బకాయిలు, అధిక ఋణాలు మొదలైన సమస్యలను పరిష్కరించడానికి ఐక్యత కావాలి. రైతు సంఘాల దైనందిన కార్యక్రమంతో మనం యిప్పటికంటె యెక్కువ శక్తిని, దృష్టిని కేంద్రీకరించాలి.

విద్యార్థులలో

విధ్వంసక్రియలు అరాజకచర్యలు, తప్పక చేయవలసిందేనని ఉవ్విళ్లూరుతూ, ఆ ఆవేశంలో కొట్టుకుపోయే ఉత్సాహవంతులకు మనం రాజకీయజ్ఞానం కలుగజేయాలి. ఇది మనం మొట్టమొదట చేయవలసిన విధి. నిరంతరం సమ్మెలు చేయడంవల్ల, అరాజక చర్యలలో పాల్గొనడంవల్ల, స్వాతంత్ర్యపోరాటంలో యెలా వారు పాల్గొనడంలేదో మనం బోధించాలి. పైగా వారిని కాలేజీలనుంచి తరుమడానికీ, కాలేజీ జీవితం విచ్ఛిన్నంచేయడానికీ, విద్యార్థి ఉద్యమాన్ని అణచివేయడానికీ, నిరంకుశాధికారులేవిధంగా సాకుతీసుకుంటారో మనం వారికి తెలియజెప్పాలి. పై విధానంవల్ల చిత్తశుద్ధిగల విద్యార్థియువకులు, దేశభక్తులు, ఏ విధంగా పంచమాంగదళంయొక్క వలలో పడతారో, దేశంయొక్క ప్రతిఘటనశక్తిని, రక్షణ స్థానాలను, ధ్వంసంచేయడానికి వారు విద్యార్థుల్ని ఏవిధంగా ఉపయోగించు కుంటారో, నిష్కర్షగా చెప్పాలి. విద్యార్థి ఉద్యమంలో మన ప్రధాన నినాదం యేమంటే, "విద్యార్థి ఉద్యమంయొక్క ఐక్యతను కాపాడాలి; కాలేజీ జీవితాన్ని పునరుద్ధరించాలి; జాతీయవాంఛను బలపరచే ఐక్యసంఘటనను నిర్మించాలి."

ముగింపు

ఈ తీర్మానంలో ఉదాహరించబడిన కార్యక్రమానికనుగుణ్యంగానే పార్టీసభ్యులూ, క్రింది కమిటీలు, పనిచేస్తున్నాయని ఈకమిటీగుర్తించుతోంది. ముఖ్యమైన విజయాలుకూడా కొన్ని సాధించగలిగారు. కాని, జాతీయ ప్రతిష్టంభన ఇంకా అలాగేవుంది. కష్టకాలం ముందు రాబోతూంది. కాబట్టి, ఈ తీర్మానంలో పేర్కొనబడిన కర్తవ్యాలను నెరవేర్చడంలో ప్రతి పార్టీ సభ్యుడు, ప్రతికమిటీ, ఎంత కృషి అయినా చేయవలసిందనీ, ఎన్నిత్యాగాలకైనా జంకవద్దనీ, సెంట్రల్ కమిటీ హెచ్చరింపుతోంది.

— సెప్టెంబరు 19, 1942.

[1 వ పేజీ తరువాయి]

ఐక్యత లేదు

ఇంచుమించు 40 కోట్ల భారతీయులు ఐక్యకంఠంతో వాంఛిస్తున్నా జాతీయ ప్రభుత్వం యెందుకురాదు? ఇంచు మించు ప్రతి రాజకీయపార్టీ అదేకోర్కె కోరుతున్నా, అందఱకు దూరమై, అందఱిద్వేషానికిగురియైన సామ్రాజ్యవాదప్రభుత్వం ఆ కోర్కెను ఎలా నిరాకరించగలుగుతోంది? దేశంలో ఐక్యకంఠమైనా ఐక్యత లేదు. ఒకే కోర్కెను కోరినా, అన్ని పార్టీలు తమలో తాము ఐక్యంగాలేదు. ఇంకా జాతీయ విచ్ఛేదాన్ని ఆధారం చేసుకొని, ప్రభుత్వం జాతీయవాంఛను త్రోసి రాజనగలుగుతున్నది.

ప్రస్తుతం దేశంలో ఉన్న అన్ని రాజకీయ వ్యాధులకు మందు జాతీయ ఐక్యత. ఈ కమ్యూనిస్టు నినాదాన్ని అనుభవంవల్ల చాలామంది గుర్తిస్తున్నారు. మోమిన్ నాయకుడు జహీరుద్దీన్, ముస్లింలీగు ప్రతినిధి హుసేన్ ఇమాం వేర్వేరుగా "సంయుక్త జాతీయ వాంఛ అప్రతిహతము" అని అన్నారు.

ముస్లిం లీగ్ బాధ్యత

కాంగ్రెసు నిషేధింపబడి, కాంగ్రెసు నాయకులు బంధింపబడివున్న పరిస్థితులలో జాతీయ ఐక్యతను సాధించే బాధ్యత లీగుది. జిన్నా కదలకపోయినా ఆయన అనుచరులు కదులుతున్నారు. లీగు తాటస్థ్య వైఖరిపట్ల అసమ్మతి తెలుపుతూ కొంతమంది లీగు సభ్యులు రాజీనామా యిచ్చారు. ఈ రోజున బొంబాయి స్థానిక లీగు సభ్యులు, కాంగ్రెసు-లీగు ఐక్యతావశ్యకతను గుర్తిస్తూ, జాతీయ ప్రతిష్టంభనను భేదించటానికి పూనుకోవాలని విజ్ఞప్తి చేశారు.

కాంగ్రెసు - లీగు ఐక్యతలేందే జాతీయ ఐక్యత రాదు. ముస్లిం, హిందూ, తదితర ప్రజా సామాన్యపు ఒత్తిడి లేందే కాంగ్రెసు లీగు ఐక్యత రాదు.

ఈ ఒత్తిడి తీసుకొనిరావడానికి కృషి చేయడమే ప్రతి దేశభక్తుని ప్రస్తుత కర్తవ్యం, ఇదే కమ్యూనిస్టులు చెప్పేది. — 28-9-42.

Published by Katragadda Rajagopala Rao and Printed at The Popular Printers, Governorpet Bezwada.

END OF ISSUE